www.andhrajyothy.com

ఆంధ్రజ్యోతి

ANDHRAJYOTHI

ఆదివారం | 21-1-2024 | పేజీలు: 14 + 28 పేజీల ఆదివారం అనుబంధం | వెల (Price) : Rs. 8.00 | సంపుటి (Volume) : 64 సంచిక (Issue) : 276

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంతరుతువు, పుష్యమాసం, శుక్లపక్షం; తిథి: ఏకాదశి రా. 7.28 తదుపరి ద్వాదశి; నక్షత్రం: రోహిణి తె. 3.53 తదుపరి మృగశిర; వర్జ్యం: రా.7.38-9.19; దుర్ముహూర్తం: సా.4.32-5.16; అమృతఘడియలు: రా.12.35-2.14; రాహుకాలం: సా.4.30-6.00; సూర్యోదయం: 6.53; సూర్యాస్తమయం: 6.01

హైదరాబాద్ సిటీ *

Hyderabad | Mahaboobnagar | Vijayawada | Tirupathi | Visakhapatnam | Ananthapuramu | Karimnagar | Tadepalligudem | Warangal | Guntur | Kurnool | Nellore | Srikakulam | Rajamahendravaram | Khammam | Kadapa | Ongole | Nallagonda | Nizamabad and Bengaluru

అంతా రామమయం

- అయోధ్య కళకళ.. పుష్పాలు, దీపాలతో ఆలయానికి అలంకారం
- ఎటుచూసినా రాముడి కటౌట్లతో నగరమంతా పండుగ శోభ
- హైదరాబాద్ నుంచి అయోధ్యకు 1,265 కిలోల లడ్డూ ప్రసాదం
- వెయ్యేళ్లు మన్నేలా రామాలయం.. అత్యద్భుతం.. రామయ్య విగ్రహం
- బాలరాముడి ఫొటోల లీక్‌పై దర్యాప్తు జరపాల్సిందే.. ట్రస్ట్ ఆగ్రహం
- అమెరికాలో వెయ్యి ఆలయాల్లో వేడుకలు.. హ్యూస్టన్‌లో కార్ల లైట్‌షో

అయోధ్యలో రెక్కీ

- ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదుల అరెస్టు
- జైషే మహమ్మద్ హెచ్చరికతో హైఅలర్ట్

2

బీఆర్‌ఎస్‌ను పాతిపెడత!

వంద మీటర్ల గొయ్యి తీసి అందులో పెడ్తం.. లోక్‌సభ ఎన్నికల్లో నిశానీ లేకుండా చేస్తాం

- మీరో మేమో ఎన్నికల్లో తేల్చుకుందాం రండి
- నేనేమీ అయ్య పేరు చెప్పుకుని మంత్రిని కాలే
- కార్యకర్తగా మొదలెట్టి 20 ఏళ్లలో సీఎంనైన
- పులిని మా కార్యకర్తలే చెట్టుకు వేలాడదీస్తరు
- ఓడినా బలుపు ఇంకా దిగలే.. ఇగ దింపుతం
- కేసీఆర్ పరిపాలన దశాబ్ద కాలపు పీడకల
- ఆ కుటుంబం చెర నుంచి విముక్తి కల్పించాం
- మూసీ అందాలను తిలకించేందుకు ప్రపంచ పర్యాటకులు హైదరాబాద్ వచ్చేలా చేస్తా
- బ్రిటన్ ప్రవాసుల సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి



లండన్ థేమ్స్ రివర్ ఫ్రంట్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి, అధికారులు

హైదరాబాద్, జనవరి 20(ఆంధ్రజ్యోతి): వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను చిత్తుగా ఓడించి, వాళ్ల నిశానీయే లేకుండా వంద మీటర్ల గొయ్యి తీసి పాతి పెడతానంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి మీ నాయకత్వమా? మా నాయకత్వమా అన్నది వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనే తేల్చుకుందాం రమ్మని బీఆర్‌ఎస్ ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్‌రావులకు సవాల్ విసిరారు. ఈ నెల 26న ఇంద్రవెల్లిలో మొదలు పెట్టి.. రాష్ట్రం నలుమూలలా సుడిగాలి పర్యటన

మిగతా 7వ పేజీలో...

నష్టమంతా మీవల్లే

- కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తుంటే ఏం చేశారు?
- కేసీఆర్, జగన్ ఏకాంత చర్చల్లో ఏం తేల్చారు?
- ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు ఇస్తామని చెప్పలేదు.. ఇవ్వం
- తప్పంతా బీఆర్‌ఎస్ సర్కార్‌దే
- ఇప్పుడు మాపై తప్పుడు ప్రచారం
- దీన్ని అసెంబ్లీలో పెడతాం: ఉత్తమ్

14

సాగర్ డ్యాంపై ఏపీ వైపు తెలంగాణ ఉద్యోగుల అడ్డగింత

ఈ నెల 17 నుంచి నిబంధనలు మారాయంటున్న సీఆర్‌పీఎఫ్

మోదీ 'మూడు'తో
మూడేదెవరికి?

ప్రధాని మోదీ మూడోసారి అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏమిటని దేశంలోని ప్రాంతీయ పార్టీల అధినేతలంతా కలవరపడుతున్నారు. ప్రాంతీయ పార్టీల పొడ మోదీకి గిట్టని విషయం తెలిసిందే.

ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీని దెబ్బకొట్టడం ద్వారా ఆ చోటును ఆక్రమించుకోవాలని బీజేపీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో సీఎం జగన్‌కు పరోక్ష సహాయ సహకారాలు అందించినా ఫలితం లేకుండా పోయింది. తన చేతికి మట్టి అంటకుండా ఇతరుల భుజంపై తుపాకీ పెట్టి ప్రత్యర్థులను పడగొట్టడంలో మోదీ దిట్ట.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇటీవల తనను కలిసినప్పుడు జగన్ పాలనను మోదీ తీవ్రంగా ఆక్షేపించారు. జగన్ కారణంగా ఏపీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనని ప్రధాని వ్యాఖ్యానించారు కూడా!

మరోవైపు రేవంత్ భుజంపై తుపాకీ పెట్టి బీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టే వ్యూహానికి మోదీ పదును పెడుతున్నారు. 'కేసీఆర్‌ను రాజకీయంగా ఫినిష్ చేయండి. మీకు నా సహకారం ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా మాకు బాధ లేదు. కేసీఆర్ కుటుంబం మాత్రం ఉండకూడదు. మీరు చేయగలిగిందంతా చేయండి' అని మోదీ వారితో అన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బకొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాడుకోబోతున్నారన్న మాట! బీఆర్‌ఎస్ రాజకీయంగా దెబ్బతింటే లాభపడేది బీజేపీయే కదా!



కొత్త పలుకు

రానున్న లోక్‌సభ ఎన్నికలు బీఆర్‌ఎస్‌కు విషమ పరీక్ష కాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలను గెలుచుకోలేని పక్షంలో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. లోక్‌సభ ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయకూడదని కేసీఆర్ ఇదివరకే నిర్ణయించుకున్నారు. నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని కోరుకోవద్దని కుమార్తె కవితను ఆయన ఇదివరకే ఆదేశించారు. లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడం లేదని స్వయంగా ప్రకటించాలని కూడా ఆయన కుమార్తెను ఆదేశించారట! పరిస్థితులు అనుకూలిస్తే మల్కాజిగిరి నుంచి కుమారుడు కేటీఆర్‌ను పోటీకి దింపాలని కేసీఆర్ తలపోస్తున్నారు.

4

కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ మొదలైంది. ఈ ప్రాజెక్టుపై కాగ్ నివేదిక కూడా సిద్ధంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్‌ను సమస్యలన్నీ చుట్టుముడుతున్నాయి. రాజకీయ టక్కుటమార గజకర్ణ గోకర్ణుడిగా పేరొందిన కేసీఆర్ ఇప్పుడు నిస్సహాయుడిగా మిగిలిపోవాల్సిన పరిస్థితి. ఇంటా బయటా ఆయనకు మద్దతు కొరవడుతోంది.

బీజేపీతో చేతులు కలపడం ద్వారా ప్రస్తుతానికి గండం నుంచి బయటపడాలని కేటీఆర్ ప్రభృతులు తలపోస్తున్నప్పటికీ... మోదీ గేమ్ ప్లాన్ మరోలా ఉంది. బీఆర్‌ఎస్‌తో ఏ రూపంలో చేతులు కలిపినా ఆ పార్టీ మళ్లీ చిగురిస్తుందని, అదే జరిగితే తెలంగాణలో బీజేపీ బలపడటం కష్టమని ప్రధాని అభిప్రాయపడుతున్నారట!

ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేయడానికి బలమైన అభ్యర్థులు లభించడం కష్టం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా కేసీఆర్ వద్ద ఇప్పుడు డబ్బు కూడా లేదు. లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులకు నిధులెలా అని ఆయన మథనపడుతున్నారు.

లోక్‌సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్న చందంగా బతకాల్సి రావొచ్చు. కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని కూల్చుతామని బీజేపీ నాయకులు ఇప్పటికే చెబుతున్నందున... తెలంగాణలో మాత్రం రేవంత్ ప్రభుత్వాన్ని సజావుగా సాగనిస్తారా?

చంద్రబాబుది కూడా విచిత్రమైన పరిస్థితి. ప్రజల్లో ఆయనకు బలం ఉన్నప్పటికీ బీజేపీని కాదనుకోలేని పరిస్థితి. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ఆహ్వానం అందినదే తడవుగా ఆయన బయలుదేరి వెళుతున్నారు. వెళ్లకపోతే బీజేపీ పెద్దలకు కోపం వస్తుందేమోనని ఆయన ఆందోళన చెందుతూ ఉండవచ్చు.

కరెంటు బిల్లులు కట్టొద్దు

- ప్రజలారా.. ఆ బిల్లులను సోనియాకు పంపుదాం
- హైదరాబాద్‌లో అందరికీ ఉచిత విద్యుత్తు ఇవ్వాలి
- కిరాయిదారులకూ గృహజ్యోతి అమలు చేయాలి
- ఎన్నికల అనంతరం బీజేపీ, కాంగ్రెస్ కలుస్తాయ్
- రేవంత్‌రెడ్డి మరో ఏక్‌నాథ్ షిండే అవుతారు
- రేవంత్, అదానీ ఒప్పందాలను బయటపెట్టాలి
- హైదరాబాద్, సికింద్రాబాద్ సమీక్షలో కేటీఆర్

7



పసిగుండెపై
ఒత్తిడి కత్తి

- బాల్యంలో ఒత్తిడికి గురైతే భవిష్యత్తులో చేటు
- చిన్నప్పుడు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే వారిలో 50 శాతం మందికి పెద్దయ్యాక హృద్రోగాలు
- బీపీ, షుగర్‌తో పాటు హార్మోన్ల విధ్వంసం!
- తాజా అధ్యయనంలో వెల్లడి

14



అంతా రామమయం



అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రేపే

- నగరానికి పండుగ కళ.. పుష్పాలు, దీపాలతో ఆలయానికి అలంకారం
- అంతటా రామమందిరం, రాముడి కటౌట్లు, రామనామ స్మరణ
- హైదరాబాద్ నుంచి 1,265 కిలోల లడ్డూ ప్రసాదం

అయోధ్య, జనవరి 20: ఆధ్యాత్మిక నగరం అయోధ్యకు పండుగ కళ వచ్చింది. బాల రాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠ మహోత్సవం నేపథ్యంలో రకరకాలైన పూలతో చేసిన అలంకరణలు, విద్యుత్ దీపాల కాంతులతో ఇక్కడి రామమందిరం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఆలయాన్ని, పరిసరాలను దేశం నలుమూలల నుంచి తెప్పించిన విభిన్న రకాలైన పుష్పాలతో సుందరంగా అలంకరించారు. వీటి నుంచి వెలువడుతున్న సువాసన భరితమైన పరిమళాలు ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చాయి. పూల అలంకరణ, విద్యుత్ దీపాల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశామని, ట్రస్టు అధికారుల పర్యవేక్షణలో వారంతా పనిచేస్తున్నారని ఆలయ వర్గాలు తెలిపాయి. అయితే గర్భాలయంలో మాత్రం సంప్రదాయ మట్టి ప్రమిదలతో కూడిన దీపాలనే వెలిగించనున్నట్లు పేర్కొన్నాయి. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం సందడి ఆకాశాన్నంటుతోంది. నగరమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంది. ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు తన నూతన శాఖను ఇక్కడి రామ్‌పథ్‌లోని భవనంలో గత గురువారం ప్రారంభించింది. దానికి రామజన్మభూమి బ్రాంచ్‌గా పేరు పెట్టింది. ఈ కార్యాలయం గోడపై అమర్చిన భారీ బ్యానర్‌లో బ్యాంకు పేరుతో పాటు రామమందిరం ఫొటో ఉంచారు. "అయోధ్య నగరంలోకి స్వాగతం" అంటూ ఇక్కడి రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న మరో బ్యాంకు పెద్ద హోర్డింగ్‌ను ఏర్పాటు చేసింది. దానిలో రామమందిరంతో పాటు ధనస్సును పట్టుకున్న రాముడి చిత్రం కూడా ఉంది. ఇక రామమందిరం ఫొటో ముద్రించిన విజిటింగ్ కార్డులు, పోస్టర్లు, కేలండర్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇక్కడి ఆలయాలు, బస్సులు, వీధులు, చివరికి మొబైల్ ఫోన్ కాలర్ ట్యూన్లు... ఇలా ఎటు చూసినా అంతా రామమయంగా మారిపోయింది. ఇక హోటళ్లు, లాడ్జీలు, దుకాణాలు ప్రతిచోటా రాముడి చిత్రంతో కూడిన బ్యానర్లు, జెండాలు దర్శనమిస్తున్నాయి.

400 కిలోల తాళం

రామమందిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం 400 కిలోల బరువున్న ప్రపంచంలోనే అతి పెద్దదైన తాళం, 1,265 కిలోల లడ్డూ ప్రసాదం అయోధ్యకు చేరుకున్నాయి. హైదరాబాద్‌లోని శ్రీరామ్ కేటరింగ్ సర్వీసెస్ వారు ఈ లడ్డూలను తయారు చేశారు. తాను జీవించి ఉన్నంత వరకూ స్వామివారికి ప్రతిరోజూ ఒక కేజీ లడ్డూను సమర్పిస్తానని మొక్కుకున్నట్లు సంస్థ యజమాని నాగభూషణం రెడ్డి తెలిపారు. మొత్తం 25 మంది సిబ్బంది మూడు రోజుల పాటు శ్రమించి ఈ లడ్డూలను తయారు చేశారని, ఇవి నెల రోజుల పాటు చెడిపోకుండా ఉంటాయని ఆయన వివరించారు. ఇక అలీగఢ్‌లోని నౌరంగాబాద్‌కు చెందిన సత్యప్రకాశ్ శర్మ, ఆయన భార్య రుక్మిణీ శర్మ అనే వృద్ధ దంపతులు 400 కిలోల భారీ తాళాన్ని రెండేళ్ల క్రితమే తయారు చేశారు. ఈ తాళాన్ని రామమందిరానికి కానుకగా ఇవ్వాలన్న కోరిక తీరకుండానే సత్యప్రకాశ్ శర్మ ఇటీవల మరణించారు. అలీగఢ్‌కు చెందిన మహామండలేశ్వర్ అన్నపూర్ణ భారతీ పూరి ఈ తాళాన్ని తీసుకొని అయోధ్యకు బయల్దేరారు. ఈ తాళాన్ని క్రేన్ సాయంతో వాహనంలోకి ఎక్కించాల్సి వచ్చింది.

వెయ్యేళ్లు మన్నేలా.. అయోధ్య రామాలయ విశేషాలెన్నో!

- పూర్తిగా.. ప్రాచీన 'నాగర' శైలిలో నిర్మాణం
- సిమెంట్, స్టీల్ లేకుండానే కట్టడాలు
- భూకంపాలనూ తట్టుకునేలా నిర్మాణం

అయోధ్య రామాలయ నిర్మాణంలో విశేషాలెన్నెన్నో..! పూర్తిస్థాయిలో ప్రాచీన 'నాగర' శైలిలో నిర్మించిన ఈ ఆలయ నిర్మాణంలో.. అత్యాధునిక సాంకేతికతనూ వినియోగించారు. సరయూ నది ఒడ్డున.. ఇసుకమేటలుగా ఉండే నేలపై.. వెయ్యేళ్లకు పైగా మన్నికగా ఉండేలా మూడంతస్తుల ఆలయాన్ని నిర్మించడం వెనక.. అనేక మంది వైజ్ఞానికుల కఠోర శ్రమ ఉంది. పటిష్ఠమైన పునాదులకు సైన్స్ బాటలు వేస్తే.. అత్యంత ప్రాచీనమైన కట్టడ శైలిలో బాలరాముడి ఆలయం నిర్మితమైంది. స్టీల్(ఉక్కు), సిమెంట్ లేకుండా నిర్మితమైన ఆలయ నిర్మాణం విశేషాలపై 'ఆంధ్రజ్యోతి' ప్రత్యేక కథనం..!

ఉక్కును ఎందుకు వాడలేదంటే..?

ప్రాచీన నాగర/ఉత్తరభారత శిల్పకళ శైలిలో కేవలం రాతినే వినియోగించేవారు. నల్లరాయి, ఇసుకరాయి, ఎర్ర ఇసుక రాయి, గ్రానైట్, పాలరాయి.. ఇలా వేర్వేరు రాళ్లను వాడినా.. వాటిని అతికించేందుకు ఎక్కడా కూడా సిమెంట్, చివరకు సున్నపురాయిని కూడా వాడేవారు కాదు. నాగర, ద్రావిడ శిల్పకళా శైలిలో.. రాళ్ల మధ్య ఇంటర్‌లాకింగ్ పద్ధతిని అందిపుచ్చుకునేవారు. అంటే.. గోడ నిర్మాణంలో వాడే మొదటి రాయికి, రెండో రాయితో లింకు ఉండేలా జాగ్రత్తపడేవారు. 13వ శతాబ్ది వరకు 'నాగర' శైలి నిర్మాణాల్లో ఈ పద్ధతిని వాడినా.. 1250లో కోణార్క్ సూర్య దేవాలయ నిర్మాణంలో ఇనుమును ఉపయోగించారు. అప్పటి నుంచి నాగర శైలిలో ఇనుము భాగమైంది. కానీ, అయోధ్య మందిరం విషయంలో మాత్రం పూర్తిస్థాయిలో ప్రాచీన నాగర(13వ శతాబ్దికి పూర్వం) శైలిని అనుసరించారు. సిమెంట్, ఉక్కును వాడకపోవడానికి గల కారణాలను ఈ నిర్మాణంలో పాలుపంచుకున్న సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సీబీఆర్ఐ-రూర్కీ) డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్‌కుమార్ రామంచర్ల వివరించారు. "కట్టడాల్లో ఉక్కు జీవితకాలం 80-90 ఏళ్ల వరకు ఉంటుంది. కానీ, శతాబ్దాల వరకు ఈ ఆలయం పటిష్ఠంగా ఉండాలని నిర్ణయించాం. అందుకే ఉక్కును పూర్తిగా దూరం పెట్టాం. అందుకే ఈ ఆలయం వెయ్యేళ్ల దాకా మన్నికగా ఉంటుంది. అంతే కాదు..! ఈ మూడంతస్తుల నిర్మాణం 2,500 సంవత్సరాల వరకు భూకంపాలను తట్టుకుని, నిలబడగలదు" అని ఆయన పేర్కొన్నారు.

ఇసుక నేలతో పెద్ద చిక్కు..!

ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించడానికి ముందు స్ట్రక్చరల్ ఇంజనీర్లు, నిపుణులు పలుమార్లు సాయిల్ టెస్ట్ చేశారు. సరయూ నది సమీపంలో ఉండడం వల్ల అడుగభాగమంతా ఇసుకతో నిండి ఉంది. అలాంటి నేలపై భారీ కట్టడాలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేవు. దాంతో మన శాస్త్రవేత్తలు ఇసుక నేల ప్రభావం లేకుండా ఉండేందుకు 2.7 ఎకరాల భూమిని 15మీటర్ల లోతు వరకు తవ్వారు. ఆ మట్టి, ఇసుకను తీసివేశారు. ఆ తర్వాత లేయర్లుగా దృఢమైన మట్టిని నింపారు. సాంకేతికత సాయంతో ఏ రకం మట్టి అడుగులో ఉండాలి? అనే అంశాలను బేరీజు వేసుకుని, మొత్తం 47 లేయర్లలో బేస్‌ను పూర్తిచేశారు. దాంతో 13.5 మీటర్ల లోతులో రాతిలాగా పటిష్ఠమైన పునాదిని వేశారు. ఆ తర్వాత పునాది మరింత బలంగా ఉండేలా దక్షిణ భారతదేశం నుంచి తెప్పించిన 6.3 మీటర్ల మందంతో గ్రానైట్‌ను పైభాగంలో వినియోగించారు.


ఆలయ నిర్మాణంలో ప్రముఖులు..

శ్రీరామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య రామాలయాన్ని నిర్మించగా.. ఈ మహా క్రతువులో ఎందరెందరో భాగస్వాములయ్యారు. వీరిలో శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. ఇస్రో కూడా కీలక సహకారాన్ని అందించింది. గర్భాలయ స్ట్రక్చరల్ డిజైన్లను, ఆలయ పునాదులను 'సూర్య తిలక్' సంస్థ రూపొందించింది. ఆలయ నమూనాలను చంద్రకాంత్ సోంపుర రూపొందించారు. ఈయన వంశీయులు 15 తరాలుగా ఆలయ నిర్మాణ నమూనాలను రూపొందించగా.. వీరి సహకారంతో 100కు పైగా దేవాలయాలు రూపుదిద్దుకున్నాయి. - సెంట్రల్ డెస్క్

ప్రతి భాగం ప్రత్యేకమే..!

రామాలయంలో బయటి నుంచి సందర్శకులకు కనిపించే భాగాన్ని రాజస్థాన్ నుంచి తెప్పించిన 'బన్సీ పహర్‌పూర్' పింక్ ఇసుకరాయితో నిర్మించారు. ఆలయం గ్రౌండ్ ఫ్లోర్‌లో 160, మొదటి అంతస్తులో 132, రెండో అంతస్తులో 74 చొప్పున ఇసుక రాతి పిల్లర్లను ఏర్పాటు చేశారు. గర్భగుడి నిర్మాణానికి అత్యంత మేలిమిరకం మక్రానా పాలరాతిని వాడారు.


అయోధ్య రామాలయం లోపలి భాగం



అయోధ్యలో రెక్కీ.. ముగ్గురు ఖలిస్థానీల అరెస్టు

అయోధ్య, జనవరి 20: రామాలయ ప్రాణప్రతిష్ఠకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో అయోధ్యలోని సున్నితమైన ప్రాంతాలలో రెక్కీ నిర్వహిస్తున్న ముగ్గురు ఖలిస్థానీలను ఉత్తర ప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం అరెస్టు చేసింది. ఆ ముగ్గురినీ గురుపత్వంత్ సింగ్ పన్నున్ నేతృత్వంలోని నిషేధిత జస్టిస్ ఫర్ సిక్స్ సంస్థ సభ్యులు శంకర్ దుస్సాద్, అజిత్ కుమార్, ప్రదీప్ పునియాగా గుర్తించారు. ఈ ముగ్గురూ రాజస్థాన్ వాసులు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు వీరు తమ వాహనం(ఎస్‌యూవీ)పై కాషాయ జెండాతో అయోధ్యలోకి ప్రవేశించారు.

'జైషే' హెచ్చరిక.. హైఅలర్ట్

అయోధ్య, జనవరి 20: అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరానికి పాకిస్థాన్‌కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ హెచ్చరిక జారీ చేసింది. అమాయక ముస్లింలను చంపి, మందిరాన్ని ప్రారంభిస్తున్నారంటూ శుక్రవారం రాత్రి జారీ చేసిన ఆ హెచ్చరికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో అయోధ్యలో హై అలర్ట్ ప్రకటించారు. అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టామని, ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోనే ఉందని ఇంటెలిజెన్స్ అత్యున్నత వర్గాలు తెలిపాయి. ఈనెల 26న రిపబ్లిక్ వేడుకలు జరుగనున్న నేపథ్యంలో ఇప్పటికే దేశం భద్రతపై హై అలర్ట్ కొనసాగుతోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. జైషే ప్రకటన అర్థరహితమని, అది పాకిస్థాన్ ఐఎస్ఐ ముసుగు సంస్థ అని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

వాట్సా్ప్‌లో వీఐపీ టికెట్లు, అమెజాన్‌లో ప్రసాదం!

- సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలపై కేంద్రం ఆగ్రహం

న్యూఢిల్లీ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారాలపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. బూటకపు వార్తల ప్రచారాన్ని అడ్డుకోవాలని మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికలను ఆదేశించింది. జనవరి 22న జరిగే బాల రాముడి ప్రాణప్రతిష్ఠలో పాల్గొనేందుకు వీఐపీ టికెట్లు లభిస్తున్నాయని, రామమందిర ప్రసాదం ఆన్‌లైన్‌లో లభిస్తుందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు వీఐపీ టిక్కెట్ల కోసం వాట్సాప్‌లో వస్తున్న క్యూఆర్ కోడ్ సందేశాలను నమ్మవద్దని ప్రజలను కోరింది. అలాగే, ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ అమెజాన్‌లో రామ మందిర ప్రసాదం లభిస్తుందని వచ్చిన ప్రకటనలను కూడా తీవ్రంగా పరిగణించిన కేంద్రం ఆ సంస్థకు నోటీసులు జారీ చేసింది.

అయోధ్యలో సిద్దిపేట లంగర్

సిద్దిపేట, జనవరి 20(ఆంధ్రజ్యోతి): అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ ఏర్పాట్లలో భాగంగా సిద్దిపేటకు చెందిన అమర్‌నాథ్ అన్నదాన సేవాసమితికి అరుదైన అవకాశం దక్కింది. అయోధ్యలో భోజన లంగర్‌ను ఏర్పాటు చేసేందుకు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు నుంచి అనుమతి లభించింది. అమర్‌నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో గత 12ఏళ్లుగా కశ్మీర్‌లోని అమర్‌నాథ్ ఆలయం వద్ద అన్నదానం చేస్తున్నారు. సేవాసమితి చిత్తశుద్ధిని గుర్తించి ట్రస్టు ఈ అవకాశం అందించినట్లుగా భావిస్తున్నారు. ఈ సేవాసమితి ఆధ్వర్యంలో అయోధ్యలో ఇప్పటికే అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. ఫిబ్రవరి నెలాఖరు వరకు ఉచితంగా 3 పూటలు అన్నదానం చేయనున్నారు. ఆహార పదార్థాలు, ఇతర సామగ్రి తీసుకువెళ్లే లారీలను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఇటీవలే జెండా ఊపి ప్రారంభించారు. ఆయన కూడా ఈ సేవాసమితిలో సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం అయోధ్య భోజన లంగర్‌లో నిత్యం 2వేల మందికి అన్నదానం చేస్తున్నామని, 22వ తేదీ నుంచి రోజుకు 10వేల మంది ఉచిత భోజనానికి ఏర్పాట్లు చేశామని నిర్వాహకుడు నేతి కైలాసం 'ఆంధ్రజ్యోతి'కి తెలిపారు.


అయోధ్యలో సిద్దిపేట భోజన లంగర్‌లో అన్నదానం


జగిత్యాల జిల్లా కేంద్రంలోని తులసీనగర్‌కు చెందిన గుర్రం దయాకర్ 16 వేలకు పైగా బియ్యపు గింజలు ఉపయోగించి, 60 గంటల పాటు కష్టపడి అయోధ్య రామ మందిర నమూనాను తయారు చేశాడు. - జగిత్యాల టౌన్



పంచవటి నుంచి ధనుష్కోటికి



అయోధ్య జనవరి 20: అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ ప్రత్యేక యాత్రకు శ్రీకారం చుట్టారు. రామాయణ ఘట్టాలతో అనుబంధమున్న ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు. నాలుగు రాష్ట్రాలలో 11 రోజులుగా సాగుతున్న ప్రత్యేక యాత్రను ఈ నెల 12వ తేదీన ప్రారంభించారు. మహారాష్ట్రలోని పంచవటిలో ప్రారంభమైన ఈ యాత్ర ఆదివారం తమిళనాడులోని ధనుష్కోటిలో ముగియనుంది. ఈ యాత్ర ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో సాగుతోంది. యాత్రలో భాగంగా తొలిరోజు ఈ నెల 12వ తేదీన మోదీ మహారాష్ట్రలో పంచవటిలోని కాలారామ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 14 సంవత్సరాల వనవాసంలో భాగంగా రాముడు, సీత, లక్ష్మణుడితో కలసి ఈ ప్రాంతంలో కొన్నాళ్లు గడిపారని విశ్వాసం. రావణుడు ఈ ప్రాంతం నుంచే సీతమ్మను అపహరించి లంకకు తీసుకెళ్లాడని చెబుతున్నారు. ఆ తర్వాత ఈ నెల 16వ తేదీన మోదీ ఏపీలోని లేపాక్షి వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించారు. రామాయణంలో లేపాక్షికి ప్రత్యేక స్థానముంది. రావణుడు సీతను లంకకు తీసుకెళ్తుండగా, ఈ ప్రాంతంలో జటాయువు అనే పక్షి అడ్డుకుందని ఇతిహాసంలో ఉంది.

దక్షిణాది ఆలయాల సందర్శన

లేపాక్షి పర్యటన తర్వాత మోదీ కేరళలోని త్రిసూర్ జిల్లా త్రిప్రయార్‌లోని శ్రీరామస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ ప్రాంతంలోనే రాముడికి హనుమంతుడు పరిచయమైనట్టు రామాయణంలో ఉంది. తాజాగా శనివారం తమిళనాడులో శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయాన్ని మోదీ సందర్శించారు. లంకలో రావణుడిని రాముడు ఓడించాక సీతతో కలసి భారత్‌కు తిరిగి వస్తూ మొదట ఈ ప్రాంతానికి వచ్చినట్టు భక్తుల విశ్వాసం. రామేశ్వరం సమీపంలోనే ఉన్న ధనుష్కోటిలో ఆదివారం కోదండరామస్వామి ఆలయ సందర్శనతో మోదీ యాత్ర ముగుస్తుంది.

అయోధ్యకాండలో.. 'నిర్మోహి అఖాడా'

శతాబ్దాల చరిత్రతో పాటు కోర్టు కేసుల్లోనూ ప్రమేయం


మహంత్ దీనేంద్రదాస్

- 'మందిరం' వివాదంలో మూడో పక్షంగా పాత్ర
- ఒడిదొడుకులను ఎదుర్కొంటూ నిలిచిన ప్రత్యేకత

అయోధ్య, జనవరి 20: 'అయోధ్య రామ మందిరం'.. ఈ పేరు వినిపించినప్పుడల్లా ప్రస్తావనకు వస్తుంది 'నిర్మోహి అఖాడా'. అంతటి సుదీర్ఘ చరిత్ర ఉంది దీనికి. చట్టపరమైన వివాదాలు.. కోర్టు కేసులను ఎదుర్కొంటూ ఆలయం కోసం పోరాటం సాగించిందీ అఖాడా. వైష్ణవ శాఖలోని రామనంది క్రమానికి చెందిన అఖాడాలలో ఇది ఒకటి. 1749లో స్థాపితమైనట్లు రికార్డుల్లో ఉంది. దీని సభ్యుడైన గోవింద్ దాస్.. అయోధ్యలో మొదటి అఖాడాను నెలకొల్పినట్టుగా చరిత్రకారులు పేర్కొన్నారు. దీని సభ్యులు సన్యాసులే అయినప్పటికీ ఆయుధాలు కలిగి ఉంటూ.. ఇతర హిందూ అఖాడాలతో, మత సంబంధిత వివాదాల్లో దూకుడుగా ఉండేవారు. దీంతో 'మిలిటెంట్' అనే ముద్ర పడింది. గమనార్హం ఏమంటే.. అఖాడాల విస్తరణలో హిందూ-ముస్లిం కోణం ఉండడం. ఫకీర్లు అని పిలిచే మిలిటెంట్ ముస్లిం సన్యాసులను ఎదుర్కొనడానికి మొఘల్ చక్రవర్తి అక్బర్ ఈ అఖాడాలను ప్రోత్సహించారు. గంగా నదిలో స్నానానికి వెళ్లే అఖాడా సభ్యులపై ఫకీర్లు దాడులు చేసి చంపేవారని.. దీంతో అఖాడా నాయకుడు మధుసూదన సరస్వతి, రక్షణ కోరుతూ అక్బర్‌ను సంప్రదించారని చరిత్రకారులు ప్రస్తావించారు. ఇదే అఖాడాలు తర్వాతి కాలంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాటం సాగించడం మరో కథ.

1885లో మొదలు..

సిపాయిల తిరుగుబాటుగా పేర్కొనే 1857 నాటి ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం మరుసటి ఏడాదే అయోధ్య వివాదానికి బీజం పడింది. బాబ్రీ మసీదులో 1858లో నిహంగ్ సిక్కు ఫర్కర్ ఖల్సా హోమం, పూజలు చేసినట్లు, మసీదు ప్రాంగణంలో దేవుడి చిహ్నాన్ని ప్రతిష్ఠించినట్లు అప్పటి అవధ్ థానేదార్ శీతల్ దూబే ఓ నివేదికలో పేర్కొన్నాడు. ఇక 1883లో ఫైజాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆలయ నిర్మాణాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులివ్వగా.. వాటిని సవాల్ చేస్తూ 1885లో నిర్మోహి అఖాడాకు చెందిన మహంత్ రఘువర్‌దాస్ ఫైజాబాద్ కోర్టులో కేసు వేశారు. వివాదాస్పద స్థలంలో రామాలయ నిర్మాణానికి అనుమతి కోరారు. కాగా, ఆలయ నిర్మాణంపై.. 1860, 1866, 1870, 1877లో న్యాయస్థానాల్లో దావాలు దాఖలయ్యాయి. 1885 నుంచి పోరాడుతూ వస్తున్న నిర్మోహి అఖాడా తన చివరి కేసును 1959లో వేసింది. సాంకేతిక కారణాలతో ఇది కొట్టివేతకు గురైంది. ఇక 2.27 ఎకరాల వివాదాస్పద భూమిలో మూడింట ఒక వంతును నిర్మోహి అఖాడాకు కేటాయిస్తూ 2010లో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మిగతా భాగాలను రామ్‌లల్లా విరాజ్‌మాన్, సున్నీ వక్ఫ్ బోర్డులకు కేటాయించింది. కానీ, 2019 ఏడాది నవంబరులో సుప్రీంకోర్టు ఈ తీర్పును కొట్టివేసింది. మొత్తం భూమిని రామ్‌జన్మ భూమి న్యాస్‌కే అప్పగించింది.

పిలుపుపైనా సందిగ్ధత.. చివరకు తెర

అయోధ్యలో రామ మందిర నిర్మాణ పోరాటంలో కీలక పాత్ర పోషించిన నిర్మోహి అఖాడాను ప్రారంభానికి పిలుస్తారా? లేదా? అనే సందిగ్ధత కొన్ని రోజులుగా నెలకొంది. అయితే, వాటికి తెరదించుతూ ఈ అఖాడాకు ఆహ్వానం అందింది. రామజన్మభూమి ట్రస్ట్ నుంచి అఖాడాలోని 13 మహంత్‌లకూ పిలుపొచ్చిందని మహంత్ దీనేంద్రదాస్ తెలిపారు. అందరూ పాల్గొంటున్నారని పేర్కొన్నారు.

ఎంత దగ్గరో.. అంత దూరం..

1992 డిసెంబరు నుంచి అయోధ్యలోని తాత్కాలిక ఆలయంలో ఉన్న రాముడికి పూజాదికాలను నిర్మోహి అఖాడా నిర్విఘ్నంగా నిర్వహిస్తోంది. బాబ్రీ మసీదు ఉన్నప్పుడే.. దాని ఆవరణలోని రామ్ చబుత్రాలో సైతం ఈ అఖాడానే చాలా ఏళ్లపాటు పూజలు చేసింది. రామనంది సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తూ వచ్చిన నిర్మోహి అఖాడా.. ఇకమీదట కూడా అదే పద్ధతులను కొనసాగించాలని కోరింది. అయితే, రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు మాత్రం అందుకు భిన్నంగా.. మిశ్రమ పద్ధతిలో పూజలు నిర్వహిస్తోంది. దీనిపై కినుక వహించిన నిర్మోహి అఖాడా.. కొంతకాలంగా రామ మందిర విషయంలో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తోంది.

అత్యద్భుతం... రామయ్య విగ్రహం!

స్వామివారి చుట్టూ దశావతార రూపాలు



అయోధ్య, జనవరి 20: ఒక పాదం వద్ద స్వామి హనుమ.. మరో పాదం వద్ద గరుత్మంతుడు. విగ్రహం చుట్టూ విష్ణుమూర్తి దశావతారాలు, సనాతన ధర్మానికి సంబంధించిన చిహ్నాలు... అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించిన బాల రాముడి విగ్రహంలో ఇవన్నీ కొలువుదీరాయి. ఇప్పటి వరకూ రూపొందిన రాముడి విగ్రహాల్లో ఇదే అత్యంత విపులంగా ఉన్నదిగా భావిస్తున్నారు. గర్భగుడిలో సింహాసనంపై ప్రతిష్ఠించిన విగ్రహానికి సంబంధించిన ఫొటోలు ఇప్పటికే వైరల్‌గా మారాయి. వాటిని నిశితంగా పరిశీలిస్తే.. రాముడి విగ్రహానికి ఇరువైపులా శ్రీహరి దశావతారాలు చెక్కినట్లు కనబడుతోంది. నరసింహ, కృష్ణ, పరశురామ, కల్కి తదితర అవతారాల వర్ణనలు విగ్రహంపై ఉన్నాయి. రామభక్తుల్లో అగ్రగణ్యుడైన హనుమంతుడు స్వామివారి కుడి పాదం వద్ద, విష్ణువు వాహనమైన వైనతేయుడు ఎడమ పాదం వద్ద కొలువుదీరారు. విగ్రహం పై భాగంలో సనాతన ధర్మం, హిందూ మతానికి చెందిన పవిత్ర చిహ్నాలు స్వస్తిక్, ఓంకారం, చక్రం, గద, శంఖాలను చిత్రీకరించారు. అలాగే సూర్య వంశీయుడైన రామయ్య తల చుట్టూ దేదీప్యమానంగా వెలుగుతున్న సూర్య భగవానుడిని ఏర్పాటు చేశారు. ఈ చిహ్నాలన్నీ రాముడు, విష్ణుమూర్తితో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉన్నవే. అలాగే బాల రాముడి కుడి చేయి అభయ ముద్రలో బాణాన్ని పట్టుకొని ఉండగా, ఎడమ చేతిలో ధనస్సు ఉంది. ఇదిలా ఉండగా, కాశీకి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వంలోని అర్చకుల బృందం ఆలయ ప్రతిష్ఠకు సంబంధించిన క్రతువులను నిర్వహిస్తోంది. మోదీకి బదులు ట్రస్టు సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా దంపతులు పూజల్లో పాల్గొంటున్నారు. 22న ప్రాణప్రతిష్ఠలో భాగంగా బాల రాముడి విగ్రహం కళ్లకు ఉన్న గంతలను ప్రధాని విప్పనున్నారు. ఆ తర్వాత మోదీ స్వామివారిని దర్శించుకొని హారతి ఇస్తారని ఆలయ వర్గాలు తెలిపాయి. కృష్ణశిలపై ఐదేళ్ల బాలుడి రూపంలో, పద్మపీఠంపై నిలబడిన భంగిమలో దివ్యత్వం ఉట్టిపడుతున్న 51 అంగుళాల బాల రాముడి విగ్రహాన్ని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు.

దర్యాప్తు జరపాల్సిందే!

అయోధ్యలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగక ముందే కళ్లు తెరిచి చూస్తున్న ఫొటోలు బయటకు రావడంపై శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహం కళ్లపై వస్త్రం లేకుండా ఫొటోలు తీయడమే కాకుండా వైరల్ చేయడం సమంజసం కాదన్నారు. ప్రధాని చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ జరిగే వరకు బాల రాముడి కళ్లు ప్రజలకు కనబడకుండా మొత్తం విగ్రహాన్ని వస్త్రంతో చుట్టి ఉంచారు. దాన్నెవరో తొలగించి ఫొటోలు తీశారు. ఈ పని ఎవరు చేశారో తేల్చేందుకు దర్యాప్తు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫొటోలను బట్టి చూస్తుంటే గర్భ గుడిలోనే తీసినట్లుగా తెలుస్తోందన్నారు.

మయన్మార్ సరిహద్దులో కంచె

స్వేచ్ఛగా రాకపోకలకు స్వస్తి.. ఇకపై వీసా విధానం అమలు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన

న్యూఢిల్లీ, జనవరి 20: మయన్మార్ సరిహద్దులో కంచె నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దేశంలో సైనిక పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతుండడంతో ఆశ్రయం కోసం ప్రజలతో పాటు సైనికులు కూడా సరిహద్దులు దాటి వస్తున్నందున ఈ నిర్ణయం తీసుకొంది. శనివారం అస్సాం పోలీసు కమెండోల పాసింగ్ అవుట్ పరేడ్‌లో ప్రసంగించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్-మయన్మార్ మధ్య ప్రస్తుతం ఉన్న స్వేచ్ఛాయుత రాకపోకలపై ఆంక్షలు విధిస్తామని ప్రకటించారు. కంచె నిర్మించి బంగ్లాదేశ్ సరిహద్దును రక్షించుకుంటున్నట్టుగానే మయన్మార్ సరిహద్దును కూడా కాపాడుకుంటామని తెలిపారు. కంచెను నిర్మించడంతో ఫ్రీ మూవ్‌మెంట్ రెజీమ్ (ఎఫ్ఎంఆర్) విధానం రద్దు కానుంది. దాంతో మయన్మార్ వాసులు ఇకపై భారత్ రావాలనుకుంటే వీసా తీసుకోవాల్సి ఉంది. భారత్-మయన్మార్ ప్రజల మధ్య కుటుంబ, జాతి పర బంధాలు ఉండడంతో స్వేచ్ఛగా రాకపోకలు కొనసాగించడం కోసం 1970ల నుంచి ఎఫ్ఎంఆర్ విధానం అమలవుతోంది. మయన్మార్‌లోని సైనిక పాలకులు గతంలో ఎన్నడులేని విధంగా ప్రస్తుతం ప్రజల తిరుగుబాటును ఎదుర్కొంటున్నారు. ఎన్నికైన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని 2021లో కూలగొట్టి అధికారం చేపట్టారు. మిలటరీ పాలనకు



వ్యతిరేకంగా దేశంలోని మూడు స్థానిక అల్ప సంఖ్యాక జాతుల ప్రజలు 'త్రీ బ్రదర్‌హుడ్ అలయెన్స్' అన్న బ్యానర్ కింద ఏకమయ్యారు. ఆర్కాన్ ఆర్మీ(ఏఏ)ని ఏర్పాటు చేసుకొని సాయుధ పోరాటాన్ని మొదలుపెట్టారు. 'ఆపరేషన్ 1027' పేరుతో గత అక్టోబరు నుంచి ఏకంగా యుద్ధమే చేస్తున్నారు. భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న ఒక పట్టణంపైనా ఆధిపత్యం సంపాదించారు. దాంతో మయన్మార్ సైనికులు సరిహద్దులుదాటి మిజోరాంలోని లాంగ్ట్‌లై జిల్లాకు చేరుకుంటున్నారు. వారికి ప్రస్తుతం అస్సాం రైఫిల్స్ దళం క్యాంపుల్లో ఆశ్రయం కల్పించారు. గత మూడు నెలల్లో కనీసం 600మంది మయన్మార్ సైనికులు వచ్చి ఆశ్రయం పొందారని అధికారవర్గాలు తెలిపాయి. పరిస్థితిని గమనించిన మిజోరాం ప్రభుత్వం కేంద్రాన్ని ఆశ్రయించింది. మయన్మార్ సైనికులను తక్షణమే వారి దేశానికి తిప్పి పంపించాలని కోరింది.

ప్రతి 15 ఏళ్లకు 10 వేల కోట్ల ఖర్చు

» జమిలి ఎన్నికలపై ఈసీ అంచనా

న్యూఢిల్లీ, జనవరి 20: జమిలి ఎన్నికలకు వెళ్తే 15 ఏళ్లకోసారి కొత్త ఈవీఎంలు కొనాల్సి వస్తుందని, రూ.10వేలకోట్లు చొప్పున ఖర్చవుతుందని ఎన్నికల కమిషన్ (ఈసీ) కేంద్రానికి తెలిపింది. ఈవీఎంలు గరిష్ఠంగా 15ఏళ్లు పనిచేస్తాయని, జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఒక సెట్ యంత్రాలను మూడుసార్లు ఉపయోగించగలమని పేర్కొంది. గతేడాది ప్రారంభంనాటికి ఒక్కో బ్యాలెట్ యూనిట్ రూ.7,900, కంట్రోల్ యూనిట్ రూ.9,800, వీవీప్యాట్ రూ.16వేలు ఉందని తెలిపింది. కాగా, ఒకే దేశం-ఒకే ఎన్నిక అంశంపై లా కమిషన్ తన నివేదికను వచ్చే వారం కేంద్రానికి సమర్పించనుందని సమాచారం.

దేశాన్ని విభజిస్తున్న బీజేపీ: రాహుల్

ఇటానగర్, జనవరి 20: కులం, జాతి, మతం పేరుతో బీజేపీ దేశాన్ని విభజిస్తోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. భాష, మతం పేరుతో ప్రజలు కొట్టుకునేలా రెచ్చగొడుతోందన్నారు. భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా శనివారం ఆయన అరుణాచల్‌ప్రదేశ్‌లోని దోయిముఖ్ గ్రామంలో మాట్లాడారు. బీజేపీ కొందరు వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని, కష్టాలు పడుతున్న ప్రజలను పట్టించుకోవడంలేదన్నారు. సాయంత్రం మల్లోటరిన్ గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ పాఠశాల మైదానంలో ప్రసంగిస్తూ మణిపూర్‌లో అంతర్యుద్ధంలాంటి పరిస్థితికి ఆరెస్సెస్-బీజేపీలే కారణమని ఆరోపించారు.

మణిపూర్‌లో మళ్లీ హింస

» వేర్వేరు ఘటనల్లో ఏడుగురి మృతి

న్యూఢిల్లీ, జనవరి 20: మణిపూర్‌లో మళ్లీ హింసాకాండ మొదలైంది. గత బుధవారం నుంచి రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఆయా ఘటనల్లో ఇద్దరు పోలీసు కమాండోలు సహా ఏడుగురు మృత్యువాత పడ్డారు. మరో నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారు. బిష్ణుపూర్ జిల్లాలో బుధవారం రాత్రి, గురువారం మధ్యాహ్నం వేర్వేరుగా జరిగిన కాల్పుల్లో ఐదుగురు మైతేయిలు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు బీఎస్ఎఫ్ సిబ్బంది గాయాలపాలయ్యారని అధికారులు ప్రకటించారు. మైతేయిలు వ్యవసాయ పనులు చేసుకుంటున్న సమయంలో సాయుధ మూకలు దాడి చేసి నలుగురి ప్రాణం తీశాయని వెల్లడించారు. అలాగే, మైతేయి, కుకీ వర్గాల మధ్య జరిగిన మరో ఘర్షణలో ఓ యువకుడు (23) ప్రాణాలు కోల్పోయాడు. మైతేయి వర్గానికి చెందిన ఆ యువకుడు గ్రామ వలంటీర్‌గా పని చేసేవాడు.

ఆంధ్రజ్యోతి
▲ తమసోమా జ్యోతిర్గమయ

ఆర్కే RK



కొత్తపలుకు

మోదీ 'మూడు'తో మూడేదెవరికి?

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఐదేళ్లకోసారి ఎన్నికలు జరగడం సహజమే కదా! అందులో ప్రత్యేకత ఏముంది! అని సందేహం కలగవచ్చు. జరగబోయే ఎన్నికలు దేశంలోని ప్రాంతీయ పార్టీల మనుగడకు ముప్పు తేవచ్చు అన్నదే ఇక్కడ ప్రధానాంశం. ప్రాంతీయ పార్టీల పొడ అంటే ప్రధాని మోదీకి గిట్టని విషయం తెలిసిందే. మోదీ పాలనలో ప్రాంతీయ పార్టీలను ముప్పుతిప్పలు పెట్టడం చూస్తున్నాం. తాజా అంచనాల ప్రకారం నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే తమ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ప్రాంతీయ పార్టీల అధినేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం! తెలంగాణలో ప్రాంతీయ పార్టీగా పురుడుపోసుకొని జాతీయ పార్టీగా రూపాంతరం చెందిన భారత రాష్ట్ర సమితి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై ప్రతిపక్షంలో కూర్చుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ పార్టీలు రెండూ బలంగా ఉన్నాయి. వైసీపీ ప్రస్తుతం అధికారంలో ఉండగా, రానున్న ఎన్నికల తర్వాత అధికారంలోకి రావడం ఖాయమని తెలుగుదేశం పార్టీ లెక్కలు వేసుకుంటోంది. కర్ణాటకలో కూడా అధికారాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పగించాల్సి రావడంతో ప్రధాని మోదీ ఇప్పుడు దక్షిణాదిపై దృష్టి కేంద్రీకరించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత మళ్లీ అధికారంలోకి వస్తే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి భారతీయ జనతా పార్టీ పెద్దలు స్కెచ్ రూపొందించుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అక్కడ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై అనేక కేసులున్నాయి. వాటిల్లో ఏదో ఒక కేసులో ఆయనకు శిక్ష పడేలా చేయగలిగితే ప్రభుత్వాన్ని పడగొట్టవచ్చునని కమలనాథులు తలపోస్తున్నారట. ఇక, తెలుగునాట ఏం చేయబోతున్నారు? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టడం ద్వారా ఆ చోటును ఆక్రమించుకోవాలని బీజేపీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పరోక్ష సహాయ సహకారాలు అందించినా ఫలితం లేకుండా పోయింది. తన చేతికి మట్టి అంటకుండా ఇతరుల భుజంపై తుపాకీ పెట్టి ప్రత్యర్థులను పడగొట్టడంలో ప్రధాని మోదీ దిట్ట. కొంతకాలం క్రితం భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన ఎన్వీ రమణను లొంగదీసుకునేందుకు ముఖ్యమంత్రి జగన్‌ను ప్రోత్సహించి ఆయనపై ఫిర్యాదు చేయించారు. ఫలితంగా జగన్ సేఫ్‌గా ఉండిపోయారు. ఆయనపై దాఖలైన కేసుల విషయంలో న్యాయవ్యవస్థ అచేతనంగా ఉండిపోయింది. తర్వాత దశలో చంద్రబాబుపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టడం, ఆయన జైలుకు వెళ్లాల్సి రావడం తెలిసిందే. అయినా తెలుగుదేశం పార్టీ చెక్కు చెదరకుండా నిలబడింది. రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దెబ్బ తీస్తున్నారని తెలిసి కూడా ప్రధాని మోదీ ఆయనకు సహకరించడంలో ఆంతర్యం లేకపోలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇటీవల తనను కలిసినప్పుడు జగన్ పాలనను ప్రధాని మోదీ తీవ్రంగా ఆక్షేపించారు. జగన్‌రెడ్డి కారణంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే అని ప్రధాని వ్యాఖ్యానించారు కూడా! అయినా జగన్‌కు పరోక్ష సహకారం అందిస్తున్నారంటే అందుకు కారణం లేకపోలేదు. జగన్ బలహీనపడితే తెలుగుదేశం పార్టీ మరింత బలపడుతుందే తప్ప తమకు ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదన్నది కమలనాథుల అభిప్రాయంగా ఉంది. ఈ కారణంగానే రాష్ట్రం నాశనం అవుతున్నా జగన్‌కు కేంద్ర సహకారం అందుతోంది. అయినా రాష్ట్రంలో బీజేపీకి చోటు లభించని పరిస్థితే ఉండటంతో ప్రధాని మోదీ ఇప్పుడు తన దృష్టి తెలంగాణపై కేంద్రీకరించారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ అధికారం కోల్పోతే కాంగ్రెస్ పార్టీ పుంజుకొనే అవకాశం ఉంది. ఈ విషయం బీజేపీ పెద్దలకు కూడా తెలుసు. ఈ నేపథ్యంలో ముందుగా తెలంగాణలో భారత రాష్ట్ర సమితిని కబళించే ఎత్తుగడలకు తెర తీయబోతున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భుజంపై తుపాకీ పెట్టి బీఆర్ఎస్‌ను దెబ్బకొట్టే వ్యూహానికి పదును పెడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి తనను కలిసినప్పుడు ప్రధాని మోదీ తన మనసులోని మాటలను బయటపెట్టారు కూడా! 'మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రాజకీయంగా ఫినిష్ చేయండి. మీకు నా సహకారం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా మాకు బాధ లేదు. కేసీఆర్ కుటుంబం మాత్రం ఉండకూడదు. మీరు చేయగలిగిందంతా చేయండి' అని ప్రధాని మోదీ వారిరువురితో అన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మాటలను బట్టి నరేంద్ర మోదీ వ్యూహం ఎలా ఉండబోతున్నదో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో భారత రాష్ట్ర సమితిని, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బకొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాడుకోబోతున్నారన్న మాట! బీఆర్ఎస్ రాజకీయంగా దెబ్బతింటే లాభపడేది బీజేపీయే కదా! అంటే, తెలంగాణలో రాజకీయాలు కాంగ్రెస్–బీజేపీ మధ్యనే సాగాలని, బీఆర్ఎస్ ఉనికిలో ఉండకూడదని ప్రధాని మోదీ భావిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.

> ఇప్పటికే బీఆర్ఎస్‌కు చెందిన నలుగురైదుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు ఎంపీలు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. కేసీఆర్ కూడా ఎన్నికల్లో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. తుంటికి గాయమై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తనను పరామర్శించడానికి వచ్చిన భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను తమ పార్టీ తరఫున మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయవలసిందిగా కేసీఆర్ ప్రతిపాదించారు. తాజాగా శాసనసభకు జరిగిన ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఎన్వీ రమణ తమ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, ఈ ప్రతిపాదనను రమణ సున్నితంగా తిరస్కరించారు.

బీఆర్ఎస్‌కు ఎన్నికల పరీక్ష...

నేను గతంలోనే చెప్పినట్టుగా రానున్న లోక్‌సభ ఎన్నికలు బీఆర్ఎస్‌కు విషమ పరీక్ష కాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలను గెలుచుకోలేని పక్షంలో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. లోక్‌సభ ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయకూడదని కేసీఆర్ ఇదివరకే నిర్ణయించుకున్నారు. నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని కోరుకోవద్దని కుమార్తె కవితను ఆయన ఇదివరకే ఆదేశించారు. లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోవడం లేదని స్వయంగా ప్రకటించాలని కూడా ఆయన కుమార్తెను ఆదేశించారట! పరిస్థితులు అనుకూలిస్తే మల్కాజ్‌గిరి నుంచి కుమారుడు కేటీఆర్‌ను పోటీకి దింపాలని కేసీఆర్ తలపోస్తున్నారు. ఈ ఆలోచనలు సాగుతున్నప్పుడే ఈడీ విచారణకు రావాలని కవితకు నోటీసులు అందాయి. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ మొదలైంది. ఈ ప్రాజెక్టుపై కాగ్ నివేదిక కూడా సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని నిర్ధారణ అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయబోతుందో తెలియదు. సాక్ష్యాధారాలు లభించాక ప్రధాని మోదీ ఏం చేయబోతున్నారో కూడా తెలియాల్సి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్‌ను సమస్యలన్నీ చుట్టుముడుతున్నాయి. రాజకీయ టక్కుటమార గజకర్ణ గోకర్ణుడిగా పేరొందిన కేసీఆర్ ఇప్పుడు నిస్సహాయుడిగా మిగిలిపోవాల్సిన పరిస్థితి. ఇంటా బయటా ఆయనకు మద్దతు కొరవడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు కన్నూమిన్నూ కానకుండా వ్యవహరించడంతో ఇప్పుడు ఆయనకు మద్దతుగా నిలబడే పార్టీ కూడా ఏదీ కనపడటం లేదు. దేశంలోని ఇతర రాజకీయ పార్టీలకు కేసీఆర్‌పై సదభిప్రాయం లేదు. పార్టీలన్నీ తమను తాము రక్షించుకొనే పనిలో తీరిక లేకుండా ఉన్నాయి. ఈ క్రమంలో పార్టీని కాపాడుకోవడం కేసీఆర్‌కు తలకు మించిన భారం కాబోతున్నది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్‌లో చోటు చేసుకోబోయే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలలో ఎంత మంది ఉంటారు? ఎంతమంది పోతారు? కాంగ్రెస్–బీజేపీల నుంచి ఎదురయ్యే సవాళ్లు ఎలా ఉండబోతున్నాయి? అనే ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. తమ పార్టీ నుంచి వలసలను ప్రోత్సహించేలోపే కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమందిని గుంజుకుంటే ఎలా ఉంటుందని కేటీఆర్ భావిస్తున్నప్పటికీ... కేసీఆర్ మాత్రం అటువంటి పని మనం చేయవద్దని వారిస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టామన్న అపఖ్యాతి మనకెందుకు? అని ఆయన అన్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడల్లా తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఎదురైన సమస్యలు, సవాళ్లన్నీ ఇప్పుడు కేసీఆర్‌కు ఎదురవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంతోపాటు జగన్‌రెడ్డి ప్రభుత్వం నుంచి చంద్రబాబు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. అయితే... ఆయనకు భూదేవిని మించిన ఓర్పు ఉంటుంది. ఆ కారణంగానే ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా పార్టీని బతికించుకోగలుగుతున్నారు. కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి!

> ప్రస్తుత పరిస్థితులలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మోడల్‌ను ఆచరించడమే ఉత్తమం అనే అభిప్రాయానికి పలువురు నాయకులు వచ్చేస్తున్నారు. జాతీయ రాజకీయాల ఊసెత్తకుండా రాష్ట్రానికే పరిమితమవుతూ కేంద్రంతో సఖ్యతగా ఉండటమే నవీన్ మోడల్.

పొలిటికల్ గేమ్ ప్లాన్...

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినందున కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలపడం ద్వారా ప్రస్తుతానికి గండం నుంచి బయటపడాలని కేటీఆర్ ప్రభృతులు తలపోస్తున్నప్పటికీ... ప్రధాని మోదీ గేమ్ ప్లాన్ మరోలా ఉంది. బీఆర్ఎస్‌తో ఏ రూపంలో చేతులు కలిపినా ఆ పార్టీ మళ్లీ చిగురిస్తుందని, అదే జరిగితే తెలంగాణలో బీజేపీ బలపడటం కష్టమని ప్రధాని అభిప్రాయపడుతున్నారట! అందుకే బీఆర్ఎస్‌ను, ప్రత్యేకించి కేసీఆర్ కుటుంబాన్ని దెబ్బకొట్టాలని ఆయన ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏమిటన్నది కీలకం కాబోతున్నది. బీఆర్ఎస్‌ను దెబ్బతీయడం వల్ల లాభమా? నష్టమా? ఆ పార్టీ స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తే ఎదురయ్యే సవాళ్లు ఏమిటన్న దానిపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి పెట్టింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్న చందంగా బతకాల్సి రావొచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించి బలం పెంచుకుంటే బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుదురుగా ఉండనివ్వరు. కర్ణాటకలో మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన సిద్ధరామయ్య ప్రభుత్వాన్నే కూల్చుతామని బీజేపీ నాయకులు ఇప్పటికే చెబుతున్నందున... తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సజావుగా సాగనిస్తారా? అన్న ప్రశ్న ఉత్పన్నం కాకమానదు. ప్రస్తుతానికి తెలంగాణలో బీజేపీ బలం అంతంత మాత్రమే అయినప్పటికీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్షంలోకి వెళ్లిన బీఆర్ఎస్‌కూ కంటి మీద కునుకు లేకుండా చేయబోతున్నారు. భవిష్యత్ రాజకీయ పరిణామాలను ఇప్పటికిప్పుడు ఊహించడం కష్టమేగానీ మోదీ హయాంలో వివిధ రాష్ట్రాలలో చోటు చేసుకుంటున్న పరిణామాలను బట్టి ఏమైనా జరగవచ్చు అని నమ్మాల్సిన పరిస్థితి. ఒకప్పుడు ఇందిరాగాంధీ హయాంలో, ఇప్పుడు మోదీ హయాంలో ప్రతిపక్షాలకు చెందిన రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కుదుపులకు గురయ్యాయి, అవుతున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల గండం నుంచి గట్టెక్కడానికి కేసీఆర్ ఏం చేయబోతున్నారో చూడాలి. ఇప్పటికే బీఆర్ఎస్‌కు చెందిన నలుగురైదుగురు మాజీ ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు ఎంపీలు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. కేసీఆర్ కూడా ఎన్నికల్లో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ మొదలు పెట్టారు. తుంటికి గాయమై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తనను పరామర్శించడానికి వచ్చిన భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను తమ పార్టీ తరఫున మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయవలసిందిగా కేసీఆర్ ప్రతిపాదించారు. తాజాగా శాసనసభకు జరిగిన ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఎన్వీ రమణ తమ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, ఈ ప్రతిపాదనను రమణ సున్నితంగా తిరస్కరించారు. ఇప్పుడున్న పరిస్థితులలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేయడానికి బలమైన అభ్యర్థులు లభించడం కష్టం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా కేసీఆర్ వద్ద ఇప్పుడు డబ్బు కూడా లేదు. లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులకు నిధులు ఎలా అని ఆయన మథనపడుతున్నారు. బీఆర్ఎస్‌ను ఏర్పాటు చేసిన తర్వాత జాతీయ రాజకీయాలపై ఆశలు పెంచుకొని ఉన్న డబ్బంతా మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన చోటా మోటా నాయకులకు ధారపోశారు. ఒకరకంగా చెప్పాలంటే అపాత్ర దానం చేశారు. ఇప్పుడు ఆయనే నిధుల కొరతను ఎదుర్కొంటున్నారు. ఇప్పటిదాకా జాతీయ రాజకీయాలలో సైతం ప్రముఖంగా కనిపించిన చంద్రబాబు, కె.చంద్రశేఖర రావులది ఇప్పుడు భిన్నమైన పరిస్థితి. బీజేపీతో చేతులు కలపడానికి సిద్ధపడుతున్నప్పటికీ ఆ పార్టీ పెద్దలు ససేమిరా అనడంతో కేసీఆర్ బలహీనుడిగా మారిపోయారు.

చంద్రబాబు ఇలా, జగన్ అలా...

చంద్రబాబుది కూడా విచిత్రమైన పరిస్థితి. ప్రజల్లో ఆయనకు బలం ఉన్నప్పటికీ బీజేపీని కాదనుకోలేని పరిస్థితి. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ఆహ్వానం అందినదే తడవుగా ఆయన బయలుదేరి వెళుతున్నారు. వెళ్లకపోతే బీజేపీ పెద్దలకు కోపం వస్తుందేమోనని ఆయన ఆందోళన చెందుతూ ఉండవచ్చు. జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి బాదరబందీ ఏమీ లేదు. అయితే.. ఆయన బీజేపీ పెద్దలకు ఆగ్రహం తెప్పించకుండా, ఏం చేసినా వారి అనుమతితోనే చేసుకుంటూ పోతున్నారు. మూడు రాజధానుల విషయం కూడా బీజేపీ పెద్దలకు చెప్పే చేశారట! అయినా దానికి అతీ గతీ లేదు. ఢిల్లీ పెద్దల సూచన మేరకు ఎన్వీ రమణపై ఫిర్యాదు చేసినా ఆయన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కాకుండా ఆపలేకపోయారు. చివరకు సొంత సోదరి తన కుమారుడి వివాహ పత్రిక అందజేయడానికి వస్తానన్నా బీజేపీ పెద్దలకు కోపం వస్తుందని తప్పించుకోజూశారు. మొత్తమ్మీద బీజేపీ పెద్దలను పల్లెత్తు మాట అనలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికార, ప్రతిపక్ష నేతలు ఇంత బలహీనులు కావడం నిజంగా విషాదం. ఒకప్పుడు ఇందిరాగాంధీ వంటి నాయకురాలినే ఎదిరించి తొడగొట్టి నిలబడిన ఎన్టీఆర్‌ను చూశాం. ఇప్పుడు అలాంటి నేతలు తెలుగునాటే కాదు ఇతర రాష్ట్రాలలో కూడా కనిపించడం లేదు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఆయన ప్రభుత్వంలోని అనేక మంది మంత్రులు ఈడీ కేసులలో చిక్కుకున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటారో తెలియదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తల ఎగరేస్తున్నట్టు కనిపిస్తున్నప్పటికీ ఇదివరకటితో పోల్చితే ఇప్పుడు ఆమె కూడా మెత్తబడిపోయారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ మూడో పర్యాయం అధికారంలోకి వస్తే భారత రాజకీయ ముఖచిత్రం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రాంతీయ పార్టీల పెద్దలు బతికి బట్టకట్టాలంటే ఢిల్లీ ఆధిపత్యానికి తలవొంచక తప్పని పరిస్థితులు రావొచ్చు. ప్రధాని మోదీని ఎదిరించి నిలబడే శక్తి ఏ ప్రాంతీయ నాయకుడికి కూడా ఉండదు. అందుకే ప్రస్తుత పరిస్థితులలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మోడల్‌ను ఆచరించడమే ఉత్తమం అనే అభిప్రాయానికి పలువురు నాయకులు వచ్చేస్తున్నారు. జాతీయ రాజకీయాల ఊసెత్తకుండా రాష్ట్రానికే పరిమితమవుతూ కేంద్రంతో సఖ్యతగా ఉండటమే నవీన్ మోడల్. ఇప్పుడు ప్రధాని మోదీకి శ్రీరాముడు కూడా తోడయ్యాడు. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనుండటంతో ఉత్తర భారతదేశం 'జై శ్రీరామ్' నినాదాలతో మార్మోగుతున్నది. విగ్రహ ప్రతిష్ఠ జరగకపోయినా, ప్రత్యేక పూజలు జరగకపోయినా అయోధ్య అక్షింతలంటూ దేశమంతా ప్రజలందరికీ పంచుతున్నారు. మోదీ ఆచరిస్తున్న ఈ రాజకీయ తంత్రం ముందు ఎవరు మాత్రం నిలబడగలరు? అందుకే కాబోలు 2024 ఎన్నికలను కూడా వదిలేసి 2029 ఎన్నికల్లోనే అదృష్టాన్ని పరీక్షించుకోవాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. అప్పటికి ప్రధాని మోదీ 80 ఏళ్లకు చేరతారు. మహాభారతంలో అస్త్ర సన్యాసం చేస్తేతప్ప భీష్ముడిని నిలువరించలేమని శ్రీకృష్ణుడు చెబుతాడు. ఆధునిక భారతంలో రాజకీయ రణ క్షేత్రంలో నరేంద్ర మోదీ మోహరించి ఉన్నంతవరకూ ఆయనను ఎవరూ ఢీకొని నిలబడలేరా? అంటే ప్రస్తుతానికి లేరు అనే చెప్పవచ్చు. రానున్న ఎన్నికల్లో మనకు వినపడబోయే నినాదం ఒకటే. జై శ్రీరాం—జై మోదీ. అంతే! ఈ పరిస్థితులలో కేసీఆర్ అయినా, చంద్రబాబు అయినా, జగన్మోహన్



akbar

> లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్‌లో చోటు చేసుకోబోయే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలలో ఎంత మంది ఉంటారు? ఎంతమంది పోతారు? కాంగ్రెస్–బీజేపీల నుంచి ఎదురయ్యే సవాళ్లు ఎలా ఉండబోతున్నాయి? అనే ప్రశ్నలు ఉండనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. తమ పార్టీ నుంచి వలసలను ప్రోత్సహించేలోపే కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమందిని గుంజుకుంటే ఎలా ఉంటుందని కేటీఆర్ భావిస్తున్నప్పటికీ.. కేసీఆర్ మాత్రం అటువంటి పని మనం చేయవద్దని వారిస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టామన్న అపఖ్యాతి మనకెందుకు? అని ఆయన అన్నట్టు తెలుస్తోంది.

> ఇప్పుడు ప్రధాని మోదీకి శ్రీరాముడు కూడా తోడయ్యాడు. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనుండటంతో ఉత్తర భారతదేశం 'జై శ్రీరామ్' నినాదాలతో మార్మోగుతున్నది. విగ్రహ ప్రతిష్ఠ జరగకపోయినా ప్రత్యేక పూజలు జరగకపోయినా అయోధ్య అక్షింతలంటూ దేశమంతా ప్రజలందరికీ పంచుతున్నారు. మోదీ ఆచరిస్తున్న ఈ రాజకీయ తంత్రం ముందు ఎవరు మాత్రం నిలబడగలరు? అందుకే కాబోలు 2024 ఎన్నికలను కూడా వదిలేసి 2029 ఎన్నికల్లోనే అదృష్టాన్ని పరీక్షించుకోవాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. అప్పటికి ప్రధాని మోదీ 80 ఏళ్లకు చేరతారు. మహాభారతంలో అస్త్ర సన్యాసం చేస్తేతప్ప భీష్ముడిని నిలువరించలేమని శ్రీకృష్ణుడు చెబుతాడు. ఆధునిక భారతంలో రాజకీయ రణ క్షేత్రంలో నరేంద్ర మోదీ మోహరించి ఉన్నంతవరకూ ఆయనను ఎవరూ ఢీకొని నిలబడలేరా? అంటే ప్రస్తుతానికి లేరు అనే చెప్పవచ్చు. రానున్న ఎన్నికల్లో మనకు వినపడబోయే నినాదం ఒకటే. జై శ్రీరాం–జై మోదీ. అంతే!

యూట్యూబ్‌లో 'కొత్త పలుకు' కోసం QR Code scan చేయండి

రాముడొచ్చేసాడు!

పట్టాభిషేకాన్నే వదిలేసిన నిన్ను
ప్రతిష్ఠించుకోవడం...
తండ్రి మాటకోసం అడవుల పట్టిన
నిన్ను వెతుక్కోవడం...
ఈ జన్మకు మాకు దక్కిన పుణ్యం.

ధర్మాన్ని నిలబెట్టిన నిన్ను
దక్కించుకుంటున్నపుడు కదా
అర్థమయింది..
ఎన్ని కష్టాలకోర్చుంటావో!
ఎన్ని అవమానాలను దాటుంటావో!
ఎన్ని ప్రశ్నలను సమాధానపరిచుంటావో!

నువ్వు పెట్టిన పరీక్షలో
నీ భిక్షతోనే గెలుపొందిన
రామదండులం మేం!
నువ్వు మా రాముడివి...
ఇక మారాము చేయక
మా పూజలందుకుని
ధర్మమార్గాన నడిపించు!

– వక్కలంక సత్తిరాజు

వ్యాసాలు, ఉత్తరాలు పంపవలసిన చిరునామా
ఎడిట్‌పేజీ, ఆంధ్రజ్యోతి, ప్లాట్–76,
అశ్వినీ లే ఔట్, హుడా హైట్స్,
రోడ్ నంబరు–70, జూబ్లీహిల్స్,
హైదరాబాద్–500033.
మెయిల్:
editpage@andhrajyothy.com

అయోధ్య: ఆచార్యుల ఆక్షేపణలు

> శంకరాచార్య పీఠాలు హిందూధర్మంలో ఉన్న అనేక సంప్రదాయాల్లో ఒకానొక సంప్రదాయం. ఉత్తర భారతదేశంలో రామానంద సంప్రదాయమనీ, చైతన్య సంప్రదాయమనీ ఉన్నాయి. రామానుజ, మాధ్వ సంప్రదాయాలు దేశమంతటా ఉన్నాయి. కాబట్టి ఒక సంప్రదాయం వారు చెప్పిందే సరైనదనడం కుదరదు. ఆచార్యుడైనా గర్వించినవాడై ఏది సరైనది, ఏది సరికాదు అని తెలియక ప్రవర్తిస్తే అతన్ని పరిత్యజించాలి. ప్రస్తుత భారతంలో అలాంటి వారికి నమస్కరించి దూరం పెట్టి సమాజాన్ని ఏకం చేసే వారిని అనుసరించాలి.



srini

అయోధ్యలో జనవరి 22న జరుగబోయే రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠపై ఇద్దరు పీఠాధిపతులు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు భారతీయ సంస్కృతిని ప్రేమించే వారికి చాలా బాధ కల్గించాయి. పూరీ శంకరాచార్యులు 'సిఎన్ఎన్' ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూ మొదటిది. జ్యోతిర్మఠం పీఠాధిపతి 'వైర్' అనే మీడియా ప్రతినిధికిచ్చినది రెండవది.

పూరీ శంకరాచార్యులు విగ్రహ ప్రతిష్ఠ ఆగమశాస్త్ర ప్రకారం జరగడం లేదని, అలా చేస్తే శాకినీ డాకినీ లాంటి ప్రేతాదులు అక్కడ చేరతాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాముని విగ్రహాన్ని స్పృశిస్తారని, అది శాస్త్ర విరుద్ధమని ఆక్షేపించారు. అదే ఇంటర్వ్యూలో కులవ్యవస్థపై మాట్లాడుతూ బ్రాహ్మణజన్మ చరమజన్మ అనీ దానిద్వారానే మోక్షప్రాప్తి అనీ మరో వ్యాఖ్య చేశారు.

రెండవ ఇంటర్వ్యూలో జ్యోతిర్మఠం ఆచార్యులు కూడా ప్రాణప్రతిష్ఠ శాస్త్ర విరుద్ధమని, ముహూర్తం ఏ పంచాంగంలోనూ లేదని వివరించారు. దేవాలయాల నిర్మాణం గురించి చెప్పే ఆగమశాస్త్రం వేదంతో సమానమని, తాము శాస్త్రాన్ని రక్షించడం ముఖ్యమనీ చెప్పారు. "శ్రుతి స్మృతీ మమైవాజ్ఞే" అనే శ్లోకాన్ని ఉదహరించారు. శ్రుతి, స్మృతి (ఆగమశాస్త్రం) రెండు భగవంతుని ఆజ్ఞలే అని దీని అర్థం.

వీరు అంతటితో ఆగక రాజకీయకోణాన్ని ప్రస్తావిస్తూ అమిత్ షా లెక్క ప్రకారం బీజేపీ సభ్యత్వం 10 కోట్లు ఉందని, ఆర్ఎస్ఎస్, మిగతా అనుబంధ సంస్థలు, సానుభూతిపరులు, అందర్నీ కలుపుకుంటే 25 కోట్ల వరకు ఉండవచ్చని లెక్కగట్టారు. మిగతా 75 కోట్ల హిందువులు ఈ ప్రతిష్ఠకు వ్యతిరేకంగా ఉన్నారంటూ ప్రజానాడిని గుర్తించినట్లు వ్యాఖ్యానించారు. 75 కోట్ల హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారని వీరు అన్నారు.

రామాలయ ప్రతిష్ఠ ఒక రాజకీయ కార్యక్రమమంటూ దాన్ని బహిష్కరించిన ప్రతిపక్షాలకు పై రెండు ఇంటర్వ్యూలూ మంచి ఇంధనంగా మారాయి. ఇలా అవుతుందని తెలియనంత అమాయకులు కాదు పై ఆచార్యులు. ఇద్దరూ రాజకీయంగా మోదీపై తమ వ్యతిరేకతను చెప్పకనే చెప్పారు. శంకరాచార్యుల్ని ఎప్పుడూ గౌరవించని వారందరూ ధర్మానికి హాని జరుగుతోందని, ఆచార్యపీఠాలు ఆలయ ప్రతిష్ఠను వ్యతిరేకిస్తున్నాయనీ రాజకీయలబ్ధిని పొందాలని ప్రయత్నించడంలో ఆశ్చర్యం లేదు.

పోతే, శాస్త్రపరంగా పై ఆచార్యులు చెప్పింది సరైనదా అని విచారించాలి. శంకరాచార్య పీఠాలు హిందూధర్మంలో ఉన్న అనేక సంప్రదాయాల్లో ఒకానొక సంప్రదాయం. ఉత్తర భారతదేశంలో రామానంద సంప్రదాయమనీ, చైతన్య సంప్రదాయమనీ ఉన్నాయి. రామానుజ, మాధ్వ సంప్రదాయాలు దేశమంతటా ఉన్నాయి. కాబట్టి ఒక సంప్రదాయం వారు చెప్పిందే సరైనదనడం కుదరదు.

ఇద్దరు ఆచార్యులూ శ్రుతి, స్మృతి అని రెండు పదాల్ని వాడారు. శ్రుతి అంటే తపోనిష్ఠలో ఉన్న ఋషులకు వినపడిన భగవంతుని మాటలు. ఇవే వేదాలు, ఉపనిషత్తులూ. స్మృతి అంటే శ్రుతిని స్మరించుకొని (శ్రుతి ఉద్దేశ్యాన్ని మనసులో ఉంచుకొని) అనేక లౌకిక సందర్భాల్లో వ్యవహరించాల్సిన విధానాల గురించి తర్వాతికాలంలో వచ్చిన పుస్తకాలు. ఉదా: మనుస్మృతి ఒక గ్రంథం. దీని తర్వాత దాదాపు 40 స్మృతులు వివిధ ప్రాంతాల్లో, వివిధ సమయాల్లో వచ్చాయి. అలాగే ఆగమశాస్త్రాలు కూడా. వివిధ ప్రాంతాల్లో వివిధ సంప్రదాయాలు. శ్రుతి మాత్రం దేశమంతటా ఒకటే— స్మృతులు అనేకాలు. శ్రుతి ఏదైనా విషయంపై దాని తత్త్వాన్ని స్థూలంగా చెబుతుంది. ఉదా: పరమాత్మ అనేదాన్ని నిరాకారంగా భావించి ఉపాసించవచ్చు— లేదా ఒక ఆలంబన (ఆధారం), ఒక విగ్రహం, లేదా యంత్రం ఎదురుగా ఉంచుకొని దేవత తత్త్వాన్ని ధ్యానం చేయవచ్చు అని చెబుతుంది. మన మనస్సును శుద్ధి చేసుకోవడమే దానిలో ఉద్దేశం. దీని ఆధారంగా స్మృతి కొన్ని కల్పనల్ని చేస్తుంది. విగ్రహం ఇలా ఉండాలి. దేవుడికి నాలుగు చేతులుండాలా, 10 చేతులుండాలా, 5 తలలుండాలా అనేదాన్ని గురించి కొన్ని కల్పనలు చేస్తాయి. అలాగే గర్భగుడి అంటే శిరస్సులాంటిది. దానికి ముందున్న ప్రాంగణం శరీరం లాంటిది. ప్రాకారం కాళ్ళ స్థానం. ఈ విధంగా ఒక పవిత్ర భావన కలిగించడానికి కొన్ని కల్పనలు చేస్తాయి. ఇవి వివిధ సంప్రదాయాల్లో వివిధ రీతుల్లో ఉంటాయి. అలాగే జ్యోతిషం విషయంలో కూడా. తెలుగువారికి అమావాస్య శుభం కాదు. తమిళులకు చాలా శుభకరం. పండుగలు ఫలానా రోజంటే ఫలానా రోజని వివిధ సంప్రదాయాలు చెబుతుంటారు. ఎవరి సంప్రదాయం వారికి సరైనది. ఇన్ని సంప్రదాయాలున్న దేశంలో భారతదేశ చరిత్రతో ఎంతో భావోద్వేగాలకు విషయమైన అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సరైంది కాదనడం ఆచార్యుల అవగాహనారాహిత్యం.

రాముడి విగ్రహాన్ని మోదీ స్పృశించకూడదనడం చాలా తీవ్రమైన ఆక్షేపణ. అరణ్యవాసానికి వెళ్లిన రాముడు మొదటి రోజు రాత్రి ఒకానొక చెట్టునీడన పండుకోవడానికి సిద్ధమవుతాడు. దగ్గరలో ఉన్న గ్రామపెద్ద గుహుడు, రాముడు వచ్చాడని తెలుసుకుని హడావుడిగా వచ్చి, రాముణ్ణి కౌగలించుకొని తన గ్రామానికి రమ్మని ప్రార్థిస్తాడు. ఇక్కడ రాముడు గుహుణ్ణి కౌగలించుకోవడం కాదు, గుహుడే రాముణ్ణి కౌగలించుకుంటాడు. అడవుల్లో జంతువుల్ని వేటాడే గుహుడు సాక్షాత్తూ రాముణ్ణి కౌగలించుకుంటే దేశ ప్రధాని అయిన మోదీ రాముని విగ్రహాన్ని స్పృశించడం తప్పనడం ఏమి విజ్ఞత? అలాంటి వారి మాటల్ని ఖండించడానికి బదులు వాటిని రాజకీయ లబ్ధికి వాడుకోవడం దురదృష్టకరం. అనేక దేవాలయాల్లో మూలవిగ్రహాల్ని స్పృశించే ఆచారం ఉందని మనం గుర్తుంచుకోవాలి.

పూరీ ఆచార్యులు మరొక మాట అన్నారు. అంతులేని జనన మరణ ప్రవాహంలో కొట్టుమిట్టాడుతున్న జీవుడు ఏదో పుణ్యవిశేషంగా బ్రాహ్మణజన్మను పొందుతాడని అన్నారు. బ్రాహ్మణ జన్మ చరమజన్మ. అంటే చివరి జన్మ. దీనిద్వారానే మోక్షప్రాప్తి అని స్వామీజీ మాట. దీనికి విదురుణ్ణి ఉదాహరణగా ఇచ్చారు. ఆత్మతత్త్వాన్ని తనకు చెప్పమని ధృతరాష్ట్రుడు అడిగినప్పుడు— తనకు అది తెలుసుకాని దాన్ని బోధించే అధికారం లేదని విదురుడంటాడు. ఆ కాలంలో తత్త్వశాస్త్రాన్ని బోధించే అధికారం బ్రాహ్మణునిదే. పాఠం చెప్పడం వేరు, మోక్షం వేరు— మోక్షం జ్ఞానానికి సంబంధించినది. దీనికి మానవులందరూ అధికారులని ఉపనిషత్తుల ప్రతిపాదన— బ్రాహ్మణునికే మోక్షానికి అధికారం ఉందనడం శ్రుతి విరుద్ధం. ఏదైనా స్మృతి (సెకండరీ టెక్స్ట్‌లో)లో ఉండవచ్చు. స్వామీజీ శ్రుతి విరుద్ధంగా ఇలా చెప్పడం శోచనీయం. దీన్ని ఖండించడానికి బదులు ఆయన మాటల్ని ప్రమాణంగా తీసుకొని ఆలయ ప్రతిష్ఠను వ్యతిరేకించడం దురదృష్టకరం.

జ్యోతిర్మఠ పీఠాధిపతి బీజేపీ సభ్యత్వాన్ని అంచనావేసి వారందరూ రాజకీయ హిందువులని ముద్రవేయడం, మిగతావారందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారనడం సమాజాన్ని చీల్చే మాట. సమాజాన్ని కలపడం వీరి పని.. చీల్చడం కాదు.

ఆయన తన ఇంటర్వ్యూ చివరలో ఒక మాట అన్నారు. ఆచార్య స్థానంలో ఉన్న తాను ఒక తండ్రిగా కొడుకు లాంటి మోదీకి సలహా ఇస్తున్నానన్నారు. అలాంటి వాక్యాలే ప్రమాణమైతే రామాయణంలోను, భారతంలోను ఒక శ్లోకం ఉంది.

"గురోరవ్యవలిప్తస్య కార్యాకార్యమజానతః
ఉత్పథప్రతిపన్నస్య పరిత్యాగో విధీయతే"

కైకేయి చెప్పిన అధర్మయుక్తమైన మాటను పాటించాల్సిన అవసరం లేదని లక్ష్మణుడు రామునితో అనడం రామాయణ సందర్భం. వివాహం చేసుకోననే తన ప్రతిజ్ఞను నిలుపుకోవడానికై భీష్ముడు తన గురువైన పరశురామునితో చెప్పిన మాట భారతంలోని సందర్భం.

శ్లోకం అర్థం ఇది— ఆచార్యుడైనా గర్వించినవాడై ఏది సరైనది, ఏది సరికాదు అని తెలియక ప్రవర్తిస్తే అతన్ని పరిత్యజించాలి అని తాత్పర్యం. ప్రస్తుత భారతంలో అలాంటి వారికి నమస్కరించి దూరం పెట్టి సమాజాన్ని ఏకం చేసే వారిని అనుసరించాల్సిన సందర్భం ఇది.



• డా. కె. అరవింద రావు
మాజీ డీజీపీ



శనివారం ఉష్ణోగ్రత గరిష్ఠం 30.6 కనిష్ఠం 19.6

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 'బెస్ట్' అవార్డు

శంషాబాద్ రూరల్, జనవరి 20(ఆంధ్రజ్యోతి): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంశాలలో బెస్ట్ ఎయిర్‌పోర్టు అవార్డు వరించింది. ఈమేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అవార్డును ప్రదానం చేసినట్లు జీఎంఆర్ ప్రతినిధులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.







శివమణి సంగీత ప్రదర్శన



సెల్‌ఫోన్‌లో బంధిస్తూ..



గాల్లో తేలినట్లుందే..

చిన్నారితో..

విమానాలు, హెలికాప్టర్లు కనువిందు చేశాయి. సారంగ్ బృందం ఆకాశంలో చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. దూరం నుంచే వీటిని చూడాల్సి రావడంతో కొంత అసంతృప్తి ఉన్నా.. మొత్తంగా వింగ్స్ ఇండియా-2024 ఏవియేషన్ షో మూడో రోజు శనివారం నగరవాసులకు కొత్త అనుభూతిని మిగిల్చింది. రెండు రోజులపాటు వ్యాపార వేత్తలకే పరిమితమైన షోలో శనివారం సామాన్యులకు ప్రవేశం కల్పించారు. దీంతో పెద్ద ఎత్తున సందర్శకులు తరలివచ్చారు. విమానాలు.. అవి చేసే విన్యాసాలు చూసి కేరింతలు కొట్టారు. పెర్క్యూనిస్ట్ శివమణి ప్రదర్శనతో సందర్శకులు తన్మయత్వానికి లోనయ్యారు.

- హైదరాబాద్ సిటీ, ఆంధ్రజ్యోతి



ఏవియేషన్ షో చూసేందుకు తరలి వస్తున్న విద్యార్థినులు

పత్తాలేని ఈవినింగ్ క్లినిక్స్

- తొలుత హడావిడిగా ఏర్పాటు
- ఆ తర్వాత పట్టింపులేని వైనం



హైదరాబాద్ సిటీ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): నిరుపేదలు, మధ్యతరగతి వారికి పైసా ఖర్చు లేకుండా వైద్యమందించే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఏడాది కిందట ఏర్పాటు చేసిన ఈవినింగ్ క్లినిక్స్ (సాయంత్రపు దవాఖానాలు) మూతబడ్డాయి. రోగుల నుంచి ఆదరణ బాగానే ఉన్నా చిత్తశుద్ధి కొరవడి వీటిని మూసివేసినట్లు తెలుస్తోంది. నగరంలో పేరుగాంచిన ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గించేందుకు ఏరియా ఆస్పత్రులు, యూపీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో ఈవినింగ్ క్లినిక్‌లను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు వైద్యులు, స్పెషలిస్టులు రోగులను పరీక్షించేవారు. ఒక్కోరోజు ముఖ్యమైన విభాగాలకు చెందిన వైద్యులు వచ్చి రోగులను పరిశీలించేవారు. ప్రభుత్వ వైద్యులు, ఇతర వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిన నియమించి సేవలందించారు. రెండునెలల క్రితం ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందడంతో ఈ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.

చక్కని ఆదరణ..

సాయంత్రం పూట అనారోగ్య సమస్య వస్తే వెంటనే ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లకుండా రోగులకు ఇబ్బంది లేకుండా ఈ క్లినిక్స్ ఉపయోగపడ్డాయి. ప్రత్యేక ఇబ్బందులను వైద్యులు పరిశీలించి మెరుగైన వైద్యం అందించడంతో తొలినాళ్లలో ఈ క్లినిక్‌లకు ఆదరణ లభించింది. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే చాలామంది వైద్యసేవలు పొందే వారు.

కన్సల్టేషన్‌కే రూ.500-1000

ఈవినింగ్ క్లినిక్స్ మూతపడడంతో ఇప్పుడు చాలామంది రోగులు పెద్దాస్పత్రులు, ప్రైవేట్ క్లినిక్‌లకు పరుగులు పెడుతున్నారు. ప్రైవేటులో చూపించుకోవాలంటే కనీసం రూ.500 ఫీజు చెల్లించాలి. స్పెషలిస్ట్ అయితే రూ.వెయ్యివరకు వెచ్చించాలి. టెస్ట్‌లు, మందుల ఖర్చు అదనపు భారమయ్యాయి.

మళ్లీ తెరిపించాలి..

ఈవినింగ్ క్లినిక్‌లపై కొంతకాలంపాటు మంత్రి, ఉన్నతాధికారుల పర్యవేక్షణ బాగానే ఉండేది. ఆ తర్వాత తగ్గిపోయింది. దీంతో ఓపీకి వచ్చే వైద్యుల సంఖ్య కూడా తగ్గిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వం మారడం, కొత్త సర్కారు వైద్యానికి అధిక ప్రాధాన్యమిస్తుండడంతో ఈవినింగ్ క్లినిక్‌లను తెరిపించాలని పేదలు కోరుతున్నారు.

మూసీపై బ్రిడ్జిలకు బ్రేక్..?

- ప్రారంభించని ప్రాజెక్టులు నిలిపేయాలి
- జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలకు ఆదేశాలు
- 'మూసారాం' బ్రిడ్జికి మినహాయింపు
- 55 కిలోమీటర్ల మేర అభివృద్ధికి ప్రణాళికలు
- సాధారణంగా కాకుండా ఐకానిక్ బ్రిడ్జిలు

హైదరాబాద్ సిటీ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): మూసీ నదిపై బ్రిడ్జిల నిర్మాణాలకు బ్రేక్ పడింది. వివిధ ప్రాంతాల్లో ప్రతిపాదించి, ఇప్పటికీ పనులు ప్రారంభించని బ్రిడ్జిల పనులు చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. ఇప్పటికే, మూసారాంబాగ్ వద్ద మూసీపై బ్రిడ్జి పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఆ ఒక్కటీ మినహాయించినట్లు సమాచారం. లండన్‌లోని థేమ్స్ నది మాదిరిగా మూసీనదిని 55 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మూసీ అభివృద్ధి ప్రణాళికను గుణంగానే కొత్తగా బ్రిడ్జిల నిర్మాణాలను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. మూసీ అభివృద్ధిపై ఎలాంటి ప్రణాళిక లేకుండా అప్పటి ప్రభుత్వం ప్రతిపాదించిన బ్రిడ్జిలను రద్దు చేయాలని సూచించినట్లు ఓ అధికారి తెలిపారు.

మహానగరం విస్తరణలో మూసీనది వెంట పెద్దఎత్తున కాలనీలు ఏర్పాటయ్యాయి. ఆయా ప్రాంతాల్లో రోడ్డు సైతం రద్దీగా మారాయి. దీంతో లింక్ రోడ్ల నిర్మాణంలో భాగంగా గత ప్రభుత్వం రూ.350 కోట్లతో మూసీపై 12 చోట్ల బ్రిడ్జిలు నిర్మించాలని నిర్ణయించింది. అందుకనుగుణంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు సంయుక్తంగా ప్రతిపాదనలు సిద్ధం చేసి, ప్రభుత్వ ఆమోదంతో టెండర్లను ఖరారు చేశారు. ఇందులో ఐదు ప్రాంతాల్లో బ్రిడ్జిల నిర్మాణానికి హెచ్ఎండీఏ ఓ ప్రముఖ సంస్థను ఎంపిక చేసింది. జీహెచ్ఎంసీ నాలుగు బ్రిడ్జిలలో రెండు బ్రిడ్జిలకు టెండర్లను ఖరారు చేసింది. ఎన్నికలకు ముందే అక్టోబర్‌లోనే అప్పటి ప్రభుత్వం మూసీపై కొత్త బ్రిడ్జిల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసింది.

మూసారాంబాగ్‌లో ముందుకే..

బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేసి నాలుగు నెలలు కాగా, ఎన్నికలు.. ఇతర కారణాల నేపథ్యంలో ఒక్క ముసారాంబాగ్‌లో మినహా ఎక్కడా పనులు ప్రారంభం కాలేదు. ముసారాంబాగ్ వద్ద పాత బ్రిడ్జిపై ఒకవైపు రాకపోకలు నిలిపి వేసి.. పనులు చేపడుతున్నారు. ఇక్కడ ఇప్పటికే పనులు పురోగతిలో ఉన్న నేపథ్యంలో ఆ ఒక్కటీ మినహాయించి మిగిలిన బ్రిడ్జిల పనులు ప్రారంభించవద్దని జీహెచ్ఎంసీకి, హెచ్ఎండీఏకు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.



లండన్‌లోని థేమ్స్ నది నమూనా

ప్రణాళికకు అనుగుణంగా బ్రిడ్జిలు..

పీపీపీ పద్ధతిలో మూసీ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించే అవకాశాలున్నాయి. ఈ ప్రణాళికలోనే మూసీపై ఏఏ ప్రాంతాల్లో బ్రిడ్జిలను నిర్మించాలో నిర్ణయించనున్నారు. గత ప్రభు త్వం చేసిన ప్రతిపాదనల ప్రకారం మూసీపై బ్రిడ్జిలు నిర్మిస్తే.. సుందరీకరణకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని, సుందరీకరణలో భాగంగా సాధారణ బ్రిడ్జిలు గాకుండా తీగల వంతెనల మాదిరిగా ఐకానిక్ బ్రిడ్జిలు నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం జీహెచ్ఎంసీకి కొన్ని బ్రిడ్జిలను, హెచ్ఎండీఏకు కొన్ని బ్రిడ్జిలను అప్పగించగా, కొత్త ప్రభుత్వంలో బ్రిడ్జిలన్నీ ఎంఆర్‌డీసీఎల్ ఆధ్వర్యంలోనే చేపట్టాలని భావిస్తున్నారు. ఇందుకోసం జీహెచ్ఎంసీలో పలు ఫ్లైఓవర్ల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఈని ప్రస్తుతం ఎంఆర్‌డీసీఎల్ తీసుకొచ్చారు. హెచ్ఎండీఏ, పబ్లిక్ హెల్త్ ఇలా పలు విభాగాల నుంచి ఇంజనీర్లను తీసుకుని మూసీ సుందరీకరణ పనులు పరుగులు పెట్టించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఓ అధికారి తెలిపారు.

55 కిలోమీటర్ల మేర మూసీ అభివృద్ధి

రాష్ట్ర ప్రభుత్వం మూసీ అభివృద్ధికి కార్యచరణ రూపొందింది. సీఎం రేవంత్‌రెడ్డి మూసీనది డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు ఎండీగా ఐఏఎస్ ఆమ్రపాలిని నియమించారు. సంబంధిత అధికారులతోనూ సమీక్షించారు. మూసీ నది వెంట మొత్తం 55 కిలోమీటర్ల మేర పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని, మూడేళ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. అందుకనుగుణంగా ఎంఆర్‌డీసీఎల్ అధికారులు గుజరాత్‌లోని సబర్మతి నదిని, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లోని నదులను పరిశీలించారు. ప్రపంచ ఆర్థిక సదస్సు కోసం దావోస్‌కు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి అటు నుంచి అటే లండన్ వెళ్లి. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, ఎంఆర్‌డీసీఎల్ ఎండీ ఆమ్రపాలిలతో కలిసి థేమ్స్ నదిని పరిశీలించారు. అక్కడి అధికారులతో సమావేశమయారు. థేమ్స్ నదిని వివిధ సంస్థలను కలుపుకొని అభివృద్ధి చేసిన్నట్లుగానే మూసీనదిని అభివృద్ధి చేసేందుకు త్వరలోనే ప్రణాళికలు రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు.

జేఎన్‌టీయూ 'రిటైర్డు'

వివరాల వెల్లడిలో గోప్యత

తప్పుడు నివేదికను పంపినట్లుగా అనుమానాలు

హైదరాబాద్ సిటీ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): జేఎన్‌టీయూలో పనిచేస్తున్న విశ్రాంత అధికారుల, ఆచార్యుల వివరాలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి వచ్చిన ఆదేశాలను వర్సిటీ ఉన్నతాధికారులు తుంగలో తొక్కారు. జేఎన్‌టీయూతోపాటు వివిధ యూనివర్సిటీల్లో పనిచేసి రిటైరైన 25మంది ప్రొఫెసర్లు వర్సిటీలోని పలు విభాగాల్లో పనిచేస్తున్నట్లుగా సర్కారుకు తాజాగా పంపిన నివేదికలో పేర్కొన్నారు. అయితే, నివేదికలో కేవలం టీచింగ్‌లో చేస్తున్న రిటైర్డు ఆచార్యుల వివరాలను మాత్రమే చూపిన జేఎన్‌టీయూ అధికారులు, నాన్‌టీచింగ్‌లోని రిటైర్డు అధికారుల వివరాలను మాత్రం పొందుపరచలేదు. ఆర్టీసీలో పనిచేసి రిటైరైన అధికారి ఒకరు రెండేళ్లుగా వర్సిటీ ఫైనాన్స్ ఆఫీసర్‌గా, కాకతీయ వర్సిటీలో పనిచేసి రిటైరైన మరొకరు లైజన్ ఆఫీసరుగా పనిచేస్తున్నారు. వారి వివరాలను అధికారులు ప్రభుత్వానికి పంపకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వర్సిటీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నియామకంపై నిషేధం ఉన్నప్పటికీ, జనవరి మొదటివారంలో ఒకరిని టెక్నికల్ ఆఫీసరు పోస్టులో నియమించడం తాజాగా వెలుగులోకి వచ్చింది. వర్సిటీ పెద్దలకు బాగా కావాల్సిన వారే ఆయా పోస్టుల్లో ఉన్నందున వారి వివరాలను ప్రభుత్వానికి పంపకపోయి ఉండొచ్చని ఉద్యోగసంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

వారి వివరాలు పంపలేదు: రిజిస్ట్రార్

ప్రభుత్వానికి పంపిన నివేదికలో యూనివర్సిటీలో పనిచేస్తున్న రిటైర్డు ప్రొఫెసర్ల వివరాలను మాత్రమే పంపామని, బోధనేతర సిబ్బంది వివరాలను పంపలేదని వర్సిటీ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. ఫైనాన్స్ ఆఫీసరుగా ఆర్టీసీలో రిటైరైన అధికారిని గత ప్రభుత్వమే నియమించిందని, లైజన్ ఆఫీసరును తాము కొత్తగా నియమించలేదని, ఆయన ఎప్పట్నుంచో కొనసాగుతున్నారని చెప్పారు. ఫార్మసీ విభాగాధిపతి కోరిన మీదటే ఔట్‌సోర్సింగ్‌లో టెక్నికల్ ఆఫీసరును నియమించామని చెప్పారు.

22న ప్రసవం అయ్యేలా చూడండి

- వైద్యులను కోరుతున్న జంటలు

హైదరాబాద్ సిటీ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రోజు తమకు బిడ్డ పుట్టాలని చాలా మంది జంటలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. నెలలు నిండి ప్రసవానికి దగ్గరగా ఉన్నా గర్భిణులు తమకు సోమవారం ప్రసవం జరిగే అవకాశం ఉంటే పరిశీలించాల్సిందిగా వైద్యులను కోరుతున్నారు. గ్రేటర్‌లోని పలు ఆస్పత్రులకు ఇలాంటి వినతులు వస్తున్నట్లు తెలిసింది. నెలలు నిండిన తన భార్యకు సరిగ్గా అదే ముహూర్తంలో ప్రసవం చేయాలని ఓ జంట సికింద్రాబాద్‌లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రి వైద్యులను కోరారు. ఈ మేరకు షాద్‌నగర్‌కు చెందిన ఆ జంట ఇప్పటికే అడ్మిషన్ కూడా తీసుకున్నారని గైనకాలజిస్టు డాక్టర్ నిర్మల తెలిపారు. ఆమెకు ప్రసవ సమయం దగ్గర పడడం, ఎలాంటి సమస్యలు లేకపోవడంతో సోమవారం మధ్యాహ్నం సరిగ్గా 12.20 గంటలకే ప్రసవం అయ్యేలా చూడాలని వైద్యులను కోరినట్లు చెప్పారు. మరొకరు కూడా అడిగినా, ఆమెకు కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు ఉండడంతో రెండు రోజులు ముందుగానే ప్రసవం చేయాల్సి వచ్చిందని డాక్టర్ నిర్మల చెప్పారు.

పేషెంట్లు లేకుండానే ప్రిస్క్రిప్షన్లు..!

- అనుమతులు లేకుండా మత్తు ఇంజెక్షన్లు
- రూ.57 ఇంజక్షన్ రూ.5 వేలకు విక్రయం
- సమీర్ హాస్పిటల్‌లో అధికారుల తనిఖీ
- చైర్మన్, డైరెక్టర్ సహా.. ఐదుగురి అరెస్టు



పట్టుబడిన ఇంజక్షన్లు(ఫైల్)

హైదరాబాద్ సిటీ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ఆసిఫ్‌నగర్‌లోని సమీర ఆస్పత్రిలో పేషెంట్లు లేకుండానే ప్రమాదకరమైన, అధిక మత్తునిచ్చే మందుల ప్రిస్క్రిప్షన్లు రాస్తున్న విషయం శనివారం వెలుగు చూసింది. తెలంగాణ నార్కొటిక్ బ్యూరో, రాజేంద్రనగర్ ఎస్‌ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు రెండు రోజుల క్రితం ఆసిఫ్‌నగర్‌లోని అనస్తీషియా డాక్టర్ అశన్ ముస్తాఫా ఖాన్ ఇంటిపై దాడిచేసిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన నార్కోటిక్ పోలీసులు.. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులతో కలిసి డాక్టర్ అశన్‌ముస్తఫాఖాన్ పనిచేస్తున్న సమీర్ హాస్పిటల్‌పై శనివారం దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో అక్కడ పాత తేదీలతో (22-12-2023) సర్జికల్ ఆంకాలజిస్టు డాక్టర్ షేక్ సలీమ్ రాసిన ప్రిస్క్రిప్షన్‌తో కూడిన మందుల చీటీలను పోలీసులు గుర్తించారు. శ్వాసకోశ, హెచ్ఐవీ, టీబీయా బోన్ ఫ్రాక్చర్, హెర్నియా, హిస్టరెక్టమీ తదితర బాధితులకు వినియోగించడానికి 100 ఫెంటానిల్ ఇంజక్షన్లు డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌లో రాసినట్లు అధికారులు గుర్తించారు. వాటిలో 17 ఇంజక్షన్లు ఆస్పత్రి యాజమాన్యం వినియోగించినట్లు రిజిస్టర్‌లో రాశారు. కానీ, అందుకు సంబంధించిన పేషెంట్ల వివరాలు మాత్రం లభించకపోవడం గమనార్హం. ఈ ఏడాది జనవరి 6న అనస్తీషియా డాక్టర్ ఆశన్ ముస్తఫాఖాన్ భార్యకు మరో 100 ఇంజక్షన్లు అందినట్లు పోలీసులు గుర్తించారు. అప్పటికే 43 విక్రయించగా.. 57 ఇంజక్షన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మత్తు ఇంజక్షన్ల ధర కేవలం రూ.57 మాత్రమే. అయితే, వాటిని డ్రగ్స్ వినియోగదారులకు రూ.ఐదు వేల చొప్పున విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

ఎన్డీపీఎస్ అనుమతులు లేకుండా..


అధిక మత్తును కలిగించే ఫెంటానీల్ సిట్రేట్ ఇంజక్షన్లు ఆస్పత్రిలో పేషెంట్లకు వినియోగించాలంటే ఆ ఆస్పత్రికి ఎన్డీపీఎస్ లైసెన్స్-2 అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. కానీ, ఎలాంటి అనుమతులు లేకుండానే మత్తు ఇంజక్షన్లు వినియోగిస్తున్నట్లు నార్కోటిక్, డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. వీటిని మెడికేర్ ఫార్మా సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్‌కు ఎన్డీపీఎస్ లైసెన్స్-1 అనుమతులు ఉండాలి. కానీ, మెడికేర్ ఫార్మాకు అలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా మత్తు ఇంజక్షన్లను సరఫరా చేస్తున్నట్లు అధికారులు తేల్చారు. వీటిని అక్రమంగా వినియోగిస్తున్న సమీర్ హాస్పిటల్ చైర్మన్ సోయబ్ సుభానీ, డైరెక్టర్ మహ్మద్ అబ్దుల్ ముజీబ్, ఫార్మాసిస్టు సయ్యద్ నజీరుద్దీన్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ మహ్మద్ జాఫర్, మెడికేర్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్ గోవు శ్రీనివాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



గైర్హాజరు టీచర్లపై వేటు..!

- డిసెంబర్ 30 వరకు గడువు ఇచ్చినా స్పందించని వైనం
- తొమ్మిది మందిలో ఒకరి నుంచే సమాధానం

హైదరాబాద్ సిటీ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ఏళ్ల తరబడి గైర్హాజరవుతున్న ఉపాధ్యాయులపై త్వరలో వేటుపడనుంది. ఈ మేరకు గెజిట్ ద్వారా వారిని విధుల నుంచి పూర్తిగా తొలగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని వివిధ ఉర్దూ మీడియం స్కూళ్లలో పనిచేస్తున్న 9 మంది ఎస్‌జీటీలు సంవత్సరాల తరబడి విధులకు డుమ్మా కొడుతున్నారు. ఏకంగా 5 నుంచి 15 ఏళ్లకు పైగా వారు ఎక్కడున్నారో కూడా విద్యాశాఖ వద్ద సమాచారం లేదు. దీంతో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ (డీఐఓఎస్) ద్వారా పలుమార్లు నోటీసులు పంపించారు. అయినా, వారు స్పందించలేదు. ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ తెలంగాణ రాజపత్రంలో కూడా ప్రచురించినా ఎక్కడ ఉన్నది విద్యాశాఖకు తెలియజేయని పరిస్థితి. దీంతో 9మంది టీచర్లకు హైదరాబాద్ జిల్లా విద్యాధికారి రోహిణి గతేడాది డిసెంబర్ 30 వరకు గడువు ఇచ్చారు. అయితే, ఇందులో కేవలం బండ్లగూడ-2లోని జీపీఎస్ కందికల్‌గేట్‌కు చెందిన హుర్‌భానూ మాత్రమే స్పందిస్తూ తనను విధుల్లోకి తీసుకోవాలని కొన్ని రోజుల క్రితం అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గెజిట్ ద్వారా మిగిలినవారిని త్వరలో విధుల నుంచి తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.









పాస్‌పోర్ట్ అదాలత్‌కు స్పందన..


బారులు తీరిన దరఖాస్తుదారులు

సికింద్రాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): దరఖాస్తు చేసి చాలా రోజులైనప్పటికీ పాస్‌పోర్ట్ అందని వారి సౌకర్యార్థం హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం నిర్వహించిన పాస్‌పోర్ట్ అదాలత్‌కు మంచి స్పందన వచ్చింది. దరఖాస్తు ఫారం సక్రమంగా భర్తీ చేయకపోవడం, అవసరమైన డాక్యుమెంట్లు జత చేయకపోవడం తదితర కారణాల వలన పాస్‌పోర్ట్ అందని వారు సంబంధిత పత్రాలతో హాజరుకావాలని అధికారులు ముందుగానే ప్రకటించడంతో శనివారం సికింద్రాబాద్‌లోని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అదాలత్ కార్యాలయం దరఖాస్తుదారులతో కిటకిటలాడింది. సెలవు రోజైన శనివారం నిర్వహించడంతో దరఖాస్తుదారులు ఉదయం నుంచే పాస్‌పోర్ట్ కార్యాలయం వద్ద బారులు తీరారు. ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిణి జొన్నలగడ్డ స్నేహజ ఆధ్వర్యంలో కార్యాలయంలో 10 ప్రత్యేక కౌంటర్లలో పౌరుల దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 800 దరఖాస్తుదారులు వచ్చారని, పాస్‌పోర్ట్ జారీ కాకపోవడానికి గల కారణాలను వారికి వివరించినట్లు ఆమె తెలిపారు. కాగా అవసరమైన డాక్యుమెంట్లు తీసుకువచ్చిన వారి దరఖాస్తులు క్లియర్ చేస్తామని జొన్నలగడ్డ స్నేహజ తెలిపారు. ఇదిలా ఉండగా ఆన్‌లైన్ ద్వారా అపాయింట్‌మెంట్ అవసరం లేకుండా పాస్‌పోర్ట్ అదాలత్‌కు నేరుగా అనుమతించడంపై దరఖాస్తుదారులు హర్షం వ్యక్తం చేశారు.











వైభవంగా సీతారాముల కల్యాణం



బషీర్‌బాగ్ నిజాం కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించిన భూమి పూజలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర కార్యాలయ ఇన్‌చార్జి డి.గోపాల్ జీ, శేఖర్, తదితరులు

చాంద్రాయణగుట్ట/రాజేంద్రనగర్/అఫ్జల్‌గంజ్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కేశవగిరిలోని రామాలయంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. లతా మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఫౌండేషన్ చైర్మన్ మాధవీలత సీతారాముల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో చాంద్రాయణగుట్ట, చార్మినార్ ఏసీపీలు మనోజ్‌కుమార్, రుద్రభాస్కర్ పాల్గొన్నారు. గౌలిపురా కార్పొరేటర్ ఆలె భాగ్యలక్ష్మి కోదండ రామస్వామి ఆలయంలో బీజేపీ నాయకులతో కలిసి స్వచ్ఛతీర్థ నిర్వహించారు. ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. సోమవారం ఉదయం అభిషేకం, లలిత సహస్రనామం రామనామ పారాయణం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్తలు కొంపల్లి భరద్వాజ్, నవీన్, కల్యాణ్ తెలిపారు. రాజేంద్రనగర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని బీజేపీ నాయకులు వై.శ్రీధర్, జి.బాబురావు, పులిమావిడి రవీందర్, బండారు బాలకృష్ణ, సందీప్ ముదిరాజ్, నాగులపల్లి స్వామి, కిరణ్‌గౌడ్, జ్ఞానేశ్వర్ శుభ్రం చేశారు. పిచ్చి మొక్కలను తొలగించారు. రాముడి ప్రాముఖ్యత, రామమందిర నమునాలతో కూడిన బ్యానర్లను ఉత్సవాలు ముగిసే వరకూ తొలగించవద్దని కోరుతూ జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోజ్‌కు జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ జి.శంకర్ యాదవ్, కార్పొరేటర్లు రాకేశ్ జైస్వాల్, లాల్‌సింగ్, బోయిని దర్శన్‌లు వినతిపత్రం అందజేశారు. ఈ విషయంలో సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.



నుమాయిష్‌లో అయోధ్య మందిర నమునా ప్రారంభంలో హనుమంత్‌రావు, రాజేందర్ కుమార్, సత్యేందర్, సుధాకర్

నుమాయిష్‌లో 'అయోధ్య' నమూనా..

సుధా కార్స్ మ్యూజియం నిర్వాహకుడు సుధాకర్ నేతృత్వంలో అయోధ్య మందిర నమునా వాహనాన్ని తయారు చేసి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రదర్శనకు ఉంచారు. దీనిని ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రటరీ బి.హనుమంత్‌రావు జాయింట్ సెక్రటరీ చంద్రజిత్‌సింగ్, కోశాధికారి రాజేందర్ కుమార్, ఉపాధ్యక్షులు సత్యేందర్, సురేందర్ రెడ్డి, మన్‌దీప్‌రెడ్డి, వనం సురేందర్, జి.వి.రంగారెడ్డితో కలిసి ప్రారంభించారు.

రేపు శ్రీరామ పట్టాభిషేకం

బంజారాహిల్స్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన పురస్కరించుకొని విశాఖ శారదాపీఠ పాలిత ఫిలింనగర్ దైవసన్నిధానంలో కోదండరామస్వామి దేవాలయంలో 22వ తేదీ వరకూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సినీనటుడు, ఆలయ చైర్మన్ డాక్టర్ మోహన్‌బాబు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... శనివారం మన్యుసూక్త సహిత హనుమాన్ గాయత్రిహోమం, రామాయణం ఉత్తరకాండ ప్రవచనం నిర్వహించినట్లు వివరించారు. 21న సీతారామస్వామి మూల విరాట్‌కు విశేష నదీసాగర జలాలతో అభిషేకం అనంతరం సీతారామస్వామి శాంతి కల్యాణం, 22న సప్తవిధ పుష్పార్చన, సీతరామ నగర రథయాత్ర, శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ వేడుకల కోసం ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సమావేశం సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, ఆలయ పాలక మండలి కోశాధికారి, మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, నటుడు బాలాజీ, నిర్మాత ఆదిశేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

కరసేవలో పాల్గొన్నా..



రాజేంద్రనగర్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణం పూర్తయి 22న ప్రారంభానికి సిద్ధం కావడం సంతోషకరమని రాజేంద్రనగర్ సర్కిల్ గాంధీనగర్‌కు చెందిన డి.సత్యనారాయణ ముదిరాజ్ అన్నారు. తాను 15వ యేట నుంచే ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నానని, ఆ తర్వాత బీజేపీలో చేరి 1990లో కరసేవలో పాల్గొన్నానని తెలిపారు. రామజన్మభూమికి ఎన్నో వ్యయ ప్రయాసలు పడి వెళ్లి కరసేవలో పాల్గొన్నామన్నారు. ఆ నాడు దేశంలోని అనేక మంది పడ్డ శ్రమకు నేడు ఫలితం దక్కిందన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న సినీనటుడు, ఫిలింనగర్ దైవసన్నిధానం చైర్మన్ డాక్టర్ మోహన్‌బాబు

మరిన్ని మెహిదీపట్నం జోన్ వార్తల కోసం ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. లేదా ఈ కింది యూఆర్ఎల్ https://ejyothy.com/VIR5OTy లో చదవండి.
Note: Andhrajyothi.com/editions/hyd/set-6 abids, mehadipatnam, charminarలో చూడగలరు.
నోట్: htpps://epaper.andhrajyothy .comలో లాగిన్ అయిన తరువాత క్యూఆర్‌కోడ్‌ని స్కాన్ చేయగలరు.



నవ భారతి నిర్మాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వామి వివేకనంద సేవా పురస్కారంతో లాల్‌దర్వాజా మేకలబండ ప్రాంతానికి చెందిన పోసాని సుధాకర్‌ను సత్కరిస్తున్న ఎమ్మెల్సీలు బండా ప్రకాష్, బొగ్గారపు దయానంద్, సినీనటుడు బాబుమోహన్, రాజ్‌నారాయణ్ ముదిరాజ్, తదితరులు

● యాకుత్‌పుర, ఆంధ్రజ్యోతి

ఆబిడ్స్ వ్యభిచారం కేసులో

అఖిల్ పహిల్వాన్ అరెస్ట్

● ఏ1గా చేర్చి దర్యాప్తు చేస్తున్న పోలీసులు



అఖిల్ పహిల్వాన్

మంగళ్‌హాట్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ఆబిడ్స్‌లో ఓ హోటల్‌ను అద్దెకు తీసుకొని గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన కేసులో ఇప్పుడు నగరంలోని రాంనగర్‌కు చెందిన అఖిల్ పహిల్వాన్ పేరు వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది. జాతీయ, రాష్ట్ర స్థాయిలో రాజకీయ పార్టీల్లోని ముఖ్య నేతలకు ఆయన సుపరిచితుడు. అలాంటి వ్యక్తి విదేశాల నుంచి యువతులకు ఉద్యోగాల పేరుతో ఎరవేసి నగరానికి రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నాడని విచారణలో తేలినట్లు పోలీసులు పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాంనగర్ ప్రాంతానికి చెందిన అఖిల్ పహిల్వాన్(35) కొంతకాలంగా ఆబిడ్స్‌లోని ఓ భవనాన్ని లీజుకు తీసుకొని హోటల్ నిర్వహిస్తున్నాడు. ఆ హోటల్‌లో విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు 19వ తేదీ రాత్రి దాడులు నిర్వహించి 16 మంది యువతులను, నలుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులు అఖిల్ పహిల్వాన్‌తో పాటు మేనేజర్లను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా, అఖిల్ పహిల్వాన్ విదేశీ యువతుల చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లను సైతం తన వద్ద పెట్టుకొని వారిని వేధించినట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాంనగర్‌లో ఉత్సవాలు నిర్వహించడం, కుస్తీ పోటీలు నిర్వహించి వాటి ద్వారా మంచి పబ్లిసిటీ సంపాదించిన సదరు వ్యక్తికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌లలోని అనేక మంది ముఖ్య నేతలతో సన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసును మరింత చాలెంజింగ్‌గా తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, యువతులను స్టేట్ హోంకు తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.



ఏరియల్ యాక్ట్‌లో నుంచి కిందపడుతున్న వెస్టెక్స్ కంపెనీ సీఈవో, ప్రెసిడెంట్

రామోజీఫిల్మ్ సిటీ ప్రమాదంపై దర్యాప్తు

అబ్దుల్లాపూర్‌మెట్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): నగర శివారు రామోజీ ఫిల్మ్ సిటీలో గురువారం రాత్రి వెస్టెక్స్ ఏషియా కంపెనీ సిల్వర్‌జూబ్లీ వేడుకల్లో జరిగిన ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ఘటనలో ఆ కంపెనీ సీఈవో సంజయ్‌షా మృతి చెందగా..ప్రెసిడెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రమాదానికి గల కారణాలపై అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అసలు ఏరియల్ యాక్ట్ తీగలు తెగడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఈవెంట్ నిర్వాహకులు నిర్లక్ష్యంపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, స్టేజీపై ఏరియల్ యాక్టు ఏర్పాటు చేసిన క్రమంలో రూఫ్ క్లాంపులను సరిగ్గా అమర్చకపోవడంతోనే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై విచారణ కోసం ఆర్అండ్‌బీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీ శాఖల అధికారులను కోరినట్లు తెలిసింది. అయితే, శుక్రవారం ఆర్అండ్‌బీ ఈ ఘటనా ప్రదేశాన్ని పరిశీలించినట్లు తెలిసింది. రెండు శాఖల నుంచి వచ్చిన నివేది కల ఆధారంగా ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలిసే అవకాశం ఉంది.

సీఈవో మృతదేహం అప్పగింత

ప్రమాదంలో మృతిచెందిన కంపెనీ సీఈవో సంజయ్‌షా మృతదేహాన్ని శుక్రవారం మధ్యాహ్నం మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. ప్రత్యేక కార్గో విమానంలో మృతదేహాన్ని ముంబైకి తరలించారు. ఈ ఘటనలో గాయపడిన కంపెనీ ప్రెసిడెంట్ రాజ్‌దాట్ల యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలిసింది.

గంజాయి విక్రేత అరెస్ట్

రాజేంద్రనగర్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్ సర్కిల్ శివరాంపల్లి పిల్లర్ నెంబర్ 294 వద్ద శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు శనివారం వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మెహిదీపట్నం నుంచి శివరాంపల్లికి బైక్(ఏపీ13ఏఏ4510)పై వెళ్తున్న వీకర్‌సెక్షన్ కాలనీకి చెందిన రిషిరాజ్‌కుమార్(24)ను ఆపి తనిఖీ చేశారు. అతడి వద్ద 485 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.

బహదూర్‌పుర అభివృద్ధిపై కమిషనర్‌తో చర్చ

బహదూర్‌పుర, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ట్యాంక్‌బండ్‌లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ రోనాల్డ్ రోస్‌తో బహదూర్‌పుర శాసనసభ్యుడు మహ్మద్ ముబీన్, ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బేగ్‌లు శనివారం సమవేశమయ్యారు. బహదూర్‌పుర నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలతో కూడిన వినతిపత్రం ఇచ్చారు.



రోనాల్డ్ రోస్‌కు వినతిపత్రం ఇస్తున్న ముబీన్, మీర్జా రెహమత్ బేగ్

వంశీరామరాజుకు కామరాజుగడ్డ బాబురావు పురస్కారం



పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న అతిథులు

రవీంద్రభారతి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): సాంస్కృతిక రంగంలో వంశీరామరాజు చేసిన సేవలు అభినందనీయమని జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు అన్నారు. శనివారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్‌లో శ్రీదత్త సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో కామరాజుగడ్డ బాబురావు, సీతారావమ్మ గిరిజ పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు వంశీరామరాజుకు కామరాజుగడ్డ బాబురావు పురస్కారం, డా.తెన్నేటి సుధాదేవికి గిరిజ పురస్కారాలను ప్రదానం చేశారు. జస్టిస్ రామలింగేశ్వరరావు పురస్కారగ్రహీతల్ని సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా రచయిత్రి కామరాజుగడ్డ వాసవదత్త రమణ రచించిన పాశం పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాహిత్య, సాంస్కృతిక రంగానికి కా మరాజుగడ్డ కుటుంబం చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో తెలుగు వర్సిటీ పూర్వ వీసీ ఆవుల మంజులత, గడ్డూరి అశోక్‌బాబు, సత్యవోలు సుందరసాయి, ఎస్వీ రామారావు తదితరులు పాల్గొని పురస్కార గ్రహీతల్ని సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా పాశం రచయిత్రి వాసవదత్త రమణను సత్కరించి అభినందించారు.

కుతుబ్‌షాహీలో హెరిటేజ్ వాక్



మాట్లాడుతున్న పీటర్ ఎల్‌బర్స్, రోహిణి బాటియా

కార్వాన్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ఇండిగోరీచ్ ఇంటర్ గ్లోబ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలోని కుతుబ్‌షాహీలో 5వ హెరిటేజ్ వాక్‌ను శనివారం నిర్వహించారు. మై సిటీ, మై హెరిటేజ్ వాక్ పేరుతో దేశంలోని వారసత్వం, సంస్కృతి, ప్రాముఖ్యతల గురించి అవగాహన కల్పించేందుకు ఈ వాక్‌ను నిర్వహించారు. ఈ వాక్‌కు ముఖ్య అతిథిగా ఇండిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి పీటర్ ఎల్‌బర్స్, ఇంటర్ గ్లోబ్ ఫౌండేషన్ చైర్మన్ రోహిణి బాటియాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ ప్రధాన పర్యాటకకేంద్రం కలకాలం నిలిచిపోయే ఆర్కిటెక్చర్ అన్నారు. సాంకేతిక పురోగమణాలు, గొప్ప సాంస్కృతిక సుందరమైన అందాలకు ప్రసిద్ధి చెందిందని ప్రశంసించారు. ఇండిగో హైదరాబాద్ 54 దేశీయ, 13 అంతర్జాతీయ గమ్యస్థానాలను కలుపుతోందని గుర్తు చేశారు. నగరం గొప్ప చరిత్రకు సాక్ష్యంగా నిలిచిందని, మధ్యయుగ మైలురాళ్ల అన్వేషణ, పరిరక్షణకు సహకరించేందుకు తాము సంతోషిస్తున్నామని తెలిపారు. భారత్‌లో ఎక్కువగా ఇష్టపడే పర్యాటక ప్రాంతాలను బలోపేతం చేయడం, హైదరాబాద్ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచం మొత్తం తెలిసేలా కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఇంటర్ గ్లోబ్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

గురువుల బోధనతో ప్రగతికి బాటలు

● ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ చూడామణి



మాట్లాడుతున్న ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డాక్టర్ టి.కె. చూడామణి

అల్వాల్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): లౌకికంగా కాని ఆధ్యాత్మికంగాని పురోగతిని పొందాలంటే సద్గురువుల మార్గదర్శనం తప్పక అభించాల్సిందేనని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ప్రవచనకర్త డాక్టర్ టి.కె. చూడామణి అన్నారు. ఓల్డ్ అల్వాల్‌లో శ్రీవైష్ణవ సంప్రదాయ పరిరక్షణకు, ప్రచారానికి జీవితకాలం కృషి చేసిన స్వామినాథ దేశిక, శ్రీరంగ శఠకోప దేశిక, వెంకట నరసింహ దేశికుల జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న విశిష్ఠ ఉపన్యాస కార్యక్రమానికి రెండో రోజు శనివారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఏ రంగంలో రాణించాలన్నా , ఆయా రంగాల్లో నిష్ణాతులైన గురువుల బోధనలను శ్రద్ధగా విని, వాటిని ఆచరించాలి. అప్పుడే ప్రగతిపథంలో పయనించగలుగుతామని చూడామణి పేర్కొన్నారు. నిర్వాహకులు సముద్రాల శఠగోపాచార్య మాట్లాడుతూ తరతరాలకు చెరగని నిధిగా విజ్ఞాన సంపదను మన పూర్వీకులైన ఆచార్యులు సమాజానికి గ్రంథస్థం చేసి సురక్షితంగా అందించారని, వాటిని అధ్యాయనం చేసి ఆదర్శవంతమైన జీవనాన్ని గడుపాలన్నారు. ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక యువతకు అందించేందుకు తాను 15 గ్రంథాలను రచించానని, ప్రముఖ దిన పత్రికలలో వ్యాసాలను రచిస్తూ కాలమిస్ట్‌గా బాధ్యతలు కొనసాగిస్తున్నాని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో భక్తులు రసజ్ఞులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రంజిత్‌రెడ్డి దోచుకునేందుకే వచ్చాడు

● జిల్లాలో భూముల స్కాములన్నింటిలోనూ పాత్రధారే ● మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీజేపీ నేతలు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి జిల్లాలో ఆస్తులు కొల్లగొట్టేందుకే వచ్చారని బీజేపీ నేతలు ఆరోపించారు. జిల్లాలోని పలు భూముల కుంభకోణాలతో పాటు రాష్ట్రంలో కోళ్ల దాణ, కోడిగుడ్ల స్కామ్‌లకు ఆయనే సూత్రధారి అని ఆరోపించారు. లక్డీకపూల్‌లో శనివారం బీజేపీ నేత, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నంతో పాటు రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీనివాస్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఇన్‌చార్జి రవియాదవ్ తదితరులు మాట్లాడారు. రియల్ ఎస్టేట్ సెటిల్‌మెంట్లు, దందాలు తప్పా ఆయన చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. రంజిత్‌రెడ్డికి స్థానిక సమస్యలపై అవగాహన లేదని అన్నారు. బ్లాక్‌మెయిల్ రాజకీయాలు మాత్రమే ఆయనకు తెలుసని విమర్శించారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నా ఆయన ఫామ్‌హౌస్‌కు మాత్రం కొత్త రోడ్డు వేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన నానక్‌రాంగూడ, గోపన్నపల్లి భూముల కుంభకోణాలతో పాటు ఫిల్మ్‌నగర్‌లో రూ.వందల కోట్ల దేవాలయ భూములు కొల్లకొట్టిన వ్యవహారంలో కూడా రంజిత్‌రెడ్డే సూత్రధారి అని విమర్శించారు. మాజీ మంత్రి కేటీఆర్‌తో కలిసి హైదరాబాద్ శివార్లలో అనేక భూదందాలు చేశారని, వీటన్నింటిపై తాము విచారణ కోరతామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరి వల్లే హైదరాబాద్ - బీజాపూర్ హైవే పనులు నిలిచిపోయాయని, రోడ్డు విస్తరణ పనులు ఆగిపోతే ఎంపీ రంజిత్‌రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇంత అసమర్థ ఎంపీని ఎక్కడా చూడలేదన్నారు. శంకరపల్లిలో డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో స్థానికులకు అన్యాయం జరిగితే ఆయన ఎక్కడున్నారన్నారు.

నోరు అదుపులో పెట్టుకోకుంటే తగిన శాస్తి చేస్తాం

ఎంపీ రంజిత్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని వారు హితవు పలికారు. లేదంటే తగిన శాస్తి చేయాల్సి ఉంటుందని బీజేపీ నేతలు హెచ్చరించారు. ఇటీవల మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డిపై రంజిత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల కిందట ఒక గ్రామ సర్పంచ్‌కి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఫోన్ చేసి తమ పార్టీ సిద్ధాంతాలు నచ్చితే బీజేపీలోకి రావాలని కోరారని చెప్పారు. దీనిపై రంజిత్‌రెడ్డి స్పందించిన తీరు సిగ్గుచేటన్నారు. డబ్బు, హోదాను చూసి అహంకారంతో వ్యవహరిస్తున్నారని ఆయనకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, చేవెళ్ల కన్వీనర్ ప్రతాప్‌రెడ్డి, పరిగి నేత పరమేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



బయోడైవర్సిటీ పార్కులో మొక్క నాటుతున్న డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్

వ్యవసాయ విశ్వవిద్యాలయం భూముల్లో

హైకోర్టు భవనాలు వద్దు

● బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

రాజేంద్రనగర్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలకు చెందిన 100 ఎకరాల భూమిని కొత్త హైకోర్టు నిర్మాణానికి కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 55ని తక్షణమే ఉపసంహరించుకోవాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన విశ్వవిద్యాలయం ఎదుట 12 రోజులుగా ధర్నా చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను బలవంతంగా గుంజుకుని హైకోర్టుకు కేటాయించడం అంటే వ్యవసాయ రంగాన్ని తుంగలో తొక్కి, గ్రామీణ ప్రాంత యువతకు విద్యను దూరం చేయడమే అని ఆరోపించారు. ముఖ్యమంత్రి, మంత్రి వర్గం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పర్యటించి విద్యార్థులతో చర్చలు జరిపితే తప్ప సమస్య వారికి అర్థం కాదన్నారు. హైకోర్టు నిర్మాణానికి బీఎస్పీ వ్యతిరేకం కాదన్నారు. వర్సిటీ భూముల్లో కాకుండా ఇందిరాపార్కు, బయోడైవర్సిటీ పార్కుల్లో హైకోర్టు నిర్మాణం చేయాలని సవాలు విసిరారు. ఎవరైనా భూమిని ఆక్రమిస్తే న్యాయస్థానానికి చెప్పుకుంటామన్న ఆయన.. హైకోర్టు కోసం వ్యవసాయ వర్సిటీ భూములు తీసుకుంటుంటే ఇంకెవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. ప్రభుత్వం జీవోని ఎత్తేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.



ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విశ్రాంత బోధనేతర ఉద్యోగుల సంఘం క్యాలెండర్‌ను రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.వెంకటరమణ ఆవిష్కరించారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు వెంకటేశ్వర్‌రావు, పెంటయ్య, టి.వెంకటేశ్వర్లు, షేక్ మౌలాన, జి.కృష్ణ, తాహెర్‌ఖాన్, కె.యాదయ్య, వి.సత్తయ్య, యాదయ్య, కె.అనంతయ్య, కె.ప్రభుదాస్, పెంటారెడ్డి తదితరులు పాల్గొన్నారు

- రాజేంద్రనగర్, ఆంధ్రజ్యోతి



నిరసన తెలుపుతున్న సమగ్ర శిక్షణ పథకం కో-ఆర్డినేటర్లు

సమగ్ర శిక్షణ కో-ఆర్డినేటర్ల నిరసన

రాజేంద్రనగర్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): రాజేంద్రనగర్‌లోని టీఎస్ఐఆర్‌డీ ఎదుట శనివారం సమగ్ర శిక్షణ పథకంలో పనిచేస్తున్న రాష్ట్రంలోని 33 జిల్లాల కో ఆర్డినేటర్లు నిరసన తెలిపారు. సరైన సమయానికి వేతనాలు ఇవ్వకుండా మూడు నెలల నుంచి పనులు చేయించుకుంటున్నారని ఆరోపించారు. అధికారులు కో ఆర్డినేటర్లకు జూమ్ కాల్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వేతనాలతో పాటు పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ బిల్లులతో పాటు మెడికల్ బిల్లులను కూడా వెంటనే విడుదల చేయాలన్నారు. సరైన సమయానికి నిధులు చేరకుంటే పిల్లలకు నాసిరకమైన అహారం పెడితే పిల్లలకు ఇబ్బందులు కలుగుతాయని, పై అధికారులకు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. డీఈఓ, డీపీవోలు మాట్లాడే వైఖరిని మార్చుకోవాలని ఎన్నిసార్లు పై అధికారులు చెప్పినా వారు దురుసుగానే మాట్లాడుతున్నారని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.



వ్యవసాయ ఉత్పత్తుల ధరల కమిషన్ సమావేశంలో మాట్లాడుతున్న తుమ్మల

పంట ఖర్చులకు తగ్గ ధరలుండాలి

» వ్యవసాయ ఉత్పత్తుల ధరల కమిషన్ భేటీలో తుమ్మల

హైదరాబాద్, జనవరి 20(ఆంధ్రజ్యోతి): రైతులు పండించే ప్రతి పంటకు సాగు ఖర్చుకు తగ్గట్టుగా కనీస మద్దతు ధరలు రావడం లేదని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ ఆధారంగా కనీస మద్దతు ధరలను నిర్ణయించాలని వ్యవసాయ ఉత్పత్తుల ధరల కమిషన్‌కు సూచించారు. మార్కెట్‌లోని ప్రస్తుత ధరలు రైతులకు గిట్టుబాటుగా లేవని, పెట్టుబడి ఖర్చులు, లేబర్ ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ఎంఎస్‌పీ నిర్ణయించాలని కోరారు. శనివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ ఉత్పత్తుల ధరల కమిషన్ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఆయిల్ పామ్‌కు కనీస మద్దతు ధర నిర్ణయించాలని, క్వింటాల్‌కు రూ.18వేలు ఉండేలా చూడాలని, టన్ను ఎఫ్ఎఫ్‌బీ ధర కూడా రూ.15 వేలకు తగ్గకుండా ఉండేలా చూడాలని కోరుతూ కమిషన్ చైర్మన్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం కమిషన్ చైర్మన్ విజయ్‌పాల్ శర్మ మాట్లాడుతూ రాష్ట్రాలలో ఒకే పంట పండించడం వలన వైవిధ్యమైన పంటల సరళి లేకుండా పోతుందన్నారు. విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని రైతులకు లాభసాటిగా ఉండేలా కనీస మద్దత ధరలను నిర్ణయించడానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ధరణిపై మధ్యంతర నివేదికిస్తాం: కోదండరెడ్డి

హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్‌పై లోతైన విచారణ జరుగుతోందని, త్వరలోనే ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇవ్వనున్నామని కమిటీ సభ్యుడు, కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి వెల్లడించారు. సీసీఎల్ఏ కార్యాలయంలో సోమవారం సభ్యులందరం సమావేశం కానున్నామని తెలిపారు. శనివారం గాంధీభవన్‌లో కోదండరెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో భూముల రిజిస్ట్రేషన్ వ్యవస్థ బాగుందని, ఆ తరహా రిజిస్ట్రేషన్ల వ్యవస్థ తెస్తే ఎలా ఉంటుందన్న దానిపై అధ్యయనం చేస్తామని చెప్పారు. ఓటమిని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారని మండిపడ్డారు.

4న జేఎన్‌జే సొసైటీ అడ్‌హక్ బోర్డు ఎన్నిక

» నోటీసు జారీ చేసిన జిల్లా సహకార శాఖ

హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల మ్యాక్ హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ పోస్టులకు ఎన్నికలు నిర్వహించేందుకు అడ్‌హక్ బోర్డును ఏర్పాటు చేయాలని సహకార శాఖ నిర్ణయించింది. ఇందుకు గాను ఫిబ్రవరి 4న ఉదయం 11.30 గంటలకు సొసైటీ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా సహకార శాఖ అధికారి (రిజిస్ట్రార్) డి.రమాదేవి శనివారం నోటీసు జారీ చేశారు. రమాదేవితో పాటు డిప్యూటీ రిజిస్ట్రార్ వెంకటరెడ్డి నిజాంపేటలోని సొసైటీ కార్యాలయానికి వెళ్లి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆ వెంటనే నోటీసు ఇచ్చారు. సొసైటీ కార్యాలయంలో జరిగే సర్వసభ్య సమావేశానికి సహకార శాఖ డిప్యూటీ రిజిస్ట్రార్ (సికింద్రాబాద్) కన్వీనర్‌గా వ్యవహరిస్తారని ఆ నోటీసులో రమాదేవి పేర్కొన్నారు. సమావేశంలో సభ్యుల ఆమోదం మేరకు అడ్‌హక్ బోర్డును ఏర్పాటు చేస్తామని, ఈ బోర్డు నెలరోజుల్లోగా 5 డైరెక్టర్ పోస్టులకు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. సొసైటీలోని ఐదుగురు డైరెక్టర్లలో ఇద్దరు రాజీనామా చేయగా, మరొకరి పదవీ కాలం పూర్తయింది. దీంతో కమిటీకి కోరం లేకపోవడంతో అడ్‌హక్ బోర్డును ఏర్పాటు చేసి, కొత్త కమిటీ ఏర్పాటు కోసం ఎన్నికలు నిర్వహించాలని సహకార శాఖ నిర్ణయించింది.

బీఆర్ఎస్ పాలనలో ఆడంబరాలు, ఆర్భాటాలే

» ప్రాజెక్టుల పేరిట బీరాలు.. ప్రధాన కాలువలకే మోక్షం లేదు: పొంగులేటి

» ప్రజా పాలనకు పరిపూర్ణ అర్థం కాంగ్రెస్: మంత్రి కొండా సురేఖ

హనుమకొండ సిటీ, జనవరి 20: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆడంబరాలు, ఆర్భాటాలే తప్ప అభివృద్ధిని ఆచరణలో చూపలేదని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. శనివారం వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై హనుమకొండలోని కలెక్టరేట్‌లో సమీక్ష జరిపారు. అనంతరం మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ రాంచంద్రునాయక్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలన ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా జరిగిందని ఆరోపించారు. ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధిని వాగ్దానాలకే పరిమితం చేశారని దుయ్యబట్టారు. ఇరిగేషన్ ప్రాజెక్టు పేరిట బీరాలు పలికిన బీఆర్ఎస్ కనీసం ప్రధాన కాలువలను కూడా అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇరిగేషన్ రంగంపై ప్రత్యేక దృష్టితో ఉందని, పక్కా ప్రణాళికలతో ప్రాజెక్టులను పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ భూములను దొడ్డిదారిన కాజేసిన బీఆర్ఎస్ నేతలను వదలబోమని హెచ్చరించారు.అన్యాక్రాంతమైన భూములను జీవో 59 ద్వారా అర్హులైన పేదలకు అందజేస్తామన్నారు. కాగా పులి వస్తోంది అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు. 'ఎన్నికల ప్రచారంలో భాగంగా పులి వంద మీటింగ్‌లు పెట్టింది.. అయినా ఏం జరిగింది.. ప్రజలు పండబెట్టారంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను ప్రజలు తిరస్కరించిన సంగతి గుర్తించాలన్నారు. ఇక జనవరి నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించొద్దనే ప్రకటనలు చేస్తూ మాజీ మంత్రి కేటీఆర్ తెగ బాధపడుతున్నారని, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ హామీని చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు ఉందని సమాధానమిచ్చారు. ప్రజాపాలన అనే దానికి


మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

పరిపూర్ణ అర్థం కాంగ్రెస్ అని మంత్రి సురేఖ అన్నారు. మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్న సంతోషం ప్రజల్లో కనబడుతోందని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో బిల్లులు లేక సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకున్న సంగతి కేటీఆర్ గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ రాంచంద్రునాయక్ అన్నారు. ఆయనకు సర్పంచ్‌ల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పారు.

బీఆర్ఎస్‌ను పాతి పెడత!

(మొదటి పేజీ తరువాయి)

చేయనున్నట్లు రేవంత్ వెల్లడించారు. శుక్రవారం రాత్రి ఆయన లండన్‌లోని ప్రవాస తెలంగాణ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఉద్వేగభరితంగా మాట్లాడారు. తన ప్రసంగంతో లోక్‌సభ ఎన్నికల శంఖాన్ని పూరించారు. అభివృద్ధి, సుపరిపాలన వైపు రాష్ట్రాన్ని నడిపించాలన్న ఆలోచనతో అందర్నీ సమన్వయం చేసుకుంటూ తాము ముందుకు వెళుతుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేక పోతున్నారని రేవంత్ మండిపడ్డారు. "అసెంబ్లీ సమావేశాలు మొదలు పెట్టిన రోజే.. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తరా అంటూ బిల్లా రంగాలు మాట్లాడుతున్నరు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలను బొక్క బోర్లా పడేసి బొక్కలు ఇరగ్గొట్టినా వారికి బుద్ధి రాలేదు" అంటూ కేటీఆర్, హరీశ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. "పులి అంట. ఇంట్ల పండుకున్నదంట.. లేచి వస్తుందంట! నేను కూడా దాని కోసమే చూస్తున్న! బిడ్డా.. మా దగ్గర బోను.. వల ఉన్నయి. రమ్మను చెట్టుకు వేలాడ గడతరు. ఆ బాధ్యత మా కార్యకర్తలు తీసుకుంటరు. ఆ మాటలేంది? ఆ అహంకారమేంది? ఆ బలుపేంది? అధికార మదం ఇంకా దిగినట్లు లేదు. వచ్చే ఎన్నికల్లో ఆ బలుపును దించే పని కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటరు" అంటూ వ్యాఖ్యానించారు. తానేమీ ఆషామాషీగా సీఎం కాలేదని, సామాన్య రైతు కుటుంబంలో పుట్టానని, కార్యకర్తగా మొదలెట్టి ఇరవయ్యేళ్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాకు చేరుకున్నానని చెప్పారు. కేటీఆర్ లాగా తండ్రి పేరు చెప్పుకుని మంత్రి అయి, విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు రాలేదన్నారు. రాష్ట్రాభివృద్ధినే మనసులో పెట్టుకుని తాము పని చేస్తున్నట్లు చెప్పారు. తన పోటీ ఏపీ, తమిళనాడు, కర్ణాటక లాంటి పక్క రాష్ట్రాలతో కాదని రేవంత్ చెప్పారు. తన పోటీ ప్రపంచంతోనేనని స్పష్టం చేశారు. "ప్రపంచంతోనే పోటీ పడే హైదరాబాద్ నగరం, ఐటీ హబ్, ప్రపంచానికే


లండన్‌లో ఎన్ఆర్ఐలకు అభివాదం చేస్తున్న రేవంత్

వ్యాక్సిన్లు ఎగుమతి చేసే జీనోమ్ వ్యాలీ, అంతర్జాతీయ విమానాశ్రయం, ఓఆర్ఆర్, ఐటీ పార్కు.. ఇంత సంపద పెట్టుకుని ప్రపంచంతో పోటీ పడటం తప్పా?" అంటూ ప్రశ్నించారు. అలాగే పక్క రాష్ట్రాలు అభివృద్ధి పథంలో నడుస్తుంటే అభినందించడంలోనూ తాను ముందుంటానన్నారు. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఒక కుటుంబం చెర నుంచి తెలంగాణ తల్లికి విముక్తి కల్పించామని చెప్పారు. దశాబ్ద కాలపు పీడకలగా మారిన కేసీఆర్ పాలనను బంగాళాఖాతంలో విసిరేశామన్నారు. గడిచిన 20 ఏళ్లుగా ప్రతిపక్షంలో, ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూ వచ్చాను కాబట్టే ప్రజలు తెలంగాణ రాష్ట్ర సీఎంగా తనకు అవకాశం ఇచ్చారన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రవాసులను రేవంత్ కోరారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పరిపాలనపైన దృష్టి పెట్టానని, రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావాలన్న లక్ష్యంతో అధికారుల బృందంతో దావోస్‌కు వచ్చానని చెప్పారు. 48 గంటల్లో రూ.40వేల కోట్ల పెట్టుబడులు సాధించడం తమ ప్రభుత్వంపై అంతర్జాతీయ సంస్థలకు, పెట్టుబడిదారులకు కలిగిన విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. దేశ సరిహద్దు దాటిన తర్వాత రాజకీయాలు మాట్లాడకూడదని అనుకున్నానని, నాలుగు రోజులుగా తండ్రీ, కొడుకు, అల్లుడు కలిసి ప్రజా ప్రభుత్వంపైన చేస్తున్న దాడులు చూశాక రాజకీయాలు మాట్లాడక తప్పడం లేదన్నారు. కుటుంబం కోసం రాష్ట్రాన్ని ఫణంగా పెట్టి రూ.లక్షల కోట్లు దోపిడీ చేసిన వాళ్లు ఇప్పుడు అభివృద్ధి గురించి చర్చ జరగొద్దు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించొద్దంటూ అడ్డం పడుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పాలించిన 16 మంది ముఖ్యమంత్రులు తెలంగాణ మీద పెట్టిన అప్పు రూ.72 వేల కోట్లయితే.. ఒకే ఒక్క కుటుంబం ఈ పదేళ్లలో రూ.7 లక్షల కోట్లు అప్పు చేసి.. ఆ దరిద్రాన్ని రాష్ట్రం నెత్తిన పెట్టిందన్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి తెలంగాణను అభివృద్ధి పథం వైపు నడిపించాలన్న లక్ష్యంతోనే ముందుకు వెళుతున్నట్లు ప్రకటించారు.

థేమ్స్‌తో పోటీ పడేలా మూసీ ప్రాజెక్టు

ఒకప్పుడు థేమ్స్ నది పరిసరాల్లో కలుషిత వాతావరణం ఉండేదని, ప్రజల సహకారంతో ఈ నదిని పర్యాటక, వ్యాపార కేంద్రంగా బ్రిటన్ ప్రభుత్వం తీర్చిదిద్దిందని రేవంత్ ప్రస్తావించారు. తెలంగాణలో మూసీ నది కాలుష్యంతో మురికి కూపంగా మారిందని, థేమ్స్‌తో పోటీ పడేలా మూసీ ప్రాజెక్టు అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో బ్రిటన్ పర్యటనకు వచ్చానని వివరించారు. వచ్చే మూడేళ్లలో మూసీని థేమ్స్ నదిలా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ప్రపంచంలోని పర్యాటకులందరూ మూసీ నది అందాలను తిలకించడానికి హైదరాబాద్‌ను సందర్శించేలా చేస్తామని రేవంత్ చెప్పారు. గోల్కొండ, చార్మినార్, కుతుబ్ షాహీ టూంబ్స్ వంటి చారిత్రక వారసత్వ సంపదను ప్రపంచానికి పరిచయం చేసే బాధ్యతను తీసుకుంటామని ప్రకటించారు. హైదరాబాద్‌కు అంబాసిడర్లుగా మారాలని లండన్ ప్రవాసులను కోరారు. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు 4వేల కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేసిన రాహుల్‌గాంధీ దేశ ప్రజల బాధలు విన్నారని, దాని ఫలితంగానే కర్ణాటక, తెలంగాణల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చాయని గుర్తు చేశారు. కేంద్రంలోనూ కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. భాష, మతం, ప్రాంతం, ఆహారపుటలవాట్ల పేరిట దేశాన్ని చీల్చే ప్రయత్నం కొందరు చేస్తున్నారని, రాహుల్‌గాంధీ దేశాన్ని జోడించే ప్రయత్నంలో ఉన్నారన్నారు.

బిగ్‌బెన్ సందర్శించిన రేవంత్

పర్యాటక అభివృద్ధి ద్వారా నగరంలో పేదల ఆదాయం పెంచడం, ఉపాధి కల్పించడం గురించి ఆలోచిస్తున్న సీఎం రేవంత్ శనివారం ఆ కోణంలోనే లండన్‌లో పలు స్మారక కేంద్రాలను, చారిత్రక కట్టడాలను సందర్శించారు. బిగ్‌బెన్, లండన్ ఐ, టవర్ బ్రిడ్జ్ ఎట్ ఆల్ కట్టడాలను తిలకించారు. ఆ దేశ పురోగతిలో పర్యాటక కేంద్రాల పాత్రను అడిగి తెలుసుకున్నారు. సీఎంతో పాటు సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ అమ్రపాలి తదితరులున్నారు.

అక్రమ రోడ్డును పరిశీలించిన దేవాదాయ కమిషనర్

» అక్కడి నుంచే రంగారెడ్డి కలెక్టర్‌కు ఫోన్

» మున్సిపల్ అధికారులతో కలెక్టర్ భేటీ

» నార్సింగ్ కమిషనర్ మీద ఆగ్రహం

నార్సింగ్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): మంచిరేవులలోని దేవాదాయశాఖ భూముల్లో హైకోర్టు స్టేటస్‌కో ఉత్తర్వులకు విరుద్ధంగా నార్సింగ్ మున్సిపాలిటీ వేసిన రోడ్డును రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ పరిశీలించారు. గండిపేట మండలం మంచిరేవుల గ్రామవేణుగోపాలస్వామి ఆలయ భూముల్లో మున్సిపాలిటీ అక్రమంగా రోడ్డు వేస్తోందంటూ శుక్రవారం దేవాదాయ అధికారులు అడ్డుకున్నారు. విషయం శనివారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితం కావడంతో స్పందించిన దేవాదాయ శాఖ కమిషనర్ శనివారం వచ్చి వివాదాస్పద రోడ్డును పరిశీలించారు. ఆయన ఆదేశం మేరకు దేవాదాయ శాఖ అధికారులు అక్కడ ఉన్న నిర్మాణ సామగ్రిని తొలగించారు. దేవాదాయభూముల్లో ఎలాంటి అక్రమాలు జరిగినా ఉపేక్షించొద్దని అనిల్ కుమార్ అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచే రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ దేవాదాయ, మున్సిపల్ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో నార్సింగ్ మున్సిపల్ కమిషనర్ సురేందర్ రెడ్డి దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ అనిత, అసిస్టెంట్ కమిషనర్ శేఖర్, రంగారెడ్డి జిల్లా ఎంఆర్‌వో అనిత, సూపరింటెండెంట్ మోహన్, ఆలయం ఈవో నరేందర్, ఇన్‌స్పెక్టర్ మధుబాబు పాల్గొన్నారు. తాము రోడ్డు నిర్మాణాన్ని ఆపినా అర్ధరాత్రి పూట నిర్మాణం చేపట్టారని, తమ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని, దేవాదాయ శాఖ అధికారులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ నార్సింగ్ మున్సిపల్ కమిషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని, అర్ధరాత్రి పూట రోడ్డు వేయడం పట్ల వివరణ ఇవ్వాలని ఆదేశించారని దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. రోడ్డు పనులు ప్రస్తుతానికి నిలిచిపోయాయని, జిల్లా కలెక్టర్ ఈ వివాదంపై విచారణ జరిపి ఏం చేయాలో నిర్ణయిస్తారని చెప్పారు.



సంగీతం హోరు.. విన్యాసాల జోరు

» ఎయిర్ షోలో ఆకట్టుకున్న విమానాల ప్రదర్శన

» శ్రోతలను ఉర్రూతలూగించిన శివమణి మ్యూజిక్

» వింగ్స్ ఇండియా ఎయిర్ షోలో సందర్శకుల సందడి

హైదరాబాద్ సిటీ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): విమానాల విన్యాసాలు.. శివమణి డ్రమ్స్ మోతలు.. లోహ విహంగాల గురించి తెలియని ఎన్నో వింతలు.. వింగ్స్ ఇండియా ఎయిర్ షో-2024కు వచ్చిన వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్న ఎయిర్ షోలో మూడో రోజు సామాన్యులకు ప్రవేశం కల్పించడంతో పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. చార్టర్ విమానాలను అద్దెకు ఇచ్చే సంస్థలు.. నిర్వహణ, శిక్షణ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆసక్తిగా పరిశీలించారు. విమానాల వద్ద సెల్ఫీలు దిగి సంబరపడ్డారు.

మోతెక్కించిన శివమణి సంగీతం..

భిన్న వాయిద్య పరికరాలు, విభిన్న రీతులలో పెర్క్యూషనిస్ట్ శివమణి పలికించిన సంగీతం నగరవాసులను మరో లోకంలో తేలియాడించింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఆవిష్కరిస్తున్న టెయిల్ ఆర్ట్ డిజైన్లలో 9వది అయిన కలంకారీని హైదరాబాద్‌లో సందర్శకులకు చూపడంలో భాగంగా బోయింగ్ 737-8 విమానాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ విమానం బ్యాక్‌గ్రౌండ్‌గా శివమణి సంగీతం వినిపించారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ సంగీత ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఆకాశంలో రివ్వున ఎగిరి, పొగలు కక్కుతూ విమానాలు, హెలికాప్టర్లు చేసిన విన్యాసాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సారంగ్ బృందం తమ హెలికాప్టర్లతో లవ్ సింబల్స్ వేసి నగరవాసుల పట్ల ప్రేమను వ్యక్తీకరించింది. పదేళ్లగా ప్రతి ఏవియేషన్ షోలో ప్రత్యేకను చాటుకుంటున్న మార్క్ జెఫ్రీస్ బృందం ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలతో కను విందు చేసింది.

అందుబాటులో చార్టర్ సేవలు..

బైకులు, కార్లు అద్దెకు ఇచ్చిన విధంగానే చార్టర్డ్ ఫ్లైట్‌లు, చాపర్‌లు అందుబాటులోకి తెచ్చామని ఫ్లైక్సెస్ సంస్థ నిర్వాహకులు షాద్ ఎ సయీద్ తెలిపారు. నగరానికి చెందిన సయీద్.. ఫ్లైక్సెస్ పేరుతో ముంబైలో విమాన సేవల సంస్థను ప్రారంభించారు. దూరం, సమయం, సీజన్‌ను బట్టి అద్దె చార్జీలు మారుతుంటాయని సయీద్ తెలిపారు. నాలుగు నెలల్లో హైదరాబాద్‌లో జాయ్ రైడ్స్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని చెప్పారు చెన్నైకి చెందిన ఏరోడాన్ చాపర్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులు. విమాన ఇంజన్, ఇతర యంత్రాల్లో లోపాలను గుర్తించేందుకు ఢిల్లీకి చెందిన ఐటీ కాన్సెప్ట్ సంస్థ ప్రత్యేక పరికరాన్ని అభివృద్ధి చేసింది. యంత్రాల లోపల ఎంత భాగం చెడిపోయింది, రిపేర్ చేయాలా లేక మార్చాలా అన్నది ఈ యంత్రం ద్వారా ధ్రువీకరించవచ్చు. ఈ స్పై కెమెరా తరహా పరికరాన్ని విమానయాన రంగం, ప్రొడక్షన్, ఆటోమొబైల్ రంగాలతోపాటు పోలీస్, ఇంటెలిజెన్స్ రంగాల వారు కొనుగోలు చేస్తున్నారని సంస్థ ప్రతినిధి అరవింద్ కుమార్ తెలిపారు.

పైలట్ శిక్షణ కోసం ఎంవోయూ..

పైలట్ శిక్షణకు సహకారమందించేందుకు నగరానికి చెందిన ఏవియేషన్ శిక్షణ సంస్థ ఆర్బిట్ ఫ్లైట్ ట్రైనింగ్ సెంటర్, ఆస్ట్రియాకు చెందిన ఎమ్ఎస్‌టీ ఏవియేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇరు సంస్థల ప్రతినిధులు ఎంవోయూలపై సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగంగా ఎమ్ఎస్‌టీ ఏవియేషన్ పైలట్ శిక్షణ కోసం మూడు అత్యాధునిక ఎయిర్ ఫాక్స్ ఫుల్ ఫ్లైట్ సిమ్యులేటర్లను ఆర్బిట్ సంస్థకు అందించనుంది.

కాసులు కొట్టు.. పౌరసత్వం పట్టు..!

చొరబాటుదారులకు చకచకా పాస్‌పోర్టులు.. వచ్చీరాగానే స్థానికులంటూ ధ్రువీకరణ పత్రాలు

» 100 మంది చొరబాటుదారుల గుర్తింపు

» అత్యధికులు శ్రీలంకకు చెందినవారే

» ఇద్దరు ఎస్‌బీ సిబ్బంది సహా మొత్తం 12 మంది అరెస్టు

హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): భారత పౌరసత్వం..! రాజ్యాంగంలోని 5 నుంచి 11 అధికరణలు ఎవరికి పౌరసత్వం లభిస్తుందో స్పష్టంగా చెబుతున్నాయి. అయితే.. చెన్నైకి చెందిన ఓ పాస్‌పోర్టు ఏజెంట్, హైదరాబాద్‌లోని అతని గ్యాంగ్ మాత్రం.. రూ.లక్షలు ముట్టచెబితే.. విదేశీ చొరబాటుదారులకు చకచకా పాస్‌పోర్టులు ఇప్పించేస్తోంది. ఈ గ్యాంగ్ గుట్టును తెలంగాణ సీఐడీ రట్టు చేసింది.

వచ్చీరాగానే ధ్రువపత్రాలు

శ్రీలంక, ఇతర దేశాల నుంచి అక్రమంగా భారత్‌లోకి చొరబడుతున్నవారికి చెన్నైకి చెందిన ఓ పాస్‌పోర్టు ఏజెంట్ అన్నీ సమకూర్చిపెడుతున్నాడు. అందుకోసం రూ.లక్షలు వసూలు చేస్తాడు. ఆ తర్వాత తతంగాన్ని హైదరాబాద్‌కు మారుస్తాడు. ఇక్కడ అబ్దుల్ సత్తార్ ఉస్మాన్ అల్-జవహరి అనే వ్యక్తి చెన్నై ఏజెంట్ పంపే చొరబాటుదారులకు నకిలీ గుర్తింపు, నివాస ధ్రువీకరణ, విద్యార్హత పత్రాలను అందజేస్తాడు. అందుకోసం ఇతను వసూలు చేసే మొత్తం రూ.75 వేలు. ఆ తర్వాత.. సత్తార్ ఇచ్చే ధ్రువపత్రాల ఆధారంగా చొరబాటుదారులకు భారత పాస్‌పోర్టు ఇప్పించేందుకు ఏజెంట్లు రంగంలోకి దిగుతారు. వీరు ఒక్కో పాస్‌పోర్టుకు రూ.30 వేలు వసూలు చేస్తారు. అంతే కాదు.. పాస్‌పోర్టు వెరిఫికేషన్‌కు వచ్చే స్పెషల్ బ్రాంచ్(ఎస్‌బీ) సిబ్బందికి ఆమ్యామ్యాలు ముట్టజెప్పి.. వారు స్థానికులే అన్నట్లుగా వివరాలను పాస్‌పోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయిస్తారు. అంతే.. అక్రమ చొరబాటుదారులకు భారత పాస్‌పోర్టు చేతికందుతుంది. వారు స్థానిక పౌరులుగా చలామణి అవుతారు. ఈ తతంగంపై ఉప్పందుకున్న సీఐడీ పోలీసులు రంగంలోకి దిగి.. బెంగళూరులో చెన్నై ఏజెంట్‌తోపాటు.. హైదరాబాద్‌లో సత్తార్, ఇద్దరు ఎస్‌బీ కానిస్టేబుళ్లు, మరో 8 మందిని అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తులో ఈ ముఠా 100 మందికి పాస్‌పోర్టులు ఇప్పించినట్లు గుర్తించారు. తదుపరి దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌తోపాటు.. జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్‌లో సోదాలు నిర్వహించారు. నిందితుల నుంచి 108 పాస్‌పోర్టులు, 15 సెల్‌ఫోన్లు, 5 ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్లు, పెన్‌డ్రైవ్‌లు, స్కానర్లు, పలు ధ్రువీకరణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా.. 50 ఏళ్ల వయసున్న సత్తార్ గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేసేవాడని, 2011 నుంచి నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లు, ధ్రువపత్రాలను తయారు చేయడం మొదలుపెట్టాడని అధికారులు తెలిపారు.

కుట్ర కోణమా..?

అక్రమంగా భారత పాస్‌పోర్టుల జారీ వెనక కుట్ర కోణం ఉందా? అని సీఐడీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఇప్పటి వరకు పాస్‌పోర్టులు తీసుకున్న 100 మంది విదేశాలకు వెళ్లినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మరోవైపు.. భారత పాస్‌పోర్టులు ఉన్న వారికి గల్ఫ్ దేశాల్లో ఎక్కువ జీతాలు వస్తాయి. అదే.. శ్రీలంక, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ పాస్‌పోర్టులుంటే.. భారతీయ కార్మికులతో పోలిస్తే 50%-75% వేతనాలుంటాయి. ఈ కారణంగా చొరబాటుదారులు భారత పాస్‌పోర్టులు తీసుకుని ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారంతా ఏయే దేశాలకు వెళ్లారు? అక్కడ ఏం చేస్తున్నారు? అనే వివరాలను ఆరా తీస్తున్నట్లు సీఐడీ వర్గాలు తెలిపాయి. ఆ వివరాలను సేకరించాక.. ఆయా దేశాలకు పంపి డీపోర్ట్ చేయించనున్నట్లు వివరించాయి. అరెస్టయిన నిందితులను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని, విచారిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. సీఐడీ చీఫ్ శిఖాగోయల్ నేతృత్వంలో ఎస్పీ వెంకటలక్ష్మి బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.

కరెంటు బిల్లులు కట్టొద్దు

సోనియా గాంధీ ఇంటికి బిల్లులు పంపుదాం.. ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు

హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): జనవరి నెల కరెంటు బిల్లులను ప్రజలెవరూ కట్టవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్తు పథకం గృహజ్యోతి హామీని నెరవేర్చే దాకా కట్టొద్దని సూచించారు. కరెంటు బిల్లులు అడిగే అధికారులకు ముఖ్యమంత్రి చెప్పిన మాటలను చూపించాలన్నారు. సోనియా గాంధీ బిల్లు కడుతుందని ఎన్నికల సమయంలో చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. కరెంటు బిల్లులను సోనియా గాంధీ ఇంటికి పంపాలన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ప్రతి ఒక్క మీటర్‌కి గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్తు అందించాలని డిమాండ్ చేశారు. గృహ జ్యోతి కార్యక్రమాన్ని వెంటనే అమలు చేయాలని, కిరాయి ఇండ్లలో ఉండే వాళ్ళకి కూడా ఉచిత విద్యుత్తు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీ కలసిపోతాయని, రేవంత్ రెడ్డి మరో ఏక్‌నాథ్ షిండేగా మారతారని చెప్పారు. ఆయన రక్తమంతా బీజేపీదేనని, తెలంగాణలో చోటా మోడీగా రేవంత్ మారారని అన్నారు వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్‌ను వంద మీటర్ల లోపల బొంద పెట్టే సంగతి తర్వాత చూసుకోవచ్చుకానీ వంద రోజుల్లో నెరవెరుస్తామన్న హామీల సంగతి ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు. అహంకారంతో మాట్లాడిన రేవంత్ రెడ్డి లాంటి నాయకులను బీఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానంలో చాలామందిని చూసిందని అన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

'మఖలో పుట్టి పుబ్బలోపోయే పార్టీగా బీఆర్ఎస్‌ను రేవంత్ వంటి వాళ్లు చాలామంది అన్నారు. అయినా రెండున్నర దశాబ్దాలపాటు పార్టీ నిలబడి చాలామందిని మట్టికరిపించింది" అని పేర్కొన్నారు. "తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడుతావ్ ... తెలంగాణ తెచ్చినందుకా తెలంగాణను డెవలప్ చేసినందుకా మీ దొంగ హామీలను ప్రశ్నిస్తునందుకా" అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అదానీ గురించి అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ రోజు ఆయన కోసం వెంటపడుతున్నారని ఎద్దేవా చేశారు. స్విట్జర్లాండ్‌లో వారి మధ్య జరిగిన ఒప్పందాలు, అసలు లోగుట్టును బయటపెట్టాలని డిమాండ్ చేశారు.డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధాని అన్న రేవంత్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్‌గా మారారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదని 420 హామీలని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి ఒక్క హామీని కాంగ్రెస్ పార్టీ అమలు చేసేదాకా వెంటాడతామని కేటీఆర్ హెచ్చరించారు.

ఫ్రాడ్ కంపెనీతో 8 వేల కోట్ల ఒప్పందమా?

సీఎం రేవంత్ దావోస్‌లో ఒప్పందం కుదుర్చుకున్న గోడి ఇండియా ఓ ఫ్రాడ్ కంపెనీ అని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. శనివారం తెలంగాణభవన్‌లో పార్టీ నేత దాసోజు శ్రావణ్‌తో కలిసి ఆయన మాట్లాడుతూ.. నష్టాల్లో ఉన్న గోడి ఇండియా సంస్థతో సీఎం రూ.8 వేల కోట్ల ఒప్పందాలు ఎలా కుదుర్చుకుంటారని, దీనిపై తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పనిచేసేవారికి గుర్తింపేది?

» సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో కార్యకర్తల ఆవేదన

హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): "మేం పార్టీ కోసం పని చేస్తే మాకు గుర్తింపు దక్కలేదు. మీరు టికెట్లు ఇచ్చిన వాళ్లు.. కార్యకర్తలను పక్కన పెట్టి బ్రోకర్లతో పనులు చేసుకుంటున్నారు. ఉద్యమకారులమని చెబితే.. కిరోసిన్ పోసుకుని చావండి అనిపార్టీ నాయకులు హేళన చేస్తున్నారు." అని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నంతకాలం నిర్లక్ష్యం చేశారని పనిచేసిన కార్యకర్తలను నాయకులు గుర్తించలేదని కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ భవన్‌లో సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశం శనివారం జరిగింది. ఈ భేటీలో పలువురు కార్యకర్తలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని సీట్లు తగ్గుతాయనుకున్నాం కానీ పార్టీ ఓడిపోతుందని అనుకోలేదని మరో కార్యకర్త మాట్లాడారు. పార్టీకి ఎక్కడ సమస్య వచ్చినా ముందుండి పోరాడుతున్నా పదవుల దగ్గరికి వచ్చేసరికి అవకాశాలు రావట్లేదని మరి కొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు. ఓ దశలో కార్యకర్తలు చెబుతున్న అంశాలపై నాయకులు అభ్యంతరం తెలపగా తనకు లేని ఇబ్బంది మీకెందుకంటూ వారిని కేటీఆర్ వారించారు. "నాలుగు గోడల మధ్య కూడా మాట్లాడే స్వేచ్ఛ లేకపోతే ఎలా..వారంతా మన కుటుంబ సభ్యులు.. సమస్యలు చెప్పనివ్వండి" అంటూ చురకలు వేశారు. ఉద్యమకారులం అని పార్టీ నాయకులకు చెబితే.. కిరోసిన్ పోసుకుని చావండి అని అన్నారని ఓ కార్యకర్త ఫిర్యాదు చేశాడు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. "ఎవరో పిచ్చోడు మాట్లాడితే దాన్ని పార్టీకి ఆపాదించవద్దు"అని సర్దిచెప్పారు. కేటీఆర్‌ను పొగుడుతూ కొందరు మాట్లాడగా.. పార్టీకి పనికొచ్చే సలహాలు చెప్పాలని కేటీఆర్ సూచించారు.



చేసిన సినిమాలు తక్కువే అయినా వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులపై తనదైన ముద్ర వేసిన నటుడు **వరుణ్‌తేజ్**. నటి **లావణ్య త్రిపాఠి**ని వివాహం చేసుకున్న తర్వాత వరుణ్ ఇచ్చిన తొలి ఇంటర్వ్యూ 'నవ్య' పాఠకులకు ప్రత్యేకం.

> "లావణ్యకు మొదట నేనే ప్రపోజ్ చేశా. తను నాతో ఎలా ఉందనే విషయం కన్నా... నా కుటుంబంతో, స్నేహితులతో ఎలా ఉందనే విషయాన్ని గమనిస్తూ ఉండేవాడిని. తను చాలా పాజిటివ్. ఎక్కడ ఉన్నా సందడిగా ఉంటుంది. ఎటువంటి నెగిటివిటీ ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోతే నాకు నచ్చిన లక్షణాలు అనేకం ఉన్నాయి. నాకు కోపం ఎక్కువ. త్వరగా ఎమోషనల్ అవుతాను. తను కూల్‌గా ఉంటుంది. అన్నింటినీ జాగ్రత్తగా విశ్లేషిస్తుంది. అందుకే మేమిద్దరం ఒకరికొకరం తగినవాళ్లమనిపించింది.

వారసత్వాన్ని గౌరవంగా భావిస్తా

మీ వ్యక్తిగత.. వృత్తి ప్రయాణాలు ఎలా సాగుతున్నాయి...

చాలా ఆనందంగా సాగుతున్నాయి. సరైన సమయంలో పెళ్లి చేసుకున్నా. సినిమాల విషయానికి వస్తే- గతం నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్నా. మరింత పరిపక్వతతో సినిమాలను ఎంచుకుంటున్నా!

బ్యాచిలర్ లైఫ్ పూర్తయిపోయింది కదా! ఎలా అనిపిస్తోంది...

చాలామంది 'బ్యాచిలర్ లైఫ్‌ని మిస్ అవుతున్నాం' అంటారు. నాకు అలా అనిపించటం లేదు. మనకు తెలిసిన వ్యక్తి, మనసుకు నచ్చిన వ్యక్తి ఉన్నప్పుడు లోటేమీ ఉండదు. ఆ విధంగా నేను అదృష్టవంతుడిని. లావణ్య నాకు చాలాకాలంగా తెలుసు. మొదటినుంచీ మా రిలేషన్‌షిప్‌ను సీరియస్‌గా తీసుకున్నాం. బయటకు ఎవరికీ చెప్పకపోవచ్చు. కానీ అది పెళ్లితో పరిపూర్ణమవుతుందని మాకు తెలుసు. ఒకప్పుడు బ్యాచిలర్ లైఫ్‌ను ఎంజాయ్ చేశా. ఇప్పుడు వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నా!

పెళ్లి అయిన తర్వాత బాధ్యతలు పెరిగాయా?

మొదటినుంచి నేను చాలా బాధ్యతాయుతమైన వ్యక్తిని. నా కుటుంబానికి ఎక్కువ విలువ ఇస్తా! ఇంతకు ముందు అమ్మ, నాన్న, చెల్లి పట్ల బాధ్యతగా ఉండేవాడిని. ఇప్పుడు లావణ్య కూడా చేరింది.



పెదనాన్నే స్ఫూర్తి

నటుడిని కావటానికి నాకు పెదనాన్న స్ఫూర్తి అని చెప్పాలి. ఆయనను చూస్తూ పెరిగాను. నేను ఇంటర్‌లో ఉండగా- నటుడిని కావాలనే కోరిక పుట్టింది. అయితే ఆ విషయాన్ని నేను ఎవరికీ చెప్పలేదు. ఒక రోజు పెదనాన్న- నా ఫొటోలు తీశారు. "నువ్వు హీరో కావచ్చు కదా!" అన్నారు. 'నా మనసులో మాట ఆయనకు ఎలా తెలిసిపోయిందా!' అనుకున్నా. ఆయన నన్ను చిన్నపిల్లవాడిలా చూసేవారు కాదు. పెద్దవాడిలా ట్రీట్ చేసేవారు. ఇక్కడ ఇంకో విషయం చెబుతా. ఆయన నా పెదనాన్న అనే విషయాన్ని కాసేపు పక్కన పెడదాం. మెగా స్టార్ చిరంజీవి అనుకుందాం. వృత్తి పట్ల ఆయన నిబద్ధత అసామాన్యం. కాలు నొప్పి ఉన్నా... ఏ మాత్రం తొణకకుండా క్లిష్టమైన షాట్స్ చేయటం నేను కళ్లారా చూశాను. ఆయన నటనను ఎంత ప్రేమిస్తారో నేను దగ్గరగా చూశాను. అందుకే ఆయన నాకు స్ఫూర్తి.

మీరు బాగా ఎమోషనల్ పర్సనా?

అవును. నాకు ఎమోషన్స్ ఎక్కువే! ఇంతకు ముందు వర్క్ విషయంలో, రిలేషన్ షిప్స్ విషయంలో చాలా సున్నితంగా ఉండేవాడిని. అనుకున్నవి జరగకపోతే బాధపడేవాడిని. ఇప్పుడు నా అంచనాలు తగ్గించేసుకున్నా. మనం ఎవరి కోసం ఏదైనా చేస్తే- వారి దగ్గర నుంచి తిరిగి ఏదీ ఆశించకూడదు. మనకు నచ్చితే చేయాలి. లేకపోతే చేయకూడదు. ఈ పరిణతి వచ్చింది.

మీకు ఎమోషనల్ సపోర్ట్ ఎవరు?

అమ్మ, నాన్న, చెల్లి, స్నేహితులు.. ఇప్పుడు లావణ్య. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. ఒకటో తరగతి నుంచి నాతో పాటు చదువుకున్న తొమ్మిది మంది స్నేహితులు ఉన్నారు. వాళ్లకు కూడా పెళ్లిళ్లు అయ్యాయి. పిల్లలు పుట్టారు. మేమందరం తరచూ కలుస్తూ ఉంటాం. వీరే నా ఎమోషనల్ సపోర్ట్. నిన్న (శుక్రవారం) నా పుట్టినరోజును అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం. ప్రతి వ్యక్తికి ఇలాంటి ఎమోషనల్ సపోర్టు ఉండాలి.

> **నచ్చని గుణం**
> సరైన ప్రవర్తన లేకపోవటం, ఇతరుల సమయాన్ని గౌరవించకపోవటం, ఇతరులను ఇబ్బంది పెట్టటం.

మీది మెగా కుటుంబం. నాన్న (నాగబాబు), పెదనాన్న (చిరంజీవి), బాబాయ్ (పవన్‌కళ్యాణ్)ల వారసత్వం బరువు ఏదైనా ఫీలవుతూ ఉంటారా?

వారసత్వం ఉంది. అది బరువు కాదు, బాధ్యత. ఒత్తిడిగా భావించకూడదు. మొదటినుంచీ అమ్మ, నాన్న నాకు అదే చెప్పేవారు. చిన్నప్పటి నుంచి నేను ఏం చేస్తానన్నా- నాన్న ఎప్పుడూ కాదనలేదు. నాకు అంతులేని స్వేచ్ఛను ఇచ్చారు. అందువల్ల వారసత్వాన్ని నేను ఒక గౌరవంగా భావిస్తా. నాకు నాన్న ఇచ్చిన మద్దతు వల్ల స్థిరత్వం వచ్చింది.

సినిమాల్లోకి రావాలనే ఆలోచన చిన్నప్పటి నుంచి ఉండేదా?

సినిమాలంటే ఆసక్తి ఉండేది. ఆకర్షణ కూడా ఉండేది. కానీ నటుడిని అవ్వాలనే ఆలోచన మాత్రం లేదు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. చిన్నప్పటి నుంచి నాకు నా చుట్టూ ఉన్న విషయాలపై ఆసక్తి ఎక్కువ. ఒక సంఘటన జరిగినప్పుడు ఇతరులు ఎలా ఆలోచిస్తారో తెలుసుకోవాలని ఉండేది. బహుశా నేను నటుడిని కావటానికి ఈ లక్షణమే ప్రధాన కారణం. రకరకాల వ్యక్తుల కోణాల నుంచి మనం చూడవచ్చు. నటనలో ప్రతి రోజూ ఒక కొత్తదనం ఉంటుంది. ఎప్పుడూ బోర్ కొట్టదు. కథ వెనక మరో కథ ఉంటుంది.

మీరు సినిమాలను ఎలా ఎంపిక చేసుకుంటారు?

చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటా! ఆ ఎంపికలో కూడా పొరపాట్లు జరగవచ్చు. దానికి అనేక కారణాలు ఉంటాయి. అయితే మనం ఎంపిక చేసుకొనే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒకటి చేసేయ్యాలి అనుకుంటే- ఈ పాటికి అనేక సినిమాలు చేసేవాడిని. అనేక అవకాశాలు కూడా వచ్చాయి. కానీ ఆచితూచి చేయాలనేది నా ఉద్దేశం. దీనికి కూడా ఒక కారణం ఉంది. నేను సినిమాల్లో ప్రవేశించేనాటికి, ఇప్పటికి అనేక మార్పులు వచ్చాయి. ఓటీటీ వచ్చిన తర్వాత ప్రేక్షకుల అభిరుచులు మారాయి. నేను వచ్చిన కొత్తల్లో- 'నాకు నచ్చింది చేయాలి. ప్రేక్షకులకు భిన్నంగా ఏదో ఇవ్వాలి' అనుకొనేవాడిని. ఆ తర్వాత.. ప్రేక్షకుల అభిరుచులు సీజన్లలా మారిపోతూ ఉంటాయని అర్థమయింది. సినీ రంగంలో ఉన్న వారందరూ ఈ విషయాన్ని గమనించి ముందుకు వెళ్లాలి. లేకపోతే ప్రమాదమే!

బాలాకోట్ దాడుల నేపథ్యంలో తీసిన 'ఆపరేషన్ వాలెంటైన్' వెనకు ఉన్న కథ ఏమిటి?

దీనికి డైరక్టర్ శక్తిప్రతాప్‌సింగ్. కొవిడ్ తర్వాత శక్తి- 'ఎండరన్' అనే షార్ట్‌ఫిల్మ్‌ను తీసి దాన్ని యూట్యూబ్‌లో పెట్టారు. చాలా బాగా తీశారు. బాలాకోట్ దాడుల నేపథ్యంలో తీసిన షార్ట్‌ఫిల్మ్ అది. దాన్ని నాకు ఎవరో పంపారు. నాకు బాగా నచ్చింది. ఆ సమయంలో నాకు హిందీలో చేయాలనే ఆలోచనే లేదు. ముంబాయిలో ఒకరి ద్వారా శక్తి నాకు ఈ కథను వినిపించారు. తన విజువలైజేషన్.. స్క్రీన్‌ప్లే నాకు చాలా నచ్చాయి. ఆ తర్వాత ఈ కథను నా కజిన్ సిద్ధు 'సోనీ' కంపెనీ వాళ్లకు వినిపించారు. వాళ్లు కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు. అలా ఈ సినిమా ప్రారంభమయింది.



ఇలాంటి సినిమాలు తీయటం చాలా కష్టం కదా..

అవును. పాక్ ఉగ్రవాద స్థావరాలపై మన ఎయిర్‌ఫోర్స్ దాడి చేసింది. అందువల్ల మనవాళ్ల అనుమతులు తీసుకోవాల్సి వచ్చింది. వారు మొత్తం స్క్రిప్ట్‌ను చదివి, విశ్లేషించి.. ఆ తర్వాత అనుమతి ఇచ్చారు. దీనికి చాలా సమయం పట్టింది. అంతే కాకుండా ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన అనేక టెక్నికల్ విషయాల ప్రస్తావన దీనిలో ఉంటుంది. వీటిని అందరికీ అర్థమయ్యేలా, వాస్తవ సంఘటనలకు వీలైనంత దగ్గరగా చూపించాలి. దీనితో పాటుగా గ్రీన్‌మ్యాట్‌లో తీసే సీన్లు చాలా కష్టం. ఒకే చోట కూర్చొని... మన పక్కన 800 మైళ్ల వేగంతో యుద్ధ విమానం వెళ్తుంటే ఎలా రియాక్ట్ అవుతామో అలా నటించాలి. ఒకటి రెండు షాట్స్ అయితే ఓకే. కానీ ఈ సినిమాలో దాదాపు 30 నిమిషాల ఫైట్స్ ఉంటాయి. అలా నటించటం చాలా కష్టం. అందు కోసం గ్వాలియర్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలోని సిమ్యూలేటర్‌పై ప్రాక్టీసు చేయాల్సి వచ్చింది. 48 డిగ్రీల ఉష్ణోగ్రతలో పైలెట్స్ వేసుకొనే జీసూట్‌లో నటించటం చాలా కష్టం. ఉత్తర భారతంలో దేశభక్తి సినిమాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. దక్షిణాదిన తక్కువ వస్తాయి. ఈ సినిమా ఆ కొరతను తీర్చేస్తుంది.

● సీవీఎల్ఎన్ ప్రసాద్

'ఇంద్ర' సినిమాలో ఓ సన్నివేశం.. తెలంగాణ శకుంతల ఓ కుర్చీని చూపించి... "ఈ కుర్చీలో కూర్చునే మగాడు లేడా?..." అని అక్కడున్న కొమ్ములు తిరిగిన మగాళ్లందర్నీ ప్రశ్నిస్తుంది. అందరూ తలలు వంచుకుంటారు. కానీ అప్పుడే స్కూల్ నుంచొచ్చిన ఓ పిల్లాడు... "నేనున్నాను.." అంటూ స్కూల్ బ్యాగ్ విసిరేసి, చిరంజీవి స్టైల్‌లో వచ్చి ఆ కుర్చీలో కూర్చుంటాడు. అక్కడ పడుతుంది టైటిల్... 'ఇంద్ర' అని. బహుశా అప్పుడు తథాస్తు దేవతలు 'తథాస్తూ...' అనేశారేమో! అప్పటి ఆ పిల్లాడు ఇప్పుడు నిజంగానే చిరంజీవిలా స్టార్ అయిపోయాడు. అతనే **తేజా సజ్జా** . కొన్ని జీవితాలు ముందుగానే ఎవరో డిజైన్ చేసినట్టుగా ఉంటాయి. చిరంజీవి 'చూడాలనివుంది'తో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు, చిరంజీవి 'ఇంద్ర' తో బాలనటుడిగా గుర్తింపు సాధించాడు. ఇప్పుడు అసలైన 'చిరంజీవి' హనుమంతుని నేపథ్య కథ 'హను-మాన్'తో స్టార్ హీరో అయిపోయాడు. ఇది కదా డెస్టినీ అంటే! దేశవ్యాప్త సంచలనం 'హను-మాన్' కథానాయకుడు, 'సూపర్ నాచురల్ స్టార్' తేజా సజ్జాతో 'నవ్య' సంభాషణ.

అమ్మా నాన్నా తర్వాత చిరంజీవిగారే



గట్టి హిట్ కొట్టేశారు... ఎలా ఉంది అనుభవం?

పెద్దగా ఎగ్జైట్‌మెంట్‌తై ఏం లేదండీ. నేను కొత్తవాడ్ని. వెనుక 'జాంబిరెడ్డి' లాంటి హిట్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకొని, ఈ రెండున్నరేళ్లలో రెండుమూడు సినిమాలు చేసుంటే డబ్బుతో పాటు అనుభవం కూడా పెరిగి ఉండేది. వాటన్నిటినీ పక్కన పెట్టి, ప్రాణం పెట్టి, రెండేళ్లు కష్టపడి.. 'హను-మాన్' అనే సాహసం చేశాను. ఈ కథ నాకు అంత బాగా నచ్చింది. ఎట్టకేలకు విడుదలైంది. ఇప్పుడు బరువు దింపుకొన్న ఫీలింగ్. ఇక విజయం అంటారా... ప్రీమియర్ చూసినప్పుడే పాస్ అయిపోయామని అర్థమైపోయింది. నంబర్లు కూడా పెద్దగానే వినిపిస్తున్నాయి. ఇతర భాషల్లోనూ ఈ సినిమా ఆదరణ పొందుతుండటం ఆనందంగా ఉంది. టీజర్, ట్రైలర్ చూడగానే "వీడు గెలవాలి" అని అందరూ బలంగా అనుకున్నారు. ఓ విధంగా హిట్ అయి రిలీజైన సినిమా ఇది.

ఈ సినిమాకోసం కష్టపడి చేసిన సన్నివేశాలేమైనా ఉన్నాయా?

నటనపరంగా అయితే ఎదురుగా సూపర్‌స్టార్లు ఉన్నా భయపడను. చిన్నప్పటి నుంచీ వాళ్లతోనేగా చేసింది. అయితే యాక్షన్ ఎపిసోడ్స్ విషయంలో మాత్రం చాలా కష్టపడ్డాను. సాధ్యమైనంతవరకూ డూప్ లేకుండా చేశాను. ఇప్పుడు అందరూ ఈ సినిమాలోని అండర్‌వాటర్ సీక్వెన్స్‌ని 'అద్భుతం అమోఘం' అంటున్నారు. ఆ ఫీట్ చేయడానికి నేను పడ్డ కష్టం మాటల్లో చెప్పలేను. పాతిక అడుగుల లోతున్న నీళ్లలో స్కూబా డైవింగ్ నేర్చుకొని ఆ సీన్ చేశాను. ఓ విధంగా అది సాహసమే. ఈ సినిమా కోసం నేను పడ్డంత కష్టం.. ఏ సినిమాకోసమూ ఏ హీరో పడి ఉండడని గర్వంగా చెప్పగలను.

ఈ కథ అనుకున్న తర్వాత ప్రశాంత్‌వర్మకు హీరోగా మీరెలా గుర్తొచ్చారు?

ఒక బలహీనుడికి ఆంజనేయశక్తులు వస్తే వాడేం చేశాడనేది ఈ సినిమా కథ. మరి ఈ తరహా కథకు నాలాంటివాళ్లే కరెక్ట్. మేం అప్పటికే 'జాంబిరెడ్డి' చేసి ఉన్నాం. నటుడిగా నేనేంటో, నా కెపాసిటీ ఏంటో, కేపబులిటీ ఏంటో ప్రశాంత్‌వర్మకు తెలుసు. అందుకే నన్ను తీసుకున్నాడు.

ఇదే ప్రశ్న విషయంలో మీకు ఈమధ్య కోపం వచ్చినట్టుంది?

కోపం లేదు, బాధ లేదు. ఈ తరహా సినిమా నేనూ, ప్రశాంత్‌వర్మ చేయడం కొందరికి సర్‌ప్రైజ్. చాలామంది సెకండ్ జనరేషన్ హీరోలు తమ డెబ్యూగా ఇలాంటి సినిమాలు చేస్తే అప్పుడెవరూ మాట్లాడలేదు. నేను కష్టపడి ఈ స్థాయికి వచ్చి, నన్ను నేను ప్రూవ్ చేసుకొని, విజయాలు అందుకున్న తర్వాత... ఇలాంటి ప్రయత్నం ఒకటి చేస్తే, కొందరికి అది ఆశ్చర్యంగా ఉంది. అయినా ఇలాంటివేం నేను పట్టించుకోను.

హీరోలు డైరెక్షన్లో వేళ్లూ, కాళ్లూ పెడతారని వింటున్నాం. మీరు కూడా అంతేనా?

ఇది మరీ దారుణం అండీ. కథ నచ్చితే చేస్తా. నచ్చకపోతే నిర్మొహమాటంగా నచ్చలేదని చెప్పేస్తా. అంతే తప్ప సలహాలు సూచలనలు ఇవ్వను. ఇక లొకేషన్లో అంటారా... అభిప్రాయాలు పంచుకోవడం తప్పుకాదు కదండీ. డౌట్ ఉంటే చెబుతాను. శ్రేయోభిలాషుల అభిప్రాయాలను తీసుకుంటాను. మెజారిటీ ఓట్లు దర్శకుడికి పడితే ఆతను చెప్పినట్టు చేస్తా. నాకు పడితే



ఒప్పించడానికి ప్రయత్నిస్తా. సినిమా అనేది సమష్టి కృషి. ఎవరైనా ప్రొడక్ట్ బాగా రావాలనేగా తపించేది. నాకంటూ కొందరు నమ్మకస్తులు ఉన్నారు. వాళ్లకు తప్పకుండా రషెస్ చూపిస్తా. అభిప్రాయాలు షేర్ చేసుకుంటా. అది నాకు అలవాటు. అయినా సినిమాపై దర్శకుడితోపాటు హీరోకీ కూడా బాధ్యత ఉంటుంది. ఫలితాల ప్రభావం హీరోపై కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి బాధ్యతగా ఉండటం తప్పేం కాదు.

'ఓ బేబీ', 'జాంబిరెడ్డి', 'హను-మాన్'... అన్నీ ఫాంటసీ కథలే చేస్తున్నారేంటి?

రీసెంట్‌గా నందినీరెడ్డిగారు కూడా ఇదే అన్నారు. నాకు 'సూపర్ నాచురల్‌స్టార్' అంటూ బిరుదు కూడా ఇచ్చేశారామె. సినిమా అనేది వినోదభరితంగా ఉండాలి. అందరికీ నచ్చాలి. అలాంటి కథలనే ఎంచుకుంటా. ముఖ్యంగా నా సినిమాలు పిల్లలకు నచ్చాలి. అందుకే ఎంచుకొని మరీ ఇలాంటి సినిమాలు చేస్తున్నా.

ఎలా ఎదగాలనుకుంటున్నారు? స్టార్‌గానా? నటుడిగానా?

జనం మెచ్చిందే మనం చేయాలి సార్. మనం మెచ్చింది జనం చూడరు. అన్ని రకాల పాత్రలూ చేయాలని ఉంది. స్టార్ అనిపించుకుంటూనే, నటుడిగా ఎదగాలని ఉంది. తారక్ అన్నయ్య నన్ను క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోమని సలహా ఇచ్చారు. నాలుగేళ్లు కష్టపడి నేర్చుకున్నాను. ఆ విషయం తెలిసి చిరంజీవిగారు "ఎలాగూ డ్యాన్స్‌లో టైమింగ్ వచ్చేసింది కాబట్టి వెస్ట్రన్ కూడా నేర్చుకో" అన్నారు. ఆయన మాట ప్రకారం అది కూడా నేర్చుకున్నాను. మార్షల్ ఆర్ట్స్, హార్స్ రైడింగ్.. ఇలా హీరోకి కావాల్సిన అన్నీ నేర్చుకున్నాను. వీటన్నింటికంటే ముఖ్యమైంది జడ్జిమెంట్. కథల ఎంపిక. దాన్ని తెలుసుకొనే పనిలో వున్నాను.

అమ్మా నాన్నా ఎలా ఫీలవుతున్నారు?

బాలనటుడిగా బాగానే ఎంకరైజ్ చేశారు. బీబీఏ పూర్తి చేశాను. ఇక ఉద్యోగం చూసుకోమన్నారు. నాకేమో సినిమా పిచ్చి. పాతికేళ్లు నిండినా బ్రేక్ రాలేదు. కాస్త కంగారు పడ్డారు. 'ఓ బేబీ' తర్వాత వాళ్లకు నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు ఫుల్ హ్యాపీ. ఏదేమైనా అమ్మానాన్నా నా సక్సెస్‌ని ఎంజాయ్ చేయడం నాకు గొప్ప అనుభూతి.

చిరంజీవిగారిని కలిశారు కదా..?

ఆయన నా సొంతం అండీ. అమ్మా నాన్నా తర్వాత నాకు ఆయనే. నా కెరీర్ ఈ స్థాయిలో ఉందంటే కారణం చిరంజీవిగారు. నేను చిన్నప్పుడే సూపర్‌స్టార్‌డమ్ చూశా. అది చిరంజీవిగారి వల్లే. అప్పట్లో ఫ్యాన్స్ నాలో చిరంజీవిగార్ని చూసేవారు. అందుకే హీరో అయ్యాక ఈ ఆడంబరాలేం నాకు గొప్పగా అనిపించట్లేదు. నాకు హిట్ రాగానే అమ్మా నాన్నా తర్వాత అంత ఆనందపడిన వ్యక్తి చిరంజీవిగారు. ఇంటికి పిలిపించుకొని మరీ అభినందించారు. నటుడిగా ఆయనే నాకు ప్రేరణ. అయితే ఇమిటేషన్ మాత్రం చేయను. కానీ కొన్ని సందర్భాల్లో తెలీకుండానే నాలోంచి ఆయన బయటకొస్తుంటారు. నేనే కాదు, నాలాంటి చాలామంది హీరోల్లో ఆయన ఉంటారు.

అయనతో మరిచిపోలేని అనుభవాలేమైనా ఉన్నాయా?

నాకైతే ఊహ లేదండీ.. అమ్మా నాన్నా చెబితే విని షాక్ అయ్యాను. ఫారెస్ట్‌లో ఓ పెద్ద కొండపై 'చూడాలనివుంది' షూటింగ్ చిరంజీవిగారు కొండ ఎక్కుతుంటే.. ఓ అసిస్టెంట్ డైరెక్టర్ నన్ను ఎత్తుకొని ఆయన వెనకే కొండ ఎక్కుతున్నాడట. చిరంజీవిగారు వెనక్కి తిరిగి "నువ్వెక్కడికి?" అని అతడ్ని అడిగారట. "పిల్లాడు కూడా షాట్‌లో ఉన్నాడుసార్. అందుకే" అని అతనేదో చెప్పేలోపే "దానికి నువ్వెందుకు?" అంటూ నన్ను

> **ఫ్యూచర్ ప్రాజెక్టులేంటి?**
> 'హను-మాన్' సీక్వెల్ ఉంది కదా! త్వరలోనే షూటింగ్ మొదలు కాబోతోంది. అలాగే ఇటీవల ఓ స్టార్ హీరోతో సినిమా చేసిన దర్శకుడితో ఓసినిమా చేయబోతున్నాను. ఆ వివరాలు త్వరలో తెలియజేస్తా.

అతని దగ్గర నుంచి తీసుకొని, భుజాన వేసుకొని గబగబా కొండ ఎక్కేశారట చిరంజీవి. అది దాదాపు కిలోమీటర్ ఎత్తయిన కొండ అని నాన్న చెప్పారు. అలాగే చోటా కె.నాయుడు అంకుల్ ఆ సినిమాకు కెమెరా. అప్పుడు నాకు బాగా జలుబు చేసి, ముక్కు కారుతోందట. అందుకని చోటా అంకుల్ మేకప్‌మ్యాన్‌ని పైకి పంపబోతుంటే... చిరంజీవిగారు "మళ్లీ దీనికోసం అతనెందుకు?" అంటూ తన కర్చీఫ్‌తో నా ముక్కు తుడిచారట. అంత పెద్ద సూపర్‌స్టార్ అయ్యుండి ఇలా ప్రవర్తించడం సామాన్యమైన విషయం కాదు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు.

● నరసింహ బుర్రా

కామెంట్స్ పట్టించుకోను

మిస్ ఇండియా ఇంటర్నేషనల్.. మోడల్.. కథానాయిక.. 'ఇషా గుప్తా'. తెరమీదనే కాదు సోషల్ మీడియాలోనూ హాట్‌గా అలరిస్తుంటుందీమె. ఈ ఢిల్లీ భామ గురించి కొన్ని విశేషాలు..

ఇన్‌స్టాలో కెరీర్ కంటే వ్యక్తిగత విశేషాలు, ప్రయాణాలు, ఈవెంట్స్, యోగా ఫొటోలు, ఫొటోషూట్స్‌ను ఎక్కువగా షేర్ చేస్తుంటోంది ఇషా గుప్త. 'ఫొటో షేర్ చేశానంటే ఏదీ పట్టించుకోను. ఎలాంటి కామెంట్స్ చదవను. అలా అటెన్షన్‌గా ఉంటే మాత్రం ఇబ్బందులే' అంటుందీమె.

ఇక్కడ వారిదే హవా..

'ఇప్పటికీ తెల్లతోలుకే ప్రాధానం ఇక్కడ. నల్లగా ఉంటే పెద్దగా పట్టించుకోరు. నేను కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చినపుడు కొందరు అదే పనిగా వచ్చి.. నీకు మేకప్ నప్పదు అనేవాళ్లు. మేకప్ ఆర్టిస్టుకు దర్శకుడి సలహా ఉంటుంది. ఫలానా క్యారెక్టర్‌కు తగినట్లే వేస్తారు. ఆ విషయం తెలుసు. అయినా అడుగుతారు. అయితే ఇక్కడ తెల్లగా ఉండే అమ్మాయిలకు అలాంటి సమస్య ఉండదు. ఎవరూ అలా అడగరు. తెల్లగా ఉండే బ్యూటిఫుల్ అంటారు. ఇక్కడ వైట్ స్కిన్ ఉండే నటులదే హవా ఉంటుంది' అంటుంది ఇషా.

అలా సినీ పరిశ్రమలోకి..

న్యూఢిల్లీలో పుట్టిపెరిగింది ఇషా గుప్తా. తండ్రి ఎయిర్ ఫోర్స్, అమ్మ గృహిణి. తనకో తోబుట్టువు ఉంది. డెహ్రాడూన్‌లో చదివింది. మణిపాల్ విశ్వవిద్యాలయం నుంచి మాస్ కమ్యూనికేషన్ చేసింది. 2007లో ఫెమినా మిస్ ఇండియాగా బెస్ట్ ఫొటోజెనిక్ ఫేస్‌గా ఎంపికైంది. మిస్



ఇండియా ఇంటర్నేషనల్‌లో మెరిసింది. ఈ దెబ్బతో ఆమెకు కింగ్ ఫిషర్ క్యాలెండర్ మీద పోజిచ్చే అవకాశం కలిగింది. అప్పట్లో అదో సంచలనం. అలా 2012లో టెలివిజన్‌లో సిఐడీ అనే సిరీస్‌లో నటించింది. 'జన్నత్ 2', 'రాజ్ 3డీ' చిత్రాల్లో ఇమ్రాన్‌హష్మీతో కలసి హాట్‌గా నటించటంతో యూత్‌లో ఫాలోయింగ్ వచ్చింది. 'చక్రవ్యూహ్', 'రుస్తుం' లాంటి విభిన్న చిత్రాల్లో నటించిన ఆమె తెలుగులో 'వినయ విధేయరామ' చిత్రంలో ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. ఆ తర్వాత ఇషా గుప్తా పని అయిపోందన్నారు. అయితే మళ్లీ ఆమె కెరీర్ మళ్లీ గాడిలో పడింది. 2020 నుంచి 'రిజెక్ట్ ఎక్స్', 'నకాబ్', 'ఆశ్రమ్' వెబ్‌సిరీస్‌లతో పాపులరైంది. ప్రస్తుతం 'మర్డర్ 4' చిత్రంతో పాటు మరో మూడు చిత్రాల్లో ప్రస్తుతం నటిస్తోంది ఇషా గుప్తా.

అదే నా బలం..

'యోగా అంటే ప్రాణం. ప్రతిరోజూ యోగా చేయాల్సిందే. శరీరాన్ని మాత్రమే కాదు మనసునూ శుభ్రం చేస్తుంది యోగా. మెడిటేషన్‌తో పాటు ప్రాణాయామ చేస్తా. ఫిట్‌గా ఉండటమే కాదు.. యోగాతో ఇతరులనూ ఇన్‌స్పైర్ చేయవచ్చు' అంటుంది ఇషాగుప్తా. 2019లో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ అయిన ఇషాకు ఎండోర్స్‌మెంట్స్ కొదువే లేదు. స్టయిలిష్‌గా, ఫ్యాషన్‌లో అప్‌డేట్‌గా ఉండటం ఇష్టమంటుంది ఇషా. ఎక్కువగా విదేశాల్లో విహరించే ఇషాకు ఎప్పటికీ తన అమ్మే మంచి స్నేహితురాలంటుంది. 'ఎప్పుడూ స్టార్‌ను అవుతానని అనుకోలేదు. అయ్యాను. వందశాతం ఎఫర్ట్ ఉంచి మరింత పేరు తెచ్చుకోవాలి' అంటుంది ఇషా గుప్తా.

నవ్య 'దృశ్యం పేజీ' లో ఆసక్తికర కథనాల కోసం... ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. లేదా ఈ కింది యూఆర్ఎల్ https://ejyothy.com/M5e7olv లో చదవండి.

దిక్సూచి DIKSUCHI

జవహర్ నవోదయ ఎంట్రెన్స్ ఎగ్జామ్ 'కీ'

ఆరో తరగతిలో ప్రవేశాల కోసం జనవరి 20 (శనివారం)న నిర్వహించిన జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష 'కీ'. ఇది విద్యార్థుల అవగాహన కోసం మాత్రమే. జవహర్ నవోదయ విద్యాలయ కమిటీ విడుదల చేసే సమాధానాలే ఫైనల్‌గా పరిగణలోకి తీసుకోవాలి.

S.No	I	J	K	L	S.No	I	J	K	L	S.No	I	J	K	L
1)	B	C	D	D	27)	A	C	A	A	54)	B	D	A	C
2)	D	D	C	B	28)	C	A	A	A	55)	C	A	B	D
3)	C	B	D	D	29)	B	A	C	A	56)	A	D	A	D
4)	D	D	B	C	30)	A	B	A	C	57)	D	A	C	A
5)	B	B	D	D	31)	C	A	B	A	58)	D	C	C	A
6)	B	D	B	D	32)	A	C	A	B	59)	A	C	B	D
7)	D	D	B	B	33)	C	B	A	D	60)	A	B	D	B
8)	D	B	D	B	34)	B	D	C	A	61)	D	A	A	B
9)	C	A	B	D	35)	D	A	B	C	62)	B	C	B	A
10)	D	B	C	A	36)	A	C	D	B	63)	C	A	B	C
11)	A	C	D	B	37)	C	A	C	A	64)	D	D	D	C
12)	B	D	A	C	38)	A	C	A	C	65)	A	C	C	C
13)	B	B	A	B	39)	C	A	C	A	66)	A	A	B	D
14)	B	A	B	B	40)	A	C	A	C	67)	C	B	A	B
15)	A	B	B	B	41)	B	A	C	D	68)	A	B	C	C
16)	B	B	B	A	42)	C	A	B	C	69)	D	D	C	D
17)	B	C	C	C	43)	C	C	C	B	70)	C	C	C	A
18)	C	C	B	C	44)	A	D	D	C	71)	B	D	A	A
19)	C	B	C	C	45)	A	A	D	D	72)	A	B	C	B
20)	C	C	C	B	46)	D	D	B	C	73)	C	C	A	B
21)	A	A	B	C	47)	D	B	A	A	74)	C	D	D	D
22)	C	A	A	B	48)	C	B	D	A	75)	C	A	C	C
23)	B	C	A	A	49)	C	B	D	D	76)	A	B	D	A
24)	A	B	C	A	50)	D	D	A	C	77)	B	A	B	C
25)	A	A	C	A	51)	B	D	A	B	78)	B	C	C	A
26)	A	A	A	C	52)	B	C	C	B	79)	D	C	D	D
					53)	D	C	D	A	80)	C	C	A	C

రూపొందించినవారు:
VISWAM SAINIK & NAVODAYA COACHING INSTITUTE, TIRUPATI
CONTACT: 93999 76999 /86888 88802

'దిక్సూచి' వెబ్ పేజీలో..
సమాచారం కోసం ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి.
లేదా ఈ కింది యూఆర్ఎల్ https://ejyothy.com/lII9Wzlలో చదవండి.

రష్మిక ఫేక్ వీడియో నిందితుడి అరెస్ట్?



రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో సామాజిక మాధ్యమంలో గత ఏడాది ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో తెలిసిందే. బ్రిటిష్ ఇండియన్ ఇన్‌ఫ్లుయన్సర్ జరా పటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని అతికించి ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ టెక్నాలజీ ద్వారా డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసి విడుదల చేయడంతో ఆ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసభ్యకరంగా ఉన్న ఆ వీడియోపై అమితాబ్ లాంటి లెజెండ్స్ సైతం స్పందించారు. రష్మిక అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అంశంపై పలువురు సినీ సెలబ్రిటీస్ రష్మికకు మద్దతుగా నిలిచారు. గత ఏడాది నవంబర్ 10న ఈ ఘటనపై కేసు కూడా నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గుంటూరుకు చెందిన ఈమని నవీన్(24)ను ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ డీసీపీ హేమంత్ తివారీ వెల్లడించారు. ప్రధాన నిందితుడు ఇతడే అయ్యుండొచ్చనే అనుమానాలున్నాయని, ఈ కారణంగానే అతని ల్యాప్‌టాప్, మొబైల్‌ని స్వాధీనం చేసుకొని విచారిస్తున్నట్టు ఆయన తెలిపారు. డిలిట్ చేసిన డేటాను సైతం పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నట్టు ఈ సందర్భంగా ఆయన వివరించారు. నిందితుడు నవీన్ గతంలో రష్మిక పేరు మీద ఫ్యాన్ పేజీ నడిపినట్టు సమాచారం. ఫాలోవర్లను పెంచుకునేందుకే నవీన్ ఈ డీప్‌ఫేక్ వీడియో క్రియేట్ చేశాడనే అనుమానాన్ని డీసీపీ వ్యక్తం చేశారు. మరో ఇద్దరు ప్రముఖుల పేర్లమీద కూడా తను ఫ్యాన్ పేజీ నడిపినట్టు సమాచారం.

చిన్న సినిమా కాదు.. మంచి సినిమా



యష్ పూరి, అపూర్వ రావ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'హ్యాపీ ఎండింగ్'. కౌశిక్ భీమిడి దర్శకత్వంలో యోగేశ్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మించారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా శనివారం దర్శకుడు వేణు ఉడుగల చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేశారు. బాలీవుడ్‌లో విక్కీ డోనర్‌లా తెలుగులో హ్యాపీఎండింగ్ చిత్రం కూడా మంచి విజయం అందుకోవాలని వేణు ఆకాంక్షించారు. యష్ పూరి మాట్లాడుతూ 'మాది చిన్న సినిమా కాదు, మంచి సినిమా. కుటుంబం, స్నేహితులతో కలసి చూడాల్సిన చిత్రమిది' అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ "హ్యాపీ ఎండింగ్' నిజాయితీగా చేసిన ప్రయత్నం. పురాణాల్లో కొందరికి శాపాలు ఉంటాయి. అలాంటి శాపం హీరోకు ఉంటే ఎలా ఉంటుంది అనే పాయింట్‌తో తెరకెక్కింది. ప్రేక్షకులకు చక్కని వినోదం అందిస్తుంది' అని చెప్పారు. ఒక అబ్బాయి కథే ఈ సినిమా, ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉంటుంది అని అపూర్వారావ్ తెలిపారు.



గేమ్ మొదలైంది

గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం 'గేమ్ ఆన్'. మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేక సుధాకర కీలకపాత్రలు పోషించారు. దయానంద్ దర్శకత్వంలో రవి కస్తూరి నిర్మించారు. ఫిబ్రవరి 2న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. శనివారం చిత్రబృందం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 'మంచి కథతో ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను తీశాం. ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉంటుంది. ఇప్పటివరకూ ఇలాంటి కథ తెలుగు తెరపై రాలేదు' అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ 'పూరీ జగన్నాథ్ అభిమానిగా ఈ సినిమాను డైరెక్ట్ చేశాను. ఓ వ్యక్తి రియల్‌టైమ్ సైకలాజికల్ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు. అసలు ఆ గేమ్ ఎవరు ఆడిస్తున్నారు? అనే అంశాలతో ఆసక్తికరంగా 'గేమ్ ఆన్' చిత్రం తెరకెక్కింది. ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది' అని చెప్పారు. కొత్త తరహా పాత్రను ఈ చిత్రంలో పోషించినట్లు నేహా సోలంకి చెప్పారు. గేమ్ స్టార్ట్ చేశాం, మా గేమ్‌ను ప్రేక్షకులే గెలిపించాలి అని గీతానంద్ కోరారు. ఈ చిత్రానికి సంగీతం: అభిషేక్ ఏ ఆర్.



వారి సహకారంతోనే ఈ స్థాయికి చేరుకున్నా

చిరంజీవి

తెలుగు సినిమాకి ఎన్టీఆర్, ఏయన్నార్ రెండు కళ్లు లాంటి వారని, వారి సహకారంతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 28వ పుణ్యతిథి, ఏయన్నార్ శత జయంతి కార్యక్రమం విశాఖపట్నంలో శనివారం నిర్వహించారు. ఇదే వేదికపై ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌కు లోక్‌నాయక్ సాహిత్య పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ.. శ్రమిస్తే ఎవరైనా పైకి రావచ్చునని నిరూపించిన గొప్ప వ్యక్తులు ఎన్టీఆర్, ఏయన్నార్ అని, స్థలాలు కొంటే భవిష్యత్తులో అవే ఉపయోగపడతాయని ఎన్టీఆర్ సూచించారని, ఆయన చెప్పినట్టుగానే తన కుటుంబానికి అవి భరోసా కల్పిస్తున్నాయని తెలిపారు. ఏయన్నార్ తన బలహీనతలను బలంగా చేసుకుని నటించేవారని, అవే ఆయనకు ఎనలేని కీర్తిని తీసుకువచ్చాయని పేర్కొన్నారు... ఇంకా యండమూరి వీరేంద్రనాథ్ కూడా మాట్లాడారు. కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం, (ఆంధ్రజ్యోతి)



బహుబాషా నటుడు హీరో అర్జున్ నిన్న శుక్రవారం చెన్నై పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అర్జున్‌తోపాటు ఆయన కుమార్తె ఐశ్వర్య కూడా ఉన్నారు. పలు భాషల్లో అర్జున్ నటించిన చిత్రాల గురించి మోదీకి ఐశ్వర్య వివరించారు. ఈ సందర్భంగా అర్జున్ తన సొంత ఖర్చుతో నిర్మించిన ఆంజనేయస్వామి ఆలయ చిత్రపటాన్ని మోదీకి అందజేశారు.



యాభై ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న నరేశ్ వీకేను 'నవరసరాయ' బిరుదుతో శనివారం సత్కరించింది ఇంటర్నేషనల్ తెలుగు మూవీ అసోసియేషన్. ఈ కార్యక్రమంలో తెలుగు నిర్మాతలమండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్, కార్యదర్శి ప్రసన్నకుమార్, దర్శకుడు రేలంగి నరసింహారావు, నిర్మాత రామసత్యనారయణ, సంస్థ అధ్యక్షుడు కె.ధర్మారావు, నటుడు మాణిక్ తదితరులు పాల్గొన్నారు.











ఐసీఐసీఐ బ్యాంక్ లాభం

రూ.11,053 కోట్లు



క్యూ3లో 25.7 శాతం వృద్ధి నమోదు

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి (క్యూ3) ఐసీఐసీఐ బ్యాంక్ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 25.7 శాతం వృద్ధితో రూ.11,052.60 కోట్లకు చేరుకుంది. మొండి బకాయిల కోసం కేటాయింపులు తగ్గడం ఇందుకు దోహదపడింది. కాగా, ఈ క్యూ3లో బ్యాంక్ స్టాండ్అలోన్ నికర లాభం 23.6 శాతం పెరిగి రూ.10,272 కోట్లుగా నమోదైంది. గడిచిన మూడు నెలలకు బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 13.4 శాతం వార్షిక వృద్ధితో రూ.18,678 కోట్లకు చేరుకోగా.. నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) మాత్రం 4.43 శాతానికి తగ్గింది. మరిన్ని విషయాలు..

- గడిచిన త్రైమాసికంలో బ్యాంక్ దేశీయ రుణాల వృద్ధి 18.8 శాతంగా నమోదు కాగా.. ఇతర ఆదాయం 19.8 శాతం పెరుగుదలతో రూ.5,975 కోట్లకు ఎగబాకింది.
- బ్యాంక్ డిపాజిట్ల వృద్ధి 18.7 శాతంగా ఉంది. క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తి 86 శాతంగా నమోదైంది.
- గడిచిన మూడు నెలలకు బ్యాంక్ కేటాయింపులు రూ.1,049.37 కోట్లకు తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి బ్యాంక్ రూ.2,257 కోట్లకు పైగా కేటాయింపులు జరిపింది.
- గడిచిన మూడు నెలల్లో రూ.5,000 కోట్లకు పైగా రుణాలు మొండి బకాయిల పద్దులోకి చేరాయని, అందులో అధిక శాతం గ్రామీణ మార్కెట్ రుణాలేనని బ్యాంక్ పేర్కొంది.
- ఆర్‌బీఐ హెచ్చరికల అనంతరం తనఖా లేని వ్యక్తిగత రుణాల మంజూరు విషయంలోనూ బ్యాంక్ జోరు తగ్గించుకుంది. ఈ క్యూ3లో ఈ విభాగ రుణాల వృద్ధి 37 శాతానికి తగ్గింది. అంతేకాదు, ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసిన బ్యాంకింగేతర రుణదాతలకు ఫండింగ్‌ను సైతం రూ.79,000 కోట్ల నుంచి రూ.74,000 కోట్లకు తగ్గించుకున్నట్లు బ్యాంక్ వెల్లడించింది.

యూబీఐ లాభం జూమ్

క్యూ3లో రూ.3,590 కోట్లు

Union Bank of India

ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ).. డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి రూ.3,590 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి నమోదైన రూ.2,249 కోట్ల లాభంతో పోలిస్తే 60 శాతం వృద్ధి కనబరిచింది. మొండి బకాయిల కోసం కేటాయింపుల తగ్గడంతో పాటు వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు తోడ్పడింది.

గడిచిన మూడు నెలల్లో యూబీఐ మొత్తం ఆదాయం రూ.29,137 కోట్లకు పెరిగింది. అందులో వడ్డీల ద్వారా సమకూరిన ఆదాయం రూ.25,363 కోట్లకు పుంజుకుంది. 2022 డిసెంబరు చివరి నాటికి 7.93 శాతంగా ఉన్న మొండి బకాయిలు లేదా గ్రాస్ ఎన్‌పీఏల నిష్పత్తి.. 2023 డిసెంబరు 31 నాటికి 4.83 శాతానికి జారుకుంది. నికర ఎన్‌పీఏలు సైతం 2.14 శాతం నుంచి 1.08 శాతానికి తగ్గాయి. దాంతో, ఈ క్యూ3లో మొండి బాకీల కోసం కేటాయింపులు కూడా రూ.1,226 కోట్లకు తగ్గాయి.

కోటక్ బ్యాంక్ లాభంలో 6.75% వృద్ధి

kotak Kotak Mahindra Bank

డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి (క్యూ3)లో కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 6.75 శాతం వృద్ధితో రూ.4,264.78 కోట్లకు చేరుకుంది. స్టాండ్అలోన్ లాభం మాత్రం రూ.3,005.01 కోట్లుగా నమోదైంది. కాగా, సమీక్షా కాలానికి బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 16 శాతం వృద్ధి చెంది రూ.6,554 కోట్లకు పెరిగింది. బ్యాంక్ రుణాలు 19 శాతం పెరగడం ఇందుకు దోహదపడింది. కాగా, నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 5.22 శాతానికి తగ్గింది. ఇతర ఆదాయం రూ.2,297 కోట్లకు ఎగబాకింది. డిపాజిట్లలో 18 శాతానికి పైగా వృద్ధి నమోదైంది. అయితే, తక్కువ వ్యయంతో సమీకరించిన డిపాజిట్ల వాటా 47 శాతానికి తగ్గిందని, అధిక వడ్డీల కాలంలో తక్కువ వ్యయానికే డిపాజిట్ల సమీకరణ సవాలుగా మారిందని బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసింది. గడిచిన మూడు నెలల్లో రూ.1,177 కోట్ల విలువైన రుణాలు మొండి బాకీల పద్దులోకి చేరాయని, అందులో చాలావరకు తనఖా లేని రుణాలేనని బ్యాంక్ శాశ్వత డైరెక్టర్ కేవీఎస్ మణియన్ తెలిపారు. బ్యాంక్‌లో వీటి వాటా 11 శాతానికి చేరుకుంది. కాగా, డిసెంబరు చివరినాటికి మొండి బకాయిలు లేదా స్థూల నిరర్థక ఆస్తుల (గ్రాస్ ఎన్‌పీఏ) నిష్పత్తి 1.73 శాతంగా నమోదైంది. కార్పొరేట్ రుణ విభాగ వృద్ధి కూడా 13 శాతానికి తగ్గింది.

ఐడీబీఐ బ్యాంక్‌కు వడ్డీ ఆదాయ దన్ను

IDBI BANK

ప్రస్తుతం ఎల్ఐసీ ఆధీనంలో ఉన్న ఐడీబీఐ బ్యాంక్.. డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ.1,458 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి గడించిన రూ.927 కోట్ల లాభంతో పోలిస్తే 57 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొండి బకాయిల కోసం కేటాయింపులు తగ్గుముఖం పట్టడంతో పాటు వడ్డీ ఆదాయం మరింత మెరుగుపడటం బ్యాంక్ లాభం పుంజుకునేందుకు తోడ్పడ్డాయి. గడిచిన మూడు నెలల్లో బ్యాంక్ వడ్డీ ఆదాయం రూ.6,541 కోట్లకు పెరిగింది. కాగా, 2022 డిసెంబరు 31 నాటికి 13.82 శాతంగా ఉన్న మొండి బకాయిలు లేదా గ్రాస్ ఎన్‌పీఏల నిష్పత్తి.. 2023 డిసెంబరు చివరి నాటికి 4.69 శాతానికి దిగివచ్చింది. నికర ఎన్‌పీఏలు సైతం 1.08 శాతం నుంచి 0.34 శాతానికి తగ్గాయి.

ఐసీఐసీఐ ప్రు గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్ ఫ్లెక్సీ

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్.. ఐసీఐసీఐ ప్రు గ్యారంటీడ్ పెన్షన్ ప్లాన్ ఫ్లెక్సీ పేరుతో కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. మరింత బెనిఫిట్స్‌ను ఇచ్చే విధంగా ఈ ప్లాన్‌ను రూపొందించింది. ఈ పాలసీ కొనుగోలు చేసిన తేదీ నుంచే చెల్లించిన ప్రీమియంపై వంద శాతం రిఫండ్ ఇచ్చే ఆప్షన్‌ను ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు అందించనున్నట్లు ఐసీఐసీఐ ప్రు లైఫ్ వెల్లడించింది. ఈ తరహా యాన్యుటీ ప్లాన్‌ను తీసుకురావటం పరిశ్రమలో ఇదే తొలిసారని తెలిపింది. సింగిల్ లైఫ్ ఆప్షన్‌తో కూడిన యాన్యుటీ ప్లాన్ కింద వినియోగదారులకు జీవితాంతం చెల్లింపులు చేయనుంది. జాయింట్ లైఫ్ ఆప్షన్‌తో కూడిన ప్లాన్‌లో ఒకవేళ ఎవరైనా మరణిస్తే వారి జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు లేదా సోదరులకు చెల్లింపులు చేయనుంది. జాయింట్ ఆప్షన్‌లో ఎవరైనా ఒకరు మరణిస్తే భవిష్యత్ ప్రీమియం చెల్లింపుల నుంచి మినహాయింపును ఇస్తోంది.

హెచ్‌డీఎఫ్‌సీ నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఈటీఎఫ్

హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్.. హెచ్‌డీఎఫ్‌సీ నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఈటీఎఫ్ ఫండ్‌ను తీసుకువచ్చింది. ఇది ఓపెన్ ఎండెడ్ పథకం. ఈ ఫండ్ నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్‌ను ట్రాక్ చేస్తుంది. దీర్ఘకాలం పాటు పెట్టుబడులు పెట్టే వారికి మెరుగైన రిటర్నులు ఇచ్చే విధంగా ఈ ఫండ్‌ను తీర్చిదిద్దింది. ఈ ఫండ్ కనీస పెట్టుబడి రూ.500. ఆ తర్వాత రూపాయి చొప్పున పెట్టుబడులు పెంచుకుంటూ పోవచ్చు. ఈ ఫండ్ కనీసం 95 శాతం పెట్టుబడులు నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్‌లో పెట్టనుంది. మిగిలిన ఐదు శాతం మనీ మార్కెట్ ఇన్‌స్ట్రుమెంట్స్, డెట్ స్కీమ్స్, డెట్ సెక్యూరిటీల్లో పెట్టనుంది. ఈ ఫండ్ ముగింపు తేదీ ఈ నెల 23. అలాట్‌మెంట్ పూర్తయిన ఐదు వ్యాపార పని దినాల తర్వాత ఈ ఫండ్‌లో తిరిగి అమ్మకం, కొనుగోళ్లను చేపట్టవచ్చు.

మాక్స్ లైఫ్.. మిడ్‌క్యాప్ మూమెంటమ్ ఇండెక్స్ ఫండ్

మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్.. యులిప్ విభాగంలో మిడ్‌క్యాప్ మూమెంటమ్ ఇండెక్స్ ఫండ్‌ను తీసుకువచ్చింది. మిడ్‌క్యాప్ విభాగంలో మంచి వృద్ధికి అవకాశాలున్న కంపెనీలను ప్రత్యేకంగా గుర్తించి పెట్టుబడులు పెడుతుంది. కనీసం రూ.10 యూనిట్ ధరతో ఈ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ నెల 29 వరకు ఈ ఫండ్ అందుబాటులో ఉంటుంది. గడచిన మూడేళ్లుగా ఈ ఫండ్ ఏటా 175 శాతం మేర రిటర్నులు అందిస్తూ వస్తోందని మాక్స్ లైఫ్ వెల్లడించింది.

ఫోన్‌బాక్స్ ఇష్యూ ధర రూ.66-70

మొబైల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రిటైలర్ ఫోన్‌బాక్స్ రిటైల్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 24న ప్రారంభమై 29న ముగియనుంది. ఇష్యూలో భాగంగా షేరు ధరల శ్రేణిని రూ.66-70గా ఖరారు చేసింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ కొత్తగా 29.10 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఐపీఓ ద్వారా మొత్తం రూ.20.37 కోట్లు సమీకరించాలని ఫోన్‌బాక్స్ భావిస్తోంది.

ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లలో అమ్మకాలు

260 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

ముంబై: ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎం సీజీ), ఐటీ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో శనివారం స్టాక్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఆరంభ లాభాలను చేజార్చుకున్న సెన్సెక్స్ చివరికి 259.58 పాయింట్ల నష్టంతో 71,423.65 వద్దకు జారుకుంది. నిఫ్టీ 50.60 పాయింట్లు కోల్పోయి 21,571.80 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 24 నష్టపోయాయి. హిందుస్థాన్ యూనిలీవర్ షేరు 3.72 శాతం పతనమై సూచీ టాప్ లూజర్‌గా మిగిలింది. టీసీఎస్ 2.07 శాతం తగ్గగా.. ఎం అండ్ ఎం, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, నెస్లే, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్ ఒక శాతానికి పైగా మార్కెట్ విలువను కోల్పోయాయి. శుక్రవారం త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.80 శాతం నష్టపోయింది.

మెగాథర్మ్ ఇండక్షన్ ఐపీఓ ధర శ్రేణి రూ.100-108: మెషినరీ తయారీదారు మెగాథర్మ్ ఇండక్షన్ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ఈ నెల 25న ప్రారంభమై 30న ముగియనుంది. ఐపీఓలో విక్రయించనున్న షేర్ల ధరల శ్రేణిని కంపెనీ రూ.100-108గా నిర్ణయించింది. ఇష్యూలో భాగంగా 49.92 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించనున్న కంపెనీ.. గరిష్ఠ ధర శ్రేణి ప్రకారంగా రూ.53.91 కోట్లు సమీకరించనుంది.

అత్యంత విలువైన కంపెనీల్లో ఏడో స్థానానికి ఎల్ఐసీ

రూ.5.92 లక్షల కోట్లకు చేరిన కంపెనీ మార్కెట్ క్యాప్

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ షేరు శనివారం ట్రేడింగ్‌లో రూ.948 స్థాయి వద్ద సరికొత్త ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి కంపెనీ షేరు ధర 3.76 శాతం లాభంతో రూ.936 వద్ద ముగియడంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.92 లక్షల కోట్లు దాటింది. దాంతో ఐటీసీ, హెచ్‌యూఎల్‌ను వెనక్కినెట్టి ఎల్ఐసీ దేశంలోని ఏడో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా అవతరించింది. ప్రస్తుతం కంపెనీ షేరు ఐపీఓ ధర రూ.949కు కొద్ది దూరంలో ఉంది. 2022 మే 17న ఎల్ఐసీ షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యాయి. ఇష్యూ ధర రూ.949తో పోలిస్తే, బీఎస్ఈలో ఎల్ఐసీ షేరు 8.62 శాతం డిస్కౌంట్‌తో రూ.867.20 వద్ద లిస్టయింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. గత ఏడాది మార్చి చివర్లో షేరు ఆల్‌టైం కనిష్ఠ స్థాయి రూ.530.20 కి పతనమైంది. అప్పటి నుంచి క్రమంగా పుంజుకుంటూ వచ్చింది. జీవిత కాల కనిష్ఠ స్థాయి నుంచి 77 శాతం పుంజుకుంది.

ఎన్ఎండీసీ డైరెక్టర్ సురేష్‌పై సస్పెన్షన్ వేటు

సెయిల్‌కు చెందిన ఇద్దరు డైరెక్టర్లపై కూడా

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ డైరెక్టర్ (కమర్షియల్) వీ సురేష్‌పై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. దుష్ప్రవర్తన ఆరోపణలతో సురేష్‌ను ఈ పదవి నుంచి తప్పించిందని, ఇది వెంటనే అమల్లోకి వచ్చిందని స్టాక్ ఎక్స్ఛేంజీలకు పంపిన ప్రకటనలో ఎన్ఎండీసీ వెల్లడించింది. మరోవైపు ఉక్కు ఉత్పత్తి దిగ్గజం సెయిల్‌కు చెందిన ఇద్దరు డైరెక్టర్లు.. వీఎస్ చక్రవర్తి (కమర్షియల్), ఏకే తులసియని (ఫైనాన్స్)ను కూడా ప్రభుత్వం దుష్ప్రవర్తన ఆరోపణలతో సస్పెండ్ చేసింది. వీరి సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వచ్చిందని కంపెనీ తెలిపింది. సెయిల్ కాండక్ట్, డిసిప్లేన్, అప్పీల్ నిబంధనలు, 1977ల కింద సంక్రమించిన అధికారాలకు అనుగుణంగా వీరిని సస్పెండ్ చేస్తూ ఉక్కు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపింది. అలాగే ఎన్ఎండీసీ డైరెక్టర్ సురేష్‌ను కూడా కంపెనీ కాండక్ట్, డిసిప్లేన్, అప్పీల్, 1978 నిబంధనలకు లోబడి ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిందని పేర్కొంది. కాగా సెయిల్.. ఇద్దరు డైరెక్టర్లతో పాటు మరో 26 మంది బోర్డు స్థాయి కన్నా దిగువ ఉన్న 26 మంది ఉన్నతాధికారులను కూడా సస్పెండ్ చేసింది. ఈ అధికారులపై లోక్‌పాల్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఇరు కంపెనీలు ఈ చర్య తీసుకున్నాయి.

ఈ ఏడాదిలో కొలువు మారాలి..

88% ఉద్యోగుల మనోగతమిదే: లింక్డ్ఇన్

ముంబై: దాదాపు 88 శాతం మంది ఉద్యోగులు ఈ ఏడాదిలో కొత్త కొలువు వెతుక్కోవాలని భావిస్తున్నట్లు లింక్డ్ఇన్ తాజా సర్వే నివేదిక వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే, వీరి సంఖ్య మరో 4 శాతం పెరిగిందని కంపెనీ పేర్కొంది. వృత్తి-వ్యక్తిగత జీవిత సమతుల్యతను మరింత మెరుగుపరుచుకునేందుకు కొత్త ఉద్యోగంలోకి మారాలనుకుంటున్నట్లు సర్వేలో పాల్గొన్న 42 శాతం మంది వెల్లడించారు. 37 శాతం మంది అధిక వేతనం కోసమని తెలిపారు. గత ఏడాది నవంబరు 24 నుంచి డిసెంబరు 12 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 1,097 మంది ఫుల్‌టైం, పార్ట్ టైం ఉద్యోగుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ సర్వే నివేదికను రూపొందించినట్లు లింక్డ్ఇన్ తెలిపింది.

బంగారం ధరలు (10 గ్రాములకు రూ.లలో)

	24 క్యారెట్లు	22 క్యారెట్లు	కేజీ వెండి
హైదరాబాద్	63,050 ▲	57,800 ▲	77,000 ▼
ముంబై	62,390 ▲	57,149 ▲	71,228 ▲

ఫారం గేటు అమ్మకం ధరలు (నెక్ 100 గుడ్లు)

20వ తేదీ హైదరాబాద్	526	విజయవాడ	542
21 జనవరి చిత్తూరు	548	విశాఖపట్నం	555
గోదావరి	542	వరంగల్	528
		డజను గుడ్లు రూ.72	

ఫామ్‌గేట్ ధర (కిలో) రూ. వెన్‌కాబ్ బ్రాయిలర్ చికెన్

హైదరాబాద్	97	గోదావరి	106
వరంగల్	97	విజయవాడ	106
కరీంనగర్	97	గుంటూరు	107
మహబూబ్‌నగర్	97	ఒంగోలు	107
కర్నూలు	97	చిత్తూరు	103
విశాఖపట్నం	101		

స్పోర్ట్స్

సానియాతో బంధానికి స్వస్తి

షోయబ్‌కు మళ్లీ పెళ్లి





నటి సనాతో పాక్ మాజీ కెప్టెన్ వివాహం

కరాచీ/న్యూఢిల్లీ: భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ విడిపోయారన్న వార్తలు ఎట్టకేలకు నిజమయ్యాయి. పాక్‌కు చెందిన ప్రముఖ నటి సనా జావెద్‌ను వివాహం చేసుకున్నట్టు 41 ఏళ్ల షోయబ్ శనివారం వెల్లడించాడు. సామాజిక మాధ్యమాల్లో సనాతో తన పెళ్లి ఫొటోను అతడు పోస్ట్ చేశాడు. 2010లో పెళ్లితో ఒక్కటైన సానియా, మాలిక్ మధ్య కొంతకాలంగా తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయని..దాంతో వారిద్దరూ విడిపోయారని 2022 నుంచి వార్తలు వస్తున్నాయి. రెండేళ్లుగా సానియా, మాలిక్ జంటగా కనిపించిన సందర్భాలూ లేవు. అయితే, గతేడాది అక్టోబరు 30న తమ కుమారుడు ఇజాన్ ఐదో బర్త్‌డేను సానియా, షోయబ్ దగ్గరుండి జరిపించారు. ఈ వేడుకకు హాజరైనా ఇద్దరూ విడివిడిగా కుమారునితో కలిసున్న ఫొటోలను పోస్ట్ చేయడం గమనార్హం. పెళ్లి తర్వాత కొంతకాలం సానియా, షోయబ్ దుబాయ్‌లో నివసించారు. ఇక.. సానియా, షోయబ్ విడాకులు తీసుకోవడంపై ఇరువర్గాల నుంచి ఇన్నిరోజులు ఎలాంటి ప్రకటనా రాలేదు. అయితే, దీనిపై సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా తాజాగా స్పందించారట. 'ఖులా' (ఇస్లామిక్ షరియా చట్టాల ప్రకారం) పద్ధతిలో సానియా విడాకులు తీసుకుందని ఇమ్రాన్ వెల్లడించారని మీడియాలో వార్తలు వచ్చాయి. మాలిక్‌కిది మూడో వివాహం కాగా, 30 ఏళ్ల సనాకిది రెండో పెళ్లి. 2020లో పాక్ గాయకుడు ఉమర్ జైస్వాల్‌ను వివాహమాడిన సనా.. గతేడాదే అతడితో విడిపోయింది. సానియా కంటే ముందు హైదరాబాద్ యువతి ఆయేషాను 2002లో పెళ్లి చేసుకున్న షోయబ్, ఆ తర్వాత ఆమెతో విడిపోయాడు.

వేదనాభరిత పోస్ట్..: 'మనకు అశాంతిని కలిగించే విషయాన్ని వదిలేయాల్సిందే' అనే వ్యాఖ్యను అద్దం ఎదుట కళ్లుమూసుకొని తాను నిలుచుని ఉన్న ఫొటోను వారం కిందట 37 ఏళ్ల సానియా ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం..ఆమెలో వేదనకు అద్దం పట్టింది. 'పెళ్లి కష్టం..విడాకులు కష్టం. జీవితం మనం అనుకున్నంత సులువు కాదు. నేనూ చాలా కష్టాలు ఎదుర్కొన్నా. మన కష్టాన్ని మనం ఎంచుకోవచ్చు. అయితే ఆ విషయంలో తెలివిగా వ్యవహరించాలి' అని రెండు రోజుల కిందట సానియా చేసిన సుదీర్ఘ పోస్ట్ షోయబ్‌తో తన వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను పరోక్షంగా ఏకరువు పెట్టినట్టయిందన్న కామెంట్లు వినిపించాయి.



ఫైనల్లో సాత్విక్ జోడీ

ప్రణయ్‌కు నిరాశ
ఇండియా ఓపెన్

న్యూఢిల్లీ: భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ షెట్టి స్వదేశంలో జరుగుతున్న ఇండియా ఓపెన్ సూపర్ 750 టోర్నీ ఫైనల్‌కు దూసుకుపోయింది. శనివారం ఉత్కంఠగా జరిగిన సెమీఫైనల్లో సాత్విక్/చిరాగ్ జంట 21-18, 21-14తో నాలుగో సీడ్ మలేసియా జోడీ చియా ఆరోన్/సో ఊ యిక్‌పై గెలిచింది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో మూడో సీడ్ జోడీ కాంగ్ మిన్ యుక్/సో సెంగ్ జే (కొరియా)ను ఢీకొంటుంది. ఇక.. పురుషుల సింగిల్స్‌లో సెమీస్‌కు చేరి టైటిల్‌పై ఆశలు రేపిన హెచ్ఎస్ ప్రణయ్..ప్రపంచ రెండో ర్యాంకర్ షి యు కి (చైనా)తో సెమీఫైనల్లో పదేపదే తప్పులు చేసి మూల్యం చెల్లించాడు. దాంతో యు కి 21-15, 21-5తో వరల్డ్ నెం.9 ప్రణయ్‌ను చిత్తు చేసి లీ చుక్ ఇయు (హాంకాంగ్) టైటిల్ పోరుకు సిద్ధమయ్యాడు. లీ చుక్ ఇయు 21-13, 15-21, 21-19తో ప్రపంచ చాంపియన్‌షిప్ రజత పతక విజేత నరోకా (జపాన్)కు షాకిచ్చాడు. మహిళల సింగిల్స్ టైటిల్ కోసం చెన్ యూఫీ (చైనా), తై జు యింగ్ (తైపీ) అమీతుమీ తేల్చుకుంటారు.

షూటింగ్‌లో మరో రెండు ఒలింపిక్ బెర్త్‌లు

కువైట్: ఆసియా ఒలింపిక్ క్వాలిఫికేషన్ షాట్‌గన్‌లో యువ షూటర్ రైజా ఢిల్లాన్, అనంత్ జీత్ సింగ్ మరో రెండు ఒలింపిక్ బెర్త్‌లు అందించారు. దీంతో పారిస్‌లో భారత షూటర్ల కోటా 19కి చేరింది. శనివారం జరిగిన మహిళల స్కీట్‌లో ఢిల్లాన్ రజతం సాధించగా.. సహచరి మహేశ్వరి చౌహాన్ కాంస్యం దక్కించుకొంది. పురుషుల స్కీట్‌లో పాయింట్ తేడాతో రెండో స్థానంలో నిలిచిన అనంత్.. రజత పతకంతోపాటు పారిస్ టికెట్ సాధించాడు.

ఆర్థిక సాయం కోసం గిరిపుత్రుడి ఎదురుచూపు



కొండంత ఆశయం అతడిది. శిఖరమంత లక్ష్యాన్ని కూడా గుండె ధైర్యంతో అధిగమించే ఉక్కు సంకల్పం ఆ గిరిజన బిడ్డది. ఐదు శిఖరాలను దిగ్విజయంగా అధిరోహించిన అతడి చూపు ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్‌పై పడింది. ఇది ఖర్చుతో కూడిన సాహస యాత్ర కావడంతో నిరుపేద కుటుంబానికి చెందిన పర్వతారోహకుడు భుక్యా యశ్వంత్ ప్రభుత్వం, దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నాడు.

పర్వతారోహకుడు భుక్యా యశ్వంత్ (20) స్వస్థలం మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం భుక్యా తండా. తండ్రి రామ్మూర్తి కరెంట్ పని చేస్తుంటాడు. నిరుపేద కుటుంబానికి చెందిన యశ్వంత్‌కు 15 ఏళ్ల వయసులో పర్వతారోహణపై ఆసక్తి కలిగింది. దీంతో భువనగిరిలోని పర్వతారోహణ పాఠశాలలో చేరి, క్లిష్టతరమైన కొండలను ఎక్కడంలో ప్రావీణ్యం సంపాదించాడు. ఆ తర్వాత సిక్కింలోని ఇండియన్ హిమాలయన్ సెంటర్ ఫర్ అడ్వెంచర్ అండ్ ఎకో టూరిజం (ఐహెచ్‌సీఏఈ)లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఇక్కడ నుంచి యశ్వంత్ ప్రపంచంలోని ఏడు ఎత్తయిన పర్వతాలను అధిరోహించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాడు. *2020 నుంచి మూడేళ్ల వ్యవధిలో కిలిమంజారో (5,895 మీటర్లు), ఎల్బ్రెస్ (5,645 మీటర్లు), స్టోక్ కంగ్రీ (6,153 మీటర్లు) సహా ఐదు పర్వతాలను దిగ్విజయంగా అధిరోహించాడు.* వచ్చే ఏప్రిల్‌లో ప్రపంచంలోనే ఎత్తయిన మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేందుకు అనుమతి ఫీజు, ఆక్సిజన్ పరికరాలు, ప్రత్యేక దుస్తులు, ఇతరత్రా సామగ్రికి సుమారు *రూ.40 లక్షలు* అవసరమవుతాయని యశ్వంత్ తెలిపాడు. ఇందుకోసం ఇప్పటిదాకా *రూ.15 లక్షలు* విరాళాల రూపంలో లభించాయని, మిగిలిన మొత్తం ప్రభుత్వం లేదా దాతలెవరైనా అందజేస్తే, ఎవరెస్ట్‌ను అధిరోహించి రాష్ట్రానికి కీర్తిప్రతిష్ఠలు తీసుకొస్తానని యశ్వంత్ హామీ ఇస్తున్నాడు.

(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి- హైదరాబాద్)



లిండా నొస్కోవా



స్వియటెక్ అవుట్

టీనేజర్ లిండా నొస్కోవా సంచలనం

నాలుగో రౌండ్‌కు అల్కారజ్, మెద్వెదెవ్

ఆస్ట్రేలియన్ ఓపెన్

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో శనివారం పెను సంచలనం నమోదైంది. మహిళల వరల్డ్ నెంబర్‌వన్, నాలుగు గ్రాండ్‌స్లామ్‌ల విజేత ఇగా స్వియటెక్‌కు మూడో రౌండ్‌లోనే షాక్ తగిలింది. ఈ వేదికపై తొలి టైటిల్ కోసం ఎదురుచూస్తున్న స్వియటెక్ (పోలెండ్) 6-3, 3-6, 4-6తో చెక్ రిపబ్లిక్‌కు చెందిన 19 ఏళ్ల టీనేజర్ లిండా నొస్కోవా చేతిలో చిత్తుగా ఓడింది. ఈ గ్రాండ్‌స్లామ్ మెయిన్‌డ్రాలో ఆడడం లిండాకిదే తొలిసారి. మిగిలిన మ్యాచ్‌ల్లో అజరెంకా 6-1, 7-5తో ఒస్టపెంకోపై, స్విటోలినా 6-2, 6-3తో గోలుబిక్‌పై, పావోలిని 7-6, 6-4తో బ్లింకోవాపై, కలిన్స్కాయా 6-7, 6-1, 6-4తో స్లోన్ స్టీఫెన్స్‌పై నెగ్గి నాలుగోరౌండ్ చేరారు.

అల్కారజ్, మెద్వెదెవ్ ముందుకు..: పురుషుల సింగిల్స్‌లో టాప్ స్టార్లు అల్కారజ్, డానిల్ మెద్వెదెవ్, అలెగ్జాండర్ జ్వెరెవ్ స్థాయికి తగ్గ ఆటతీరుతో నాలుగో రౌండ్‌కు చేరారు. మూడో రౌండ్‌లో రెండో సీడ్ కార్లోస్ అల్కారజ్ (స్పెయిన్) 6-1, 6-1, 1-0తో జున్ చెంగ్ (చైనా)పై వాకోవర్‌తో గెలిచాడు. అలాగే రష్యా స్టార్ మెద్వెదెవ్ 6-3, 6-4, 6-3 తేడాతో అగర్ అలియాసిమ్ (కెనడా)పై, ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6-2, 7-6, 6-2తో మికె ల్సెన్ (అమెరికా)పై, అన్‌సీడెడ్ బోర్గెస్ (పోర్చుగల్) 6-7, 6-4, 6-2, 7-6తో దిమిత్రోవ్ (బల్గేరియా)పై, కామెరూన్ నోరీ (ఇంగ్లండ్) 6-4, 6-7, 6-4, 6-3తో కాస్పర్ రూడ్ (నార్వే)పై, ఆర్థర్ కజాక్స్ () 6-3, 6-3, 6-1తో గ్రీక్స్‌పూర్ (నెదర్లాండ్స్)పై గెలిచారు. మరోవైపు పురుషుల డబుల్స్‌లో భారత్‌కు చెందిన శ్రీరామ్ బాలాజీ-విక్టర్ కార్నియా (రొమేనియా) రెండో రౌండ్‌లో 3-6, 3-6తో ఎరెవలో(ఎల్‌సాల్వెడార్)-పావిక్ (క్రొయేషియా)చేతిలో ఓడారు.

భరత్ అజేయ శతకం

భారత్ 'ఎ'- ఇంగ్లండ్ లయన్స్ మ్యాచ్ డ్రా

అహ్మదాబాద్: ఇంగ్లండ్ లయన్స్‌తో తొలి అనధికార టెస్టులో భారత్ 'ఎ' అద్భుత పోరాటంతో ఆకట్టుకుంది. ఫలితంగా ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. వికెట్ కీపర్ కేఎస్ భరత్ (116 నాటౌట్) శతకం జట్టును ఓటమి నుంచి కాపాడింది. అలాగే సాయి సుదర్శన్ (97), మనవ్ సుథర్ (89 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. 490 పరుగుల భారీ ఛేదనలో నాలుగోరోజైన శనివారం భారత్ 159/4 ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగింది. ఈ దశలో ఏడో నెంబర్ బ్యాటర్ భరత్ ఆరో వికెట్‌కు అజేయంగా మనవ్‌తో కలిసి 207 రన్స్ జోడించడంతో భారత్ చివరి రోజును 426/5 స్కోరుతో ముగించింది.

హైదరాబాద్ హ్యాట్రిక్

సిక్కింపై ఇన్నింగ్స్ తేడాతో గెలుపు

హైదరాబాద్: ప్లేట్ గ్రూప్‌లో అదరగొడుతున్న హైదరాబాద్ రంజీల్లో వరుసగా మూడో విజయాన్ని సొంతం చేసుకొంది. తిలక్ వర్మ (103 నాటౌట్) సెంచరీతో రాణించగా.. మిలింద్, తనయ్ త్యాగరాజన్ చెరో 3 వికెట్లు తీయడంతో.. హైదరాబాద్ ఇన్నింగ్స్ 198 పరుగుల తేడాతో సిక్కింపై గెలిచింది. ఆటకు రెండోరోజైన శనివారం 381/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 463/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. సిక్కిం మొదటి ఇన్నింగ్స్ స్కోరు 79కు.. 384 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో సిక్కిం 186 రన్స్‌కే కుప్పకూలింది. నాగాలాండ్, మేఘాలయపై కూడా హైదరాబాద్ ఇన్నింగ్స్ తేడాతో నెగ్గిన సంగతి తెలిసిందే.



టైటాన్స్ గెలిచిందోచ్

హైదరాబాద్: రైడర్లు పవన్ సెహ్రావత్, ఓంకార్ పాటిల్ విజృంభించడంతో.. పరాజయాల పరంపరకు తెలుగు టైటాన్స్ బ్రేకులు వేసింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 49-32తో యూపీ యోధాస్‌ను చిత్తు చేసింది. లీగ్‌లో తెలుగు జట్టుకు ఇది రెండో విజయం. కెప్టెన్ పవన్ 16 పాయింట్లు, ఓంకార్ 10 పాయింట్లు సాధించారు. మూడుసార్లు ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన టైటాన్స్.. అలవోకగా మ్యాచ్‌ను సొంతం చేసుకొంది. మరో మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ 39-33తో యు ముంబాపై గెలిచింది.

ఆరంభం ఘనంగా..

యువ భారత్ ఆల్‌రౌండ్‌షో
బంగ్లాపై ఘన విజయం
అండర్-19 వరల్డ్‌కప్



బ్లూమ్‌ఫొంటీన్: అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత కుర్రాళ్లు ఆల్‌రౌండ్‌షోతో ఆకట్టుకున్నారు. ముందుగా ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (76), కెప్టెన్ ఉదయ్ సహరన్ (64) అర్ధసెంచరీలతో మెరవగా, లెఫ్టామ్ స్పిన్నర్ సౌమీ పాండే నాలుగు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బతీశాడు. దీంతో శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో భారత్ 84 పరుగులతో ఘన విజయం సాధించింది. తొలుత భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. ఆదర్శ్, ఉదయ్ మూడో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. తెలంగాణ క్రికెటర్ అవినాశ్ (23) వేగంగా ఆడాడు. మరూఫ్‌కు ఐదు వికెట్లు దక్కాయి. ఛేదనలో బంగ్లా 45.5 ఓవర్లలో 167 పరుగులకు కుప్పకూలింది. షిహాబ్ (54), ఆరిఫుల్ (41) మాత్రమే ఆకట్టుకున్నారు. భారత్ తన రెండో మ్యాచ్‌ను ఐర్లాండ్‌తో గురువారం ఆడనుంది. ఇతర మ్యాచ్‌ల్లో ఆఫ్ఘానిస్థాన్‌పై పాకిస్థాన్, స్కాట్లాండ్‌పై ఇంగ్లండ్ గెలిచాయి.

కారుతో కటీఫ్.. హస్తంతో దోస్తీ!

- కాంగ్రెస్‌తో బలపడుతున్న మజ్లిస్ బంధం
- అధికారం కోల్పోయిన బీఆర్ఎస్‌కు దూరం
- అధికార పార్టీకి దగ్గరవుతున్న వైనం

హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): అధికారం కోల్పోయిన బీఆర్ఎస్‌కు మజ్లిస్ దూరం అవుతుందా ? రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌కు దగ్గరవుతుందా? ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే ఈ ప్రశ్నలకు అవును.. అనే సమాధానమే వస్తుంది. కాంగ్రెస్, మజ్లిస్ మధ్య స్నేహ బంధం బలపడుతున్నట్టు అర్థమవుతుంది. జాతీయ రాజకీయాల సంగతి ఎలా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మజ్లిస్ కాంగ్రెస్‌తో దోస్తీ చేస్తోందనే చర్చ ఇరు పార్టీలోనూ జోరుగా సాగుతోంది. నిజానికి, తెలంగాణ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌తో రాజకీయంగా దూరమైన ఎంఐఎం.. ఆ తర్వాతి కాలంలో బీఆర్ఎస్‌కు దగ్గరైంది. సాధారణంగా రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారికి సానుకూలంగా వ్యవహరిస్తూ పాతనగరంలో రాజకీయ పునాదులను పటిష్ఠం చేసుకోవడం మజ్లిస్‌కు అలవాటు. ఈ క్రమంలోనే గత అసెంబ్లీ ఎన్నికల వరకు మజ్లిస్ నేతలు బీఆర్ఎస్ నాయకులతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. బీఆర్ఎస్‌తో అధికారికంగా ఎలాంటి పొత్తు చేసుకోనప్పటికీ కొన్ని నియోజకవర్గాలలో ముందస్తు అవగాహనతో అభ్యర్థులను బరిలోకి దించారు. ఎంఐఎం బరిలో లేని చోట ముస్లింలు బీఆర్ఎస్‌కు ఓటు వేసేలా మజ్లిస్ ముఖ్యనేతలు పని చేశారు. ఇందుకు సంబంధించి మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆ పార్టీ ముఖ్య నాయకులు బహిరంగ సభల్లో ప్రచారం కూడా చేశారు. కానీ, ఎన్నికల ఫలితాలు తారుమారు కావడంతో మజ్లిస్ పార్టీ వైఖరిలో మార్పు వచ్చింది. అంతేకాక, బీజేపీని రాజకీయంగా శత్రువుగా భావించే ఆ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుందనే ప్రచారం మొదలైంది. అదే సమయంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీని అసెంబ్లీ సమావేశాలకు ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేయడంతో ఇరు పార్టీల స్నేహ బంధానికి శ్రీకారం చుట్టినట్టు అయింది. ఇటీవల దావోస్ పర్యటనలోనూ సీఎం రేవంత్ రెడ్డి, మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని కలిశారు. మూసీ సుందరీకరణ అంశంపై లండన్‌లోని థేమ్స్ నది నిర్వహణ తీరుపై కలిసి అధ్యయనం చేశారు. ఇలాంటి పరిణామాలు ఇరుపార్టీల మధ్య సయోధ్య కుదిరిందనే ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా మజ్లిస్‌తో స్నేహానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీలో 64 సీట్లతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే ఏడు సీట్లు కలిగిన మజ్లిస్‌తో స్నేహం అవసరమని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు కనిపిస్తుంది. లేనిపక్షంలో 39 సీట్లు కలిగిన బీఆర్ఎస్ మజ్లిస్ అండతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతుందనేది సీఎం ఆలోచన అని అంటున్నారు. పైగా, అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఆధిపత్యాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో కొనసాగించాలంటే మజ్లిస్‌తో స్నేహం అవసరమని కాంగ్రెస్ భావిస్తోంది. ఇలా, ఇరుపార్టీలు సన్నిహితంగా మెలుగుతున్నాయి. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో సందిగ్ధంలో పడిన మజ్లిస్ ఎమ్మెల్యేలు అయితే పార్టీ తరఫున, వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డికి దగ్గరయ్యేలా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్, మజ్లిస్ స్నేహం ఎంత కాలం కొనసాగుతుందో.. ఎక్కడికి దారి తీస్తుందో చూడాల్సి ఉంది.

కొమురవెల్లి మల్లన్న స్వామి భక్తులకు శుభ వార్త. మల్లన్న దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం కొమురవెల్లిలో కొత్తగా రైల్వే స్టేషన్‌ను నిర్మించనున్నారు. మనోహరాబాద్ - కొత్తపల్లి మధ్య కొత్తగా నిర్మిస్తున్న రైల్వే లైన్‌లో భాగంగా కొమురవెల్లిలో రైల్వే హాల్ట్ స్టేషన్ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం తెలిపింది. త్వరలోనే ఈ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. భక్తుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాసిన లేఖకు సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ కొమురవెల్లిలో రైల్వేస్టేషన్‌కు పచ్చజెండా ఊపింది. లక్డారం-దుద్దెడ స్టేషన్ల మధ్య కొమురవెల్లిలో కొత్తగా హాల్ట్ స్టేషన్ నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే అంగీకరించింది. కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలియజేశారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో ప్రతి ఏటా సంక్రాంతి పండుగ సమయంలో ప్రారంభమై, ఉగాది వరకూ మల్లన్న జాతర చాలా వైభవంగా జరుగుతుంది. ఈ జాతరకు తెలంగాణతోపాటు పరిసర రాష్ట్రాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు.

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా బాసగూడ అడవుల్లోని బెల్లంగుట్టపై కొందరు మావోయిస్టులున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో శనివారం ఉదయం డీఆర్‌జీ, కోబ్రా బలగాలు కూంబింగ్ ప్రారంభించి అక్కడికి చేరుకోగా.. పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ముగ్గురు మావోయిస్టులు మరణించగా.. మరికొందరు అడవుల్లోకి పారిపోయారు. ఇద్దరు మహిళ, ఒక మగ మావోయిస్టు మృతదేహాలతో పాటు తుపాకులు, కిట్‌బ్యాగులు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు బీజాపూర్ జిల్లా పోలీసులు తెలిపారు. ఇటీవల ధర్మారం బేస్ క్యాంప్‌పై జరిపిన దాడిలో వీరు కూడా పాల్గొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

భళా.. గల్ఫ్ ఘటోత్కచుడి కళ



ఇస్లాంకు పుట్టినిల్లు అయిన సౌదీ అరేబియాలో ఓ ముస్లిం యువకుడు ఘటోత్కచుడి వేషం వేసి అందరినీ ఆశ్చర్య పరిచాడు. సౌదీ అరేబియా రాజధాని రియాధ్‌లో శుక్రవారం జరిగిన సంక్రాంతి వేడుకల్లో ప్రవాసీ తెలుగు సంఘం(సాటా) ప్రధాన కార్యదర్శి ముజమ్మిల్ షేక్ ఘటోత్కచుడి వేష, ధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహాభారతంలోని పాత్ర ధారణలో ఉన్న ముజమ్మిల్‌ను ఆయన భార్య వచ్చి అభినందించిన దృశ్యం చూపరులను ఆకట్టుకుంది.

- ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా

ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్

» నంది అవార్డులపై కేబినెట్‌లో నిర్ణయం: కోమటిరెడ్డి

» ఆర్ అండ్ బీ శాఖకు సరిపడా నిధులిస్తాం: భట్టి

హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ఔటర్ రింగు రోడ్డుకు ఆవల నిర్మించే రీజినల్ రింగు రోడ్డు(ఆర్ఆర్ఆర్) అలైన్‌మెంట్ భవిష్యత్తు తరాలకు అనుగుణంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. అలైన్‌మెంట్ విషయంలో పారదర్శకంగా, జవాబుదారీగా ఉండేలా చూస్తామన్నారు. రోడ్లు భవనాల శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై శనివారం సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ... ఇష్టం వచ్చినట్లు కాకుండా క్రమపద్ధతిలో, ప్రజల అవసరాలకు అనుగుణంగా, ఆమోదయోగ్యంగా ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్ ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. దీని భూసేకరణకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని, నల్లగొండ, హైదరాబాద్‌లలో కలెక్టరేట్ల నిర్మాణాలు, రాష్ట్రంలో ఆర్వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణానికి నిధులివ్వాలని కోమటిరెడ్డి, డిప్యూటీ సీఎంను కోరారు. గత ప్రభుత్వం కాగితాలపై కేటాయింపులు చూపించి, చెల్లింపులు చేయని కారణంగా చిన్న కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారని, పది సార్లు టెండర్లు పిలిచినా పనులు చేయడానికి ముందుకు రావడం లేదని కోమటిరెడ్డి వివరించారు. రోడ్లు భవనాల శాఖకు సరిపడా నిధులిస్తామని, పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలకు కూడా నిధులు కేటాయిస్తామని మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. చలనచిత్ర పరిశ్రమ నటీ నటులకు అందజేసే నంది ఆవార్డులపై కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. హైదరాబాద్ సినిమా హాళ్లలో అమ్ముతున్న చిరుతిళ్ల రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని, వీటిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చిత్రపురి కాలనీలో ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయని, వాటిపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమాద బీమా పెంపు

» యూబీఐతో ఆర్టీసీ ఒప్పందం.. 1.12 కోట్లకు పెరిగిన బీమా

హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమాద బీమా పెంపుపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)తో ఒప్పందం కుదిరింది. శనివారం ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్ భవన్‌లో బీమా పెంపుపై సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్, యూబీఐ సీజీఎం, జోనల్ హెడ్ భాస్కర్ రావు సమావేశమై ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం మేరకు ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల ప్రమాద బీమా రూ.40 లక్షల నుంచి రూ.1.12 కోట్లకు పెరిగింది. రోడ్డు ప్రమాదాల్లో అకాల మరణం చెందిన, శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బందికి ఈ బీమా వర్తించనుంది. యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ (యూఎస్ఎస్ఏ) కింద రూ.కోటి ప్రమాద బీమా, రూపే కార్డు ద్వారా మరో రూ.12 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే మొత్తంగా రూ.1.12 కోట్ల వరకు ప్రమాద బీమాను సంస్థ అందించనుంది. ఫిబ్రవరి1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల్లో అకాల మరణం చెందిన, శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బంది కుటుంబాలకు ఈ బీమా ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

ఎంపీ రంజిత్ రెడ్డి ఫోన్‌లో బెదిరించారు

» పోలీసులకు ఫిర్యాదు చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి

బంజారాహిల్స్, జనవరి 20(ఆంధ్రజ్యోతి): చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి తనను ఫోన్‌లో బెదిరించడంతోపాటు దూషించారని బీజేపీ నాయకులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి శనివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఉండగా రంజిత్‌రెడ్డి ఫోన్ చేసి 'సర్పంచ్‌తో ఎందుకు మాట్లాడుతున్నావంటూ..' బెదిరింపు ధోరణితో మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు.

మీ కౌంటర్‌లో పస లేదు

» పనుల్లో నాణ్యత పర్యవేక్షణపై సమాచారం ఇవ్వలేదు

» డీ-వాటరింగ్ తర్వాత నిపుణుల బృందాన్ని పంపిస్తాం

» మేడిగడ్డపై నీటిపారుదల శాఖకు ఎన్డీఎస్ఏ లేఖ

హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై క్షేత్రస్థాయిలో పర్యటించి తాము సమర్పించిన నివేదికలో పేర్కొన్న కారణాలు, చేసిన సిఫారసులను ఖండిస్తూ గత డిసెంబరు 7న నీటిపారుదల శాఖ పంపించిన కౌంటర్‌లో పస లేదని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) తేల్చి చెప్పింది. బ్యారేజీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన అదనపు సమాచారం సైతం అసంపూర్తిగానే ఉందని స్పష్టం చేసింది. సాధ్యమైనంత త్వరగా మిగిలిన సమాచారాన్ని పంపించాలని కోరింది. ఈ మేరకు ఎన్డీఎస్ఏ డైరెక్టర్ రాహుల్ కుమార్ ఈ నెల 12న నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలోని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్డీఎస్ఓ)కు లేఖ రాశారు. బ్యారేజీ నిర్మాణ సమయంలో నాణ్యతా పర్యవేక్షణకు తీసుకున్న చర్యలు, ప్రత్యేకించి థర్డ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నాణ్యతా పర్యవేక్షణకు సంబంధించిన సమాచారాన్ని సైతం అందించలేదని ఎస్డీఎస్ఓ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎంతో కీలకమైన ఈ సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించిన తర్వాతే బ్యారేజీ పిల్లర్లు (పియర్లు) కుంగడానికి కారణాలు తెలుస్తాయని తేల్చిచెప్పింది.

పొంతన లేని 'డ్రాయింగ్స్'

భూగర్భంలో రాతిపొరల నిర్మాణ క్రమాన్ని తెలియజేసే 'జియోలాజికల్ సెక్షన్' డేటాను, ప్రత్యేకించి బ్యారేజీ ఒక్కో విభాగానికి సంబంధించిన 'సెక్షనల్ డ్రాయింగ్'ను వేర్వేరుగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏకు సమర్పించింది. వీటిపై అధ్యయనం తర్వాత బ్యారేజీ పునాదుల కింద నుంచి ప్రవహించాల్సిన నీటికి భూగర్భంలో నిర్మించిన కటాఫ్ గోడలు అడ్డుగా ఉన్నట్టు భావన కలుగుతోందని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసింది. మరోవైపు ప్రాజెక్టు అధికారులు సమర్పించిన 'డిజైన్ కాలిక్యులేషన్స్' మాత్రం భూగర్భంలో ప్రవాహానికి కటాఫ్ గోడలు అడ్డంకి కాదని స్పష్టం చేస్తున్నాయని ఎన్డీఎస్ఏ పేర్కొంది. ప్రాజెక్టు డిజైన్‌లో కీలకమైన ఈ అంశంపై మరింత పరిశీలన కోసం ప్రత్యేకించి బ్యారేజీ విభాగాల డ్రాయింగ్స్ (సెక్షనల్ డ్రాయింగ్స్)ను జియోలాజికల్ వివరాలతో పాటు అందజేయాలని కోరినా ఇంతవరకు ఇవ్వలేదని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసింది. ఎగువ నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని దారి మళ్లించి, బ్యారేజీ కుంగిన ప్రాంతం వద్ద ఉండే నీటి నిల్వలను తోడేసిన తర్వాత తమకు తెలియజేయాలని, ఆ వెంటనే కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), తమ నిపుణుల బృందం వచ్చి వాస్తవాలను తెలుసుకోవడానికి తొలి పరిశీలన చేస్తుందని నివేదికలో పేర్కొన్న అంశాన్ని ఎన్డీఎస్ఏ మళ్లీ గుర్తు చేసింది.

హరీశ్ వ్యాఖ్యలు అర్థరహితం

- కృష్ణా జలాల వాటాపై సంతకం చేసిందెవరు..?
- కేటీఆర్‌కు అహం తగ్గలేదు: రఘునందన్‌రావు



హైదరాబాద్, జనవరి 20(ఆంధ్రజ్యోతి): కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఇవ్వడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేస్తున్న విమర్శలు అర్థ రహితమని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. ఈ విమర్శ చేసే ముందు.. 2016లో కేంద్ర జలవనరుల మంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో తెలంగాణకు 299 టీఎంసీల నీరు చాలని సీఎం హోదాలో కేసీఆర్ సంతకం చేసిన సంగతిని గుర్తు చేసుకోవాలన్నారు. మొన్నటి వరకు అధికారంలో ఉండి ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రఘునందన్ మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. పులి కాదని.. కలుగులోకి వెళ్లాల్సిన ఎలుక అని అన్నారు. కేటీఆర్‌కు ఇంకా అహంకారం తగ్గలేదని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం ఉంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్, సంతోశ్, కవితలు పోటీచేయాలని సవాల్ చేశారు. వారెవరూ పోటీచేయరని చెప్పారు. ఒకవేళ పోటీ చేసినా ఒక్కరూ గెలవరని అన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ కోసం పార్లమెంటులో ఏం మాట్లాడారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీతారామ ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించిన దృష్ట్యా బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. అవినీతికి పాల్పడిన అధికారుల పేర్లు వెల్లడించాలని, కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు.

ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనాన్ని వ్యతిరేకిస్తాం

- తిరుమలలో కడియం శ్రీహరి వ్యాఖ్యలు

తిరుమల, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్టులను కేంద్రం తమ ఆధీనంలోకి తీసుకోవాలనుకోవడం సరికాదన్నారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని వ్యతిరేకించాలని కోరారు. 'ప్రాజెక్టులు కేంద్రం ఆధీనంలోకి వెళ్తే ప్రతిసారి వాళ్లను అడుక్కోవాల్సిన దుస్థితి వస్తుంది. నదీ జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా, ఆస్తులు, హక్కుల విషయంలో చిత్తశుద్ధితో పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే.. రాష్ట్ర హక్కులపై ప్రశ్నించే వారిని మాత్రమే పార్లమెంటుకు పంపాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా' అని అన్నారు. బీఆర్ఎస్ నేతలకు వేరే పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం లేదని ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. రాబోయే రోజులు తమవేనని, అందరు తమ వద్దకు రావాల్సిందే తప్ప తామెవ్వరి వద్దకూ వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఒంటరిగానే పార్లమెంటు ఎన్నికల బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు.

నష్టమంతా మీ వల్లే!

కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతుంటే ఏం చేశారు?.. కేసీఆర్, జగన్ ఏకాంత చర్చల్లో ఏం తేల్చారు?: ఉత్తమ్



మీడియాతో మాట్లాడుతున్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్

హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): కృష్ణా ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు నష్టమంతా బీఆర్ఎస్ వల్లే జరిగిందని రాష్ట్ర సాగునీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లోనే జరిగిందన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. "మీ వల్ల నష్టం జరిగితే.. మా వల్ల జరిగిందన్నట్లు ప్రచారం చేయడం తగదు" అని హితవు పలికారు. నాగార్జునసాగర్ డ్యామ్ విషయంలో 2023 డిసెంబరు 20 నాటికి ఉన్న పరిస్థితిని యథాతథంగా కొనసాగించాలన్నది తమ ప్రభుత్వ విధానమన్నారు. ఇదే విషయాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ కార్యదర్శి తెలిపారని పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో ఏపీ, తెలంగాణకు చెరో 50 శాతం చొప్పున వాటాలను అమలు చేయాల్సిందిగా కోరామన్నారు. శనివారం పౌర సరఫరాల శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కృష్ణానదిపై ఉన్న రాష్ట్ర ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఎట్టి పరిస్థితుల్లో అప్పగించబోమని ఈ సందర్భంగా ఉత్తమ్ పునరుద్ఘాటించారు. "కృష్ణా ప్రాజెక్టులను మేము కేఆర్ఎంబీకి ఇస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి చెప్పడం పూర్తిగా అబద్ధం. ప్రాజెక్టులను బోర్డుకు ఇస్తామని ప్రభుత్వం చెప్పలేదు. ఎలాంటి హామీ ఇవ్వలేదు. దీనికి సంబంధించి శాసనసభలో చర్చకు పెట్టబోతున్నాం" అని ఉత్తమ్ తెలిపారు.

తెలంగాణ వాటా ఎందుకు తగ్గింది?

"మీ పదేళ్ల పాలనలో కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఎందుకు తగ్గింది? అప్పటి సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ అలయ్ బలయ్ తీసుకుని, గంటల తరబడి ఏకాంత చర్చలు జరిపి ఏం తేల్చారు? ఆనాడు వారు అక్రమంగా నీళ్లను తీసుకెళుతుంటే నోరు మెదపని మీరు.. ఈరోజు ఇలా మాట్లాడడం విడ్డూరంగా ఉంది" అని మంత్రి ఉత్తమ్ అన్నారు. సంగమేశ్వర లిఫ్టు తదితర ప్రాజెక్టుల ద్వారా 8-10 టీఎంసీల నీటిని తీసుకుపోతుంటే నోరు మెదపకుండా ఉండి, రెండు టీఎంసీల కోసం గోదావరిపై రూ.లక్ష కోట్లు వెచ్చించి ప్రాజెక్టు కట్టారని ధ్వజమెత్తారు. ఇప్పుడు మాత్రం తామేదో చేశామన్నట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అప్పట్లో ఇద్దరు సీఎంల మధ్య అలయ్ బలయ్ జరుగుతున్నప్పుడే తెలంగాణకు గ్రావిటీ ద్వారా రావాల్సిన నీటిని రానియ్యకుండా ఏపీ తరలించుకుపోయిందని, అయినా నాటి ప్రభుత్వం మాట్లాడలేదని ఆరోపించారు. గోదావరిపై ప్రాజెక్టు కుంగిపోయి, ఆర్థికంగా భారమైనా, రెండు టీఎంసీల కోసం నాన్-ఆపరేషనల్‌గా మారినా... మాట్లాడలేదని విమర్శించారు. సీలేరు, ఏడు మండలాల గురించి కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని, కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే ఇవి పోయాయని అన్నారు.

మేడిగడ్డ డ్యామేజీ చాలా తీవ్రమైనది..

మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీ చాలా తీవ్రమైనదని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న తెలివినంతా.. నిర్మాణ సమయంలోనే వాడితే బాగుండేది కదా! అని దెప్పిపొడిచారు. డ్యామేజీ అనేది బ్లాక్-7కే పరిమితమైందా లేక ఇంకా మరిన్ని బ్లాక్‌లకు పాకిందా అనేది పరిశీలిస్తున్నామని తెలిపారు. అన్నారం బ్యారేజీకి కూడా డ్యామేజీ జరిగిందని, ఇందులో నేరపూరిత నిర్లక్ష్యం ఉందని అన్నారు. రూ.వందల కోట్ల నష్టానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోబోతున్నామని చెప్పారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీ ఫౌండేషన్ కూడా కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇదే టెక్నాలజీతో కట్టిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిస్థితి కూడా ఇలాగే ఉండబోతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.38 వేల కోట్లతో 16 లక్షల ఎకరాలకు నీరందించే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు వ్యాప్కోస్ సంస్థ ఆమోదం తెలిపిందని ఉత్తమ్ గుర్తు చేశారు. రూ.94 వేల కోట్ల ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే.. చూపించడానికి ఏమీ లేదన్నారు.

పౌర సరఫరాల సంస్థపై నిర్లక్ష్యం

పేదవాడికి తిండిపెట్టేందుకు బియ్యం అందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పౌర సరఫరాల సంస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఆరోపించారు. సంస్థకు ప్రభుత్వం సకాలంలో నిధులివ్వకపోవడంతో బకాయిలు పెరిగిపోయాయన్నారు. 2024-15లో ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు కేవలం రూ.383 కోట్లు మాత్రమే ఉండగా... అవి ఏటా పెరుగుతూపోయి, ప్రస్తుతం రూ.14,354 కోట్లకు చేరాయని తెలిపారు.

ప్రాజెక్టులు అప్పగిస్తామని చెప్పలేదు

శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. అయితే ఈ నెల 17న జరిగిన సమావేశంలో వాటిని అప్పగించడానికి తాము సమ్మతి తెలిపినట్లు పేర్కొంటూ కేంద్ర జలశక్తి శాఖ విఎనిట్స్ విడుదల చేయడాన్ని తప్పుబట్టింది. ఈ మేరకు జలశక్తి శాఖకు లేఖ రాయాలని నిర్ణయించింది. ఇక నాగార్జునసాగర్ డ్యామ్‌పై గత నవంబరు 28వ తేదీకి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించాలని, నీటి పంపిణీ తేలేదాకా ప్రాజెక్టులు అప్పగించే అవకాశమే లేదని పేర్కొంది.

సాగర్ డ్యాంపై ఏపీ వైపు.. తెలంగాణ ఉద్యోగుల అడ్డగింత

- గేటు నం.13 దాటి రావొద్దంటూ సీఆర్‌పీఎఫ్ హెచ్చరికలు..

నాగార్జునసాగర్, జనవరి 20: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రధాన డ్యాంపై విధులు నిర్వహిస్తున్న ఎన్ఎస్‌పీ ఉద్యోగులను, ఇంజనీర్లను సీఆర్‌పీఎఫ్ బలగాలు అడ్డుకుంటున్నాయి. 13వ నంబరు గేటు దాటి రావొద్దంటూ వారు తమకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలంగాణ ఉద్యోగులు, ఇంజనీర్లు తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుంచి నిబంధనలు మారాయంటూ తమను 13వ నంబరు గేటు వద్దే నిలిపివేస్తున్నారని చెప్పారు. గత ఏడాది నవంబరు 29వ తేదీ అర్ధరాత్రి ఏపీ పోలీసులు, నీటి పారుదలశాఖ అధికారులు సాగర్ ప్రధాన డ్యాంపైకి వచ్చి 13వ నంబరు గేటు వరకు ఏపీ పరిధిలోకి వస్తుందంటూ ముళ్ల కంచెను, బారికేడ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఐదు రోజుల తర్వాత కేంద్ర జలశక్తి శాఖ జోక్యం చేసుకొని గత డిసెంబరు 3న ప్రధాన డ్యాంపై ఏపీ, తెలంగాణకు ఇరువైపులా సీఆర్‌పీఎఫ్ బలగాలతో భద్రతను ఏర్పాటుచేసింది. దీంతో సాగర్ డ్యాంను సీఆర్‌పీఎఫ్ అధీనంలోకి తీసుకుంది. నాటి నుంచి ఈ నెల 17 వరకు తెలంగాణ అధికారులను ప్రధాన డ్యాంకు కుడివైపున 13వ నంబరు గేటు అవతలికి సాధారణంగా వెళ్లేందుకు అనుమతిస్తున్నారే తప్ప.. విధులు నిర్వహించేందుకు మాత్రం ఏపీ పరిధిలో ఉన్న కంట్రోల్ రూం వద్దకు కూడా రానివ్వలేదు. కాగా, ఈ నెల 17న ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ సమావేశం తరువాత.. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణాబోర్డు పరిధిలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి తెలంగాణ ఉద్యోగులు, ఇంజనీర్లను సాధారణం గా కూడా 13వ నంబరు గేటు దాటి రానివ్వడంలేదు.

నిర్వహణ పనులపై ప్రభావం..

ఈ నేపథ్యంలో ఈ నీటి సంవత్సరం(జూన్ నుంచి మే వరకు) ప్రారంభం కావడానికి మరో ఐదు నెలల సమయం మాత్రమే ఉండడంతో సాగర్ ప్రధాన డ్యాం నిర్వహణ పనులు చేపట్టాల్సి ఉంది. ప్రధాన డ్యాంపై కుడికాల్వ గేట్ల పైన, సూట్ గేట్ల (క్రస్ట్ గేట్లకు అటువైపున ఒకటి, ఇటువైపున ఒకటి) పైన తొలగించిన రోడ్డును ఏర్పాటు చేయాల్సి ఉంది. క్రస్ట్ గేట్లకు గ్రీసింగ్, రబ్బరు సీళ్ల మరమ్మతులు, రూఫ్‌లకు సర్వీసింగ్ చేయడం వంటి పనులు చేయాలి. సాధారణంగా ప్రతి ఏటా డిసెంబరు నుంచి ఈ పనులను మొదలు పెడుతుంటారు. కానీ, తెలంగాణ ఇంజనీర్లను 13వ నంబరు గేటు దాటి రానివ్వకపోవడంతోపాటు, పనులు కూడా చేపట్టవద్దని సీఆర్‌పీఎఫ్ బలగాలు చెబుతున్నాయి. దీంతో దీంతో జూన్‌లో ఎగువ నుంచి వరదలు వస్తే పరిస్థితేంటని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పసిగుండెపై ఒత్తిడి కత్తి!

- బీపీ, షుగర్‌తో పాటు హార్మోన్ల విధ్వంసం!
- తాజా అధ్యయనంలో వెల్లడి



హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): చదువుల్లో కానీ ఆటల్లో కానీ మీ పిల్లలపై తీవ్ర ఒత్తిడి ఉందా? క్లాసులో ఫస్టు రావాలని, మంచి ర్యాంకు తెచ్చుకోవాలని వారిని ఒత్తిడికి గురి చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త!... భవిష్యత్తులో వారు తీవ్రమైన గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది. బాల్యంలో భరించలేని ఒత్తిడికి లోనైన వారు తదనంతర జీవితంలో బీపీ, ఊబకాయం, కార్డియో మెటబాలిక్ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఒక వ్యక్తి ఆరోగ్య ప్రయాణం చిన్ననాటి ఒత్తిడితో ముడిపడి ఉంటుందని తేలింది. ఈ వివరాలను 'జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్' ప్రచురించింది. తీవ్రమైన ప్రతికూల పరిస్థితులకు గురైన పిల్లలకు హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం 50 శాతం ఎక్కువగా ఉంటుందని ఆ అధ్యయనం వెల్లడించింది. మహిళలు చిన్నతనంలో తీవ్రమైన ఒత్తిడికి గురైతే యుక్తవయసు నాటికి వారిలో ఇన్సులిన్ నిరోధకత, రక్తంలో అసాధారణ స్థాయిలో కొలెస్ట్రాల్ (డైస్లిపిడెమియా)ను ఎదుర్కొంటారని తెలిపింది.

ఒత్తిడితో ఏం జరుగుతుందంటే..

హార్మోన్ల విధ్వంసం: బాల్యంపై తీవ్రమైన ఒత్తిడి వల్ల వారిలో హార్మోన్ల విధ్వంసం చోటు చేసుకుంటుందని అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా శరీరంలో ఒత్తిడి హార్మోన్ నియంత్రణకు బాధ్యత వహించే హైపోథాలమిక్ పిట్యూటరీ అడ్రినల్ (హెచ్‌పీఏ) సమతుల్యత దెబ్బతింటుంది. ఒత్తిడి ప్రేరేపిత కార్టిసాల్, అడ్రినలిన్ కలసి రక్తపోటు, మధుమేహం, ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచుతాయి. జీవక్రియను ప్రభావితం చేస్తాయి. దాంతో హృదయ సంబంధ వ్యాధులు ఎక్కువవుతాయి.

నాడీ వ్యవస్థ నావిగేషన్‌కు దెబ్బ: స్వయం ప్రతిపత్తిగల నాడీ వ్యవస్థ, హృదయ స్పందన రేటు, రక్తనాళాల టోన్, రక్త ప్రవాహానికి సంబంధించిన కండక్టర్ దీర్ఘకాలిక ఒత్తిడితో అంతరాయం ఎదుర్కొంటాయి. దాంతో సింపథెటిక్, పారాసింపథెటిక్ శాఖల మధ్య సమతుల్యత దెబ్బతింటుంది. హృదయ స్పందన రేటు పెరిగిపోతుంది. రక్తపోటు, కార్డియోవాస్క్యులర్ నిరోధకత పెరుగుతుంది.

రోగ నిరోధకతపై ప్రభావం: తీవ్రమైన ఒత్తిడితో రోగ నిరోధకతపై కూడా ప్రభావం పడుతుంది. ఫలితంగా శరీరం ప్రో-ఇన్‌ఫ్లమేటరీ సైటోకైన్స్‌ను విడుదల చేస్తుంది. దీంతో రక్తనాళాల్లోని లైనింగ్ ఎండోథెలియల్ కణాలకు హాని కలుగుతుంది. ఫలితంగా ధమని గోడలపై కొవ్వు పేరుకుపోయి రక్త ప్రసరణకు ఆటంకం (అథెరోస్క్లెరోసిస్) ఏర్పడుతుంది.

ఏం చేయాలి: ఈ అధ్యయనం పిల్లలపై ఒత్తిడిని తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచిస్తోంది. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు వారిని ఇతర యాక్టివిటీస్‌వైపు మళ్లించాలి. వారి ఆరోగ్యకరమైన, దృఢమైన భవిష్యత్తు కోసం ఒత్తిడిని తగ్గించే ఇతర మార్గాలు కూడా అన్వేషించాలని సూచించింది.

అప్పులకే సగానికి పైగా!

- వాయిదాల చెల్లింపులకు 18 వేల కోట్లు
- 45 వేల కోట్లతో సాగునీటి ప్రతిపాదనలు
- కేటాయింపులు 25 వేల కోట్లకు మించవు
- కీలక ప్రాజెక్టులకు మాత్రమే నిధులు
- సిద్ధమైన సాగునీటి బడ్జెట్ ప్రతిపాదనలు

హైదరాబాద్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు తీసుకున్న రుణాల అసలు, వడ్డీ చెల్లింపులకే వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపుల్లో సగానికి పైగా నిధులు ఖర్చు అయ్యేట్లు ఉన్నాయి. 2024-2025 బడ్జెట్ ప్రతిపాదనలు చూస్తుంటే ఈ విషయం స్పష్టమవుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి నీటి పారుదల ప్రాజెక్టులకు రూ.45 వేల కోట్లతో అధికారులు బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలను యథాతథంగా ఆర్థిక శాఖ ఆమోదించదు. అన్ని శాఖల ప్రతిపాదనలు, వచ్చే ఆదాయం, కొత్త అప్పులు, కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్‌లు అన్నీ కలిపి ఎన్ని నిధులు ఉన్నాయో చూసుకొని ప్రాధాన్యతల ప్రకారం సర్దుబాటు చేస్తుంది. సాధారణంగా వివిధ శాఖల ప్రతిపాదనల్లో సగం నిధులే కేటాయిస్తారు. ముగుస్తున్న ఆర్థిక సంవత్సరం సాగునీటి శాఖ రూ.37 వేల కోట్లను ప్రతిపాదించగా, రూ.26885 కోట్లు కేటాయించారు. కాళేశ్వరం కార్పొరేషన్ కింద తీసుకున్న రుణాలకు అసలు/వడ్డీ చెల్లింపులతో పాటు పనులకే రూ.12,500 కోట్లు కేటాయించారు. తెలంగాణ రాష్ట్ర నీటి వనరుల అభివృద్ధి(టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐడీసీఎల్) కింద తీసుకున్న రుణాల అసలు/వడ్డీ చెల్లింపులతో పాటు పనులకు రూ.3200 కోట్లు కేటాయింపులు చేశారు. దాంతో మిగిలిన నిధులన్నీ పాలమూరు-రంగారెడ్డి ఇతరత్రా ప్రాజెక్టుల పనులకు వెచ్చించారు. రానున్న ఆర్థిక సంవత్సరానికి పేరుకు రూ.45 వేల కోట్లతో ప్రతిపాదనలు వెళ్లినా వాటిలో రూ.25 వేల కోట్లకు మించి కేటాయించే అవకాశం ఉండదని చెబుతున్నారు. ఇందులో వివిధ ప్రాజెక్టులకు తీసుకున్న రుణాల అసలు/వడ్డీల చెల్లింపులకే సగానికి పైగా వెళతాయని చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ కొత్తగా ఏర్పడిన తర్వాత వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలు అనేకం ఉన్నాయి. ఒక్క కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికే రూ.61,665 కోట్లు రుణాల రూపంలో తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణ నీటి పారుదల అభివృద్ధి సంస్థ అన్నీ కలిపి రూ.1.21 లక్షల కోట్లను రుణాల రూపంలో తీసుకున్నాయి. వీటిలో రూ.86 వేల కోట్లు విడుదలయ్యాయి. వాటిని ప్రాజెక్టుల నిర్మాణాలకు వెచ్చించారు. వీటి రుణాల అసలు/వడ్డీ చెల్లింపుల కోసం ఏటేటా చెల్లించాల్సిన మొత్తాలను లెక్కలోకి తీసుకుంటే వచ్చే ఆర్థిక సంవత్సరం రూ.18 వేల కోట్ల దాకా చెల్లించాల్సి ఉంటుందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి చెప్పారు. కాళేశ్వరం, టీడబ్ల్యూఆర్‌ఐడీసీఎల్ రుణాలకు అసలు/వడ్డీల చెల్లింపులు రూ.2,975 కోట్ల దాకా పెండింగ్‌లో ఉన్నాయి. రూ.10,960 కోట్ల పనులు, భూసేకరణ, పునరావాసం, పునర్ నిర్మాణానికి సంబంధించిన చెల్లింపులు చేయాల్సి ఉంది.

తుమ్మిడిహెట్టికి టాప్ ప్రయారిటీ

ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని రేవంత్ సర్కారు యోచిస్తోంది. పాలమూరు-రంగారెడ్డి, ఎస్ఎల్‌బీసీ, సీతారామ, చిన్నకాళేశ్వరం, ఇందిరమ్మ వరద కాలువ ప్రాధాన్య జాబితాలో ఉన్నాయి. గోదావరి బేసిన్‌లో 75 శాతం పూర్తయిన ప్రాజెక్టుల్లో వరద కాలువ (ఐఎఫ్ఎఫ్‌సీ), దేవాదుల, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ రెండో దశ, తుపాకులగూడెం, నిజాంసాగర్ ఆధునీకరణ, కొమరంభీం ప్రాజెక్టు, నీల్వాయి, పాలెంవాగు ఉన్నాయి. కృష్ణా బేసిన్‌లోని కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్‌లతో పాటు 50-75 శాతం దాకా పూర్తయిన సీతారామ, చనకా కొరాటా, పాలమూరు- రంగారెడ్డి, 50 శాతంలోపు పూర్తయిన సీతమ్మసాగర్ బ్యారేజీ, గట్టు, తుమ్మిళ్ల వంటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు.

జీవితాలు పల్టీ!

- రెండు వేర్వేరు కారు ప్రమాదాల్లో ఆరుగురి మృతి
- గద్వాల జిల్లాలో కల్వర్టును ఢీకొన్న కారు
- ముగ్గురి మృతి.. మరో ముగ్గురికి గాయాలు
- పహాడిషరీఫ్‌లో రెయిలింగ్‌ను ఢీకొన్న కారు
- యువతి సహా ముగ్గురి మృతి.. ఇద్దరికి గాయాలు



మృతులు నరేశ్, పవన్‌కుమార్, ఆంజనేయులు(ఫైల్)

గద్వాల, పహాడీషరీఫ్, జనవరి 20: డ్రైవర్ మద్యం మత్తో.. నిర్లక్ష్యంతో కూడిన అతివేగమో కానీ ఆ రెండ కార్లు పల్టీ కొట్టాయి. వాహనాల్లో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు చొప్పున ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఓ వేడుకలో పాల్గొన్న ఆరుగురు కారులో తిరిగి వెళుతుండగా వాహనం కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటన గద్వాలలో జరిగింది. పహాడీషరీఫ్‌లో ఇద్దరు యువతులు సహా ఆరుగురు వెళుతున్న కారు రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈ రెండు ప్రమాదాల్లో వాహనాల్లోని మిగతా ఐదుగురు తీవ్రగాయాలయ్యాయి. ఒకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

పుట్టినరోజు వేడుకలో పాల్గొని..

గద్వాలలోని అనంత ఆస్పత్రిలో వెంకటేశ్ వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఆయన కూతురు పుట్టినరోజు వేడుక శుక్రవారం సాయంత్రం గద్వాలలో జరిగింది. ఈ కార్యక్రమానికి అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆరుగురు సిబ్బంది కూడా హాజరయ్యారు. రాత్రి 11గంటల దాకా అక్కడే ఉన్నారు. అనంతరం పార్టీ చేసుకున్నారు. అర్ధరాత్రి 12 తర్వాత.. వైద్యుడు వెంకటేశ్ కారులో గద్వాల నుంచి ఎర్రవల్లి వైపు ఆరుగురు బయలుదేరారు. జములమ్మ స్టేజీ దాటిన తర్వాత అదుపుతప్పిన కారు ఓ కల్వర్టును ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నా.. కారు పైభాగంలోని సన్‌రూఫ్ పగిలిపోవడంతో కారులో ప్రయాణిస్తున్న నరేశ్ (23), పవన్ కుమార్ (28), ఆంజనేయులు (50), గోవర్ధన్, నవీన్, మహబూబ్ రోడ్డుకు బలంగా తగిలి చెల్లాచెదురుగా పడ్డారు. తలకు బలమైన గాయాలు కావడంతో నరేశ్, పవన్‌కుమార్, ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందారు. గోవర్ధన్, నవీన్, మహబూబ్‌కు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో నవీన్ పరిస్థితి విషమంగా ఉంది.

రెయిలింగ్‌ను ఢీకొని..

పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు, ఓ యువతి మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలయ్యాయి. పాతబస్తీ ఫతేదర్వాజకు చెందిన మహ్మద్ సాజిద్(18) శుక్రవారం రాత్రి తన కారులో స్నేహితులు హసన్‌నగర్‌కు చెందిన మహ్మద్ అక్బర్(22), లంగర్‌హౌజ్‌కు చెందిన నాజియా బేగం (23), హసన్‌నగర్‌కు చెందిన నయీముద్దీన్(21), టోలీచౌకికి చెందిన ముస్కాన్ మెహ రాజ్(21)ను ఎక్కించుకొని పాతబస్తీ నుంచి పహాడిషరీఫ్ మీదుగా బయలుదేరాడు. మామిడి పల్లి కొండల్లోని రహదారిలో అదాని కంపెనీ సమీపంలో కారు అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. వాహనంలోని సాజిద్, అక్బర్, నాజియా బేగం మృతి చెందారు. మిగిలిన ఇద్దరికి తీవ్రమైన గాయాలయ్యాయి.



కుడికాల్వ నుంచి నిలిచిన నీటి విడుదల

సాగర్ కుడికాల్వకు నీటి విడుదల నిలిపివేత

- 12 రోజుల్లో 5 టీఎంసీలు విడుదల
- కేఆర్ఎంబీ పర్యవేక్షణలోనే ప్రారంభం, నిలిపివేత

నాగార్జునసాగర్, జనవరి 20: నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో కుడి కాల్వకు నీటి విడుదలను నిలిపివేశారు. శనివారం సాయంత్రం కేఆర్ఎంబీ(కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు) ఈఈ రఘునాథ్‌బాబు పర్యవేక్షణలో ఏపీ నీటి పారుదల శాఖ అధికారులు నీటి విడుదలను నిలిపివేశారు. ఈ నెల 8వ తేదీ సాయంత్రం కేఆర్ఎంబీ సభ్యుడు అజయ్ కుమార్ పర్యవేక్షణలో కుడికాల్వకు నీటి విడుదలను ప్రారంభించారు. రోజుకు సుమారు 4,900 క్యూసెక్కుల చొప్పున 12 రోజుల్లో 5టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు ఏపీ నీటి పారుదలశాఖ అధికారులు తెలిపారు. సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.5050టీఎంసీలు) కాగా, శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి ప్రాజెక్టు నీటిమట్టం 520.30 అడుగులు(149.8240టీఎంసీలు)గా ఉంది. సాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కోసం 26,166 క్యూసెక్కుల నీటిని, జంట నగరాల తాగునీటి అవసరాల కోసం ఎస్ఎల్‌బీసీ ద్వారా 900 క్యూసెక్కుల నీటిని ఇందులోంచి వినియోగిస్తున్నారు.

Printed and Published by Koganti Venkata Seshagiri Rao on behalf of Aamoda Publications Pvt. Ltd., printed at Aamoda Press, H.No.5-9-287/10 & 11, Plot No. 53 & 54, Prasanth Towers, Rajeev Gandhi Nagar, Moosapet, Kukatpally (Mandal), Kukatpally Municipality, Ranga Reddy District and Published at Plot No. 76, Ashwini Layout, Huda Heights, Road No. 70, Jubilee Hills, Hyderabad-500033. Editor: K. Srinivas. Fax No. 23558288, Phone No: 23558233 / 44 / 55, Regd. No.H/HD 674, RNI No.44903 / 86. Managing Director: Vemuri Radha Krishna, Founder: K.L.N.Prasad.

ఆంధ్రజ్యోతి
దిక్సూచి
diksuchi@andhrajyothy.com
హైదరాబాద్ ● ఆదివారం 21 జనవరి 2024

జవహర్ నవోదయ ఎంట్రెన్స్ ఎగ్జామ్ 'కీ'

ఆరో తరగతిలో ప్రవేశాల కోసం జనవరి 20 (శనివారం)న నిర్వహించిన జవహర్ నవోదయ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ 'కీ' విద్యార్థుల అవగాహన కోసం మాత్రమే. జవహర్ నవోదయ విద్యాలయ కమిటీ విడుదల చేసే 'కీ'నే ఫైనల్‌గా పరిగణించాలి.

S.No	I	J	K	L
1)	B	C	D	D
2)	D	D	C	B
3)	C	B	D	D
4)	D	D	B	C
5)	B	B	D	D
6)	B	D	B	D
7)	D	D	B	B
8)	D	B	D	B
9)	C	A	B	D
10)	D	B	C	A
11)	A	C	D	B
12)	B	D	A	C
13)	B	B	A	B
14)	B	A	B	B
15)	A	B	B	B
16)	B	B	B	A
17)	B	C	C	C
18)	C	C	B	C
19)	C	B	C	C
20)	C	C	C	B
21)	A	A	B	C
22)	C	A	A	B
23)	B	C	A	A
24)	A	B	C	A
25)	A	A	C	A
26)	A	A	A	C
27)	A	C	A	A
28)	C	A	A	A
29)	B	A	C	A
30)	A	B	A	C
31)	C	A	B	A
32)	A	C	A	B
33)	C	B	A	D
34)	B	D	C	A
35)	D	A	B	C
36)	A	C	D	B
37)	C	A	C	A
38)	A	C	A	C
39)	C	A	C	A
40)	A	C	A	C
41)	B	A	C	D
42)	C	A	B	C
43)	C	C	C	B
44)	A	D	D	C
45)	A	A	D	D
46)	D	D	B	C
47)	D	B	A	A
48)	C	B	D	A
49)	C	B	D	D
50)	D	D	A	C
51)	B	D	A	B
52)	B	C	C	B
53)	D	C	D	A
54)	B	D	A	C
55)	C	A	B	D
56)	A	D	A	D
57)	D	A	C	A
58)	D	C	C	A
59)	A	C	B	D
60)	A	B	D	B
61)	D	A	A	B
62)	B	C	B	A
63)	C	A	B	C
64)	D	D	D	C
65)	A	C	C	C
66)	A	A	B	D
67)	C	B	A	B
68)	A	B	C	C
69)	D	D	C	D
70)	C	C	C	A
71)	B	D	A	A
72)	A	B	C	B
73)	C	C	A	B
74)	C	D	D	D
75)	C	A	C	C
76)	A	B	D	A
77)	B	A	B	C
78)	B	C	C	A
79)	D	C	D	D
80)	C	C	A	C

'కీ'ని రూపొందించినవారు:
VISWAM SAINIK & NAVODAYA COACHING INSTITUTE,TIRUPATI
CONTACT: 93999 76999 /86888 88802

ఐఐఎం రాంచీలో పీహెచ్‌డీ

రాంచీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం రాంచీ) - పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. రెగ్యులర్, ఎగ్జిక్యూటివ్ కేటగిరీలలో ఈ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. రెగ్యులర్ ప్రోగ్రామ్ వ్యవధి నాలుగేళ్లు. అకడమిక్ ప్రతిభ, జాతీయ పరీక్ష స్కోర్, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు సెమినార్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి అర్హులకు ప్రవేశాలు కల్పిస్తారు.



స్పెషలైజేషన్‌లు: ఎకనామిక్స్, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్, లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, మార్కెటింగ్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ అండ్ హ్యూమన్ రిసోర్స్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, స్ట్రాటజీ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్

అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో ఏదేని మాస్టర్స్ డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు. కనీసం 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులు; బీకాం డిగ్రీతోపాటు కనీసం 55 శాతం మార్కులతో సీఏ/ఐసీడబ్ల్యూఏఐ/సీఎస్ ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి సంవత్సర పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు జూన్ 30 నాటికి సంబంధిత సర్టిఫికెట్‌లు, మార్కుల పత్రాలు అందచేయాల్సి ఉంటుంది. నెట్-జేఆర్ఎఫ్(యూజీసీ/సీఎస్ఐఆర్) అర్హత లేదా క్యాట్/గేట్/జీమ్యాట్/జీఆర్ఈ వ్యాలిడ్ స్కోర్ ఉండాలి. ఐఐఎంల నుంచి 6.5 సీజీపీఏతో పీజీడీఎం/పీజీడీహెచ్ఆర్ఎం/పీజీడీఏబీఎం ఉత్తీర్ణులకు ఈ స్కోర్ అవసరం లేదు. అభ్యర్థుల వయసు జూన్ 30 నాటికి 55 ఏళ్లు మించకూడదు. రెగ్యులర్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి అనుభవం తప్పనిసరి కాదు. ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌నకు మార్చి 31 నాటికి కనీసం అయిదేళ్ల అనుభవం ఉండాలి.

ఫైనాన్షియల్ సపోర్ట్: రెగ్యులర్ ప్రోగ్రామ్‌లో చేరినవారికి మాత్రమే ఆర్థిక సహకారం అందిస్తారు. దీని కింద ట్యూషన్ ఫీజుతోపాటు భోజన, వసతి ఖర్చులు చెల్లిస్తారు. మొదటి రెండేళ్లు నెలకు రూ.35,000; తరవాతి రెండేళ్లు నెలకు రూ.40,000ల స్టయిపెండ్ ఇస్తారు. కంప్యూటర్, సాఫ్ట్‌వేర్ కొనుగోలు కోసం రూ.50,000; కంటింజెన్సీ అలవెన్స్ కింద రూ.1,00,000లు ఇస్తారు. జాతీయ, అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లలో పేపర్ ప్రజంటేషన్ నిమిత్తం కాన్ఫరెన్స్ గ్రాంట్ కింద రూ.2,00,000 వరకు చెల్లిస్తారు.

ముఖ్య సమాచారం
- **దరఖాస్తు ఫీజు:** జనరల్ అభ్యర్థులకు రూ.2000; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000
- **దరఖాస్తుకు చివరి తేదీ:** మార్చి 20
- **వెబ్‌సైట్:** www.iimranchi.ac.in

ఫిల్మ్ అండ్ టెలివిజన్ సంస్థలో
పీజీ సర్టిఫికెట్ కోర్సులు



పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌టీఐఐ)- 2023 టీవీ వింగ్ బ్యాచ్‌కు సంబంధించిన పీజీ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంట్రెన్స్ ఎగ్జామ్, ఇంటర్వ్యూల ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. ఒక్కో కోర్సు వ్యవధి ఏడాది. కోర్సుకు 11 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సులకు ఏఐసీటీఈ గుర్తింపు ఉంది.

పీజీ సర్టిఫికెట్ కోర్సులు: డైరెక్షన్, ఎలక్ట్రానిక్ సినిమాటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్ అండ్ టెలివిజన్ ఇంజనీరింగ్

అర్హత: గుర్తింపు పొందిన కళాశాల నుంచి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలు రాసి ఫలితాల కోసం చూస్తున్నవారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. వీరు మార్చి 10 లోపు మార్కుల పత్రాలు, డిగ్రీ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి.

ఎంట్రెన్స్ ఎగ్జామ్ వివరాలు: ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ 40 మార్కులకు ఉంటుంది. ఇందులో 20 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, 20 మల్టిపుల్ సెలెక్ట్ ప్రశ్నలు ఇస్తారు. రెండో పేపర్ డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. దీనికి 60 మార్కులు కేటాయించారు. సంస్థ నిబంధనల ప్రకారం ఈ ఎగ్జామ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను మెరిట్ ప్రకారం షార్ట్‌లిస్ట్ చేసి ఓరియంటేషన్, ఇంటర్వ్యూలు నిర్వహించి ఫైనల్ మెరిట్ ప్రకారం తుది జాబితా రూపొందిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు మెడికల్ టెస్ట్ ఉంటుంది.

ముఖ్య సమాచారం
- **దరఖాస్తు ఫీజు:** జనరల్ అభ్యర్థులకు రూ.2,000; మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600
- **ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:** ఫిబ్రవరి 4
- **ఎఫ్‌టీఐఐ ఎంట్రెన్స్ ఎగ్జామ్ తేదీ:** ఫిబ్రవరి 11
- **ఎగ్జామ్ సెంటర్లు:** ముంబై, న్యూఢిల్లీ, పుణె, కోల్‌కతా, చెన్నై, జమ్ము
- **వెబ్‌సైట్:** www.ftii.ac.in

నిట్ కాలికట్‌లో ఎంబీఏ

కాలికట్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్(డీఎంఎస్) - ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది రెండేళ్ల వ్యవధి గల ఫుల్ టైమ్ ప్రోగ్రామ్. రెగ్యులర్, ఇండస్ట్రీ స్పాన్సర్డ్ కేటగిరీల్లో అడ్మిషన్స్ ఇస్తారు. రెగ్యులర్ అభ్యర్థులకు క్యాట్ 2023 స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూల ద్వారా; స్పాన్సర్డ్ అభ్యర్థులకు రిటెన్ టెస్ట్/పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. రెగ్యులర్ కేటగిరీలో 75 సీట్లు, స్పాన్సర్డ్ కేటగిరీలో 5 సీట్లు ఉన్నాయి.

అర్హత: గుర్తింపు పొందిన కళాశాల నుంచి ప్రథమ శ్రేణి మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు చాలు. క్యాట్ 2023 అర్హత పొంది ఉండాలి. స్పాన్సర్డ్ అభ్యర్థులకు కనీసం రెండేళ్ల ఇండస్ట్రియల్/రీసెర్చ్ అనుభవం ఉండాలి.

ముఖ్య సమాచారం
- **దరఖాస్తు ఫీజు:** రూ.1000(ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500)
- **దరఖాస్తు సబ్మిషన్‌కు చివరి తేదీ:** మార్చి 31
- **ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థుల లిస్ట్ విడుదల:** ఏప్రిల్ 15
- **ఇంటర్వ్యూలు:** ఏప్రిల్ 25 నుంచి మే 10 వరకు
- **అడ్మిషన్ పొందిన అభ్యర్థుల లిస్ట్ విడుదల:** మే 15
- **అడ్మిషన్స్:** మే 20 నుంచి 31 వరకు
- **వెబ్‌సైట్:** www.nitc.ac.in



హైదరాబాద్ ఐఐటీలో 'బీవీఆర్ స్కూల్'

హైదరాబాద్ ఐఐటీలో ప్రత్యేకించి డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్(బీవీఆర్ ఎస్ఐఈఎస్‌టీ) ఏర్పాటైంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దీనిని ఆరంభించారు. హైదరాబాద్ ఐఐటీలో ఈ స్కూల్ ముప్పయ్ వేల చదరపు అడుగుల ఫెసిలిటీగా ఏర్పాటైంది. సియంట్ ఫౌండేషన్ అలాగే షిబోధి ఫౌండేషన్(ఇది డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి కుటుంబ సంస్థ) - హైదరాబాద్ ఐఐటీతో కలిసి దీన్ని ఏర్పాటు చేశాయి. ఆంత్రప్రెన్యూర్‌షిప్‌లో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులు, ఆంత్రప్రెన్యూర్‌షిప్ బూట్ క్యాంపులు, వీకెండ్/ ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లు, సంబంధిత రీసెర్చ్ తదితరాలను ఈ స్కూల్ నిర్వహిస్తుంది.

లిటిల్స్



తెలివి తక్కువ కాకి

ఒక ఊరిలో ఓ కాకి ఉండేది. దానికి తెలివి తక్కువ అని మిగతా పక్షులు అనేవి. అయితే అది మాత్రం ఈ అడవిలోకెల్లా అతి తెలివైనదానినని గర్వపడేది. 'నేను లేకుంటే ఎవరూ లేరు. నేను ప్రత్యేకం' అంటూ ఊదరగొట్టేది. కాకి మాటలు విని అవి కల్లలుగానే పరిగణించేవి తోటి పక్షులైన చిలుక, పావురం, నెమలి.


ఒక రోజు కాకి ఓ చెట్టుమీద కూర్చుని ఓ గద్దను గమనించింది. ఆకాశంలో అంతెత్తునుంచి వెంటనే కిందకి రాకుండా తిరుగుతోంది గద్ద. అంతెత్తున తిరగటం వెర్రి కాబోలు అనుకుంది. కాకి మాత్రం చెట్టుమీదనే కూర్చుంది. అనుకూలంగా ఉంది కాబట్టి గూడు కట్టుకోవాలనుంది. ఒక్కసారి చిటారు కొమ్మలెక్కింది కాకి. ఆ కొమ్మలు ఊగుతున్నాయి. కింద దూరంగా ఓ ఉడుత ఆడుకుంటోంది. చెంగు చెంగుమని ఎగురుతోంది.



క్షణాల్లో గద్ద వచ్చి ఆ ఉడుతను తన్నుకుపోయింది. గద్ద వేగం, దూరం నుంచి చూసి క్షణాల్లో ఒడిసిపట్టుకోవటం చూసి కాకి బాధపడింది. తాను కూడా అలాంటి పక్షినే కదా... నాలాంటి పక్షి ఇలా చేస్తే నేను చేయలేనా? అని కోప్పడింది. గద్దకూడా ఒక పక్షే కదా.. అనుకుంటూ గాల్లోకి ఎగిరింది.

కాకి గాల్లోకి పైకి ఎగిరింది. మరింత అధిక ఎత్తులోకి ఎగరటానికి ఇబ్బందిపడింది. ఈ గద్ద అంతదూరం ఎలా వెళ్తుందో? అయినా పైనుంచి చూస్తే కింద పక్షులు ఎలా కనపడతాయి? అనుకుంది. అందుకే వెంటనే తక్కువ ఎత్తులోకి రావాలనుకుంది. వచ్చేప్పుడు క్షణాల్లో కిందకు వచ్చి ఒక కప్పను పట్టుకోవాలనుకుంది. వేగంగా గాలిలో పల్టీకొట్టి కిందకి దూకింది. పొరబాటున కిందకాకుండా రాయి మీద పడింది కాకి. వెంటనే ముక్కు విరిగిపోయింది .ఆ బాధ తాళలేక గద్దలా ఉండాలనుకోవటం అనవసరం అనుకుంది. దెబ్బ తగిలాక తనకు తెలివి లేదని అనుకుంది ఆ కాకి.

దారి కనుక్కోండి



7 తేడాలను గుర్తించండి



సరైన నీడ ఏది?



డైలీ సుడోకు - 209

			4				7	
2				3		4		
	4	6			5			
3	2	8	6					7
	7						9	
9					7	8	4	3
			7			1	2	
		5		8				6
	8				3			

సుడోకు - 208 సమాధానం

3	6	7	8	9	5	1	2	4
2	1	5	6	4	3	8	9	7
4	8	9	2	1	7	5	6	3
7	3	6	1	5	2	9	4	8
8	9	1	4	3	6	2	7	5
5	2	4	9	7	8	3	1	6
9	7	2	3	8	4	6	5	1
1	5	3	7	6	9	4	8	2
6	4	8	5	2	1	7	3	9

ప్రతి బాక్స్‌లో 9 గళ్లు ఉంటాయి. ఒక్కో బాక్స్‌ను 1 నుంచి 9 వరకు అంకెలతో పూరించాలి. అన్ని బాక్స్‌లనూ కలిపి చూస్తే నిలువుగా, అడ్డంగానూ ఏ లైనులోనూ ఒకసారి వాడిన అంకెను తిరిగి వాడకూడదు.

జాబ్ కార్నర్

రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలెట్‌లు

ఖాళీలు 5696

దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో అసిస్టెంట్ లోకో పైలెట్(ఏఎల్‌పీ) పోస్టుల భర్తీకి రైల్వే శాఖ(రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్) దరఖాస్తులు కోరుతోంది.

ఆర్ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్.

పోస్టు: అసిస్టెంట్ లోకో పైలెట్(ఏఎల్‌పీ)

కేటగిరీ వారీ పోస్టులు: యూఆర్-1499; ఎస్సీ-804; ఎస్టీ-482; ఓబీసీ-1351; ఈడబ్ల్యూఎస్-560; ఎక్స్‌ఎస్ఎం-572.

రీజియన్ల వారీ ఖాళీలు:

1. అహ్మదాబాద్ - 238
2. అజ్మీర్ - 228
3. బెంగళూరు - 473
4. భోపాల్ - 284
5. భువనేశ్వర్ - 280
6. బిలాస్‌పూర్ - 1,316
7. చండీగఢ్ - 66
8. చెన్నై - 148
9. గువాహటి - 62
10. జమ్ము అండ్ శ్రీనగర్ - 39
11. కోల్‌కతా - 345
12. మాల్డా - 217
13. ముంబయి - 547
14. ముజఫర్‌పూర్ - 38
15. పట్నా - 38
16. ప్రయాగ్‌రాజ్ - 286
17. రాంచీ - 153
18. సికింద్రాబాద్ - 758
19. సిలిగిరి - 67
20. తిరువనంతపురం - 70
21. గోరఖ్‌పూర్ - 43

అర్హత: అభ్యర్థులు మెట్రిక్యులేషన్‌తో పాటు ఐటీఐ(ఫిట్టర్/ఎలక్ట్రీషియన్/ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్/మెకానిక్-మోటార్ వెహికల్/వైర్‌మ్యాన్/ట్రాక్టర్ మెకానిక్/ఆర్మేచర్ అండ్ కాయిల్ వైండర్/మెకానిక్- డీజిల్/హీట్ ఇంజన్/టర్నర్/మెషినిస్ట్/రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్) పూర్తి చేసి ఉండాలి. లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: 2024 జూలై 1 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

పే స్కేల్: నెలకు రూ.19,900- రూ.63,200

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.500.

ఎంపిక ప్రక్రియ: ఫస్ట్ స్టేజ్ సీబీటీ-1, సెకండ్ స్టేజ్ సీబీటీ-2, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 19

వెబ్‌సైట్: https://indianrailways.gov.in/

యూపీఎస్సీ- కేంద్ర శాఖల్లో వివిధ పోస్టులు

ఖాళీలు 121

కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలు/విభాగాల్లో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది.

1. అసిస్టెంట్ ఇండస్ట్రియల్ అడ్వైజర్: **1 పోస్టు**
2. సైంటిస్ట్-బి: **1 పోస్టు**
3. అసిస్టెంట్ జువాలజిస్ట్: **7 పోస్టులు**
4. స్పెషలిస్ట్ గ్రేడ్-3: **112 పోస్టులు**

అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్/డిగ్రీ/పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 1

వెబ్‌సైట్: https://upsc.gov.in/



ఏపీఈఆర్‌సీలో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు

హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఏపీఈఆర్‌సీ)...డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: ఆఫీస్ సబార్డినేట్ **ఖాళీలు: 6**

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. తెలుగు, ఇంగ్లిష్ చదవడం, రాయడం వచ్చి ఉండాలి. శారీరక ధారుఢ్యం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 21 - 35 ఏళ్ల మధ్య ఉండాలి

జీతం: నెలకు రూ.20,600- నుంచి రూ.63,660

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను కమిషన్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, రెడ్ హిల్స్, ఖైరతాబాద్, హైదరాబాద్ చిరునామాకు పంపాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 24

వెబ్‌సైట్: https://aperc.gov.in/


ఆంధ్రజ్యోతి
నవ్య 9
దృశ్యం
ఆదివారం
21 జనవరి 2024

త్వరలో యండమూరి అక్షరాలతో చిరంజీవి జీవితం



తెలుగుతెరపై నవలా నాయకుడు అంటే గుర్తొచ్చేపేరు అక్కినేని నాగేశ్వరరావు. అయితే.. ఆయనతోపాటు మరో నవాలానాయకుడున్నాడు ఆయనే మెగాస్టార్ చిరంజీవి. ఏఎన్నార్ తర్వాత ఎక్కువ నవలాచిత్రాల్లో నటించిన ఘనత చిరంజీవిదే. ఆయన నటించిన ఛాలెంజ్, అభిలాష, మరణమృదంగం, రాక్షసుడు, రుద్రనేత్ర, రక్తసింధూరం.. ఇవన్నీ నవలా చిత్రాలే కావడం విశేషం. పైగా ఇవన్నీ రాసింది ఒక్కరే ఆయనే యండమూరి వీరేంద్రనాథ్. చిరంజీవి అభ్యున్నతిలో యండమూరి పాత్రను తక్కువ చేసి చూడలేం. యండమూరి జీవిత కథలను నవలలుగా రాయడంలో దిట్ట. ఇటీవల 'మేథా స్పోకెన్ ఇంగ్లిష్' వ్యవస్థాపకుడైన చిరంజీవి జీవిత కథను నవలగా రాసి పలువురి ప్రశంసలందుకున్నారు యండమూరి. త్వరలో మెగాస్టార్ చిరంజీవి జీవితకథను కూడా ఆయన రాయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే ప్రకటించారు. వైజాగ్‌లో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నిర్వహించిన ఎన్టీయార్, ఏఎన్నార్‌ల సంస్మరణ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న చిరంజీవి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సత్కార గ్రహీత అయిన యండమూరి గురించి చిరంజీవి ప్రస్తావిస్తూ.. 'యండమూరి నవలలే నన్ను స్టార్‌ని చేశాయి. ఎన్నో గొప్ప నవలలు రాసిన ఆయన.. త్వరలో నా బయోగ్రఫీ కూడా రాయనున్నారని చెప్పడానికి అనందిస్తున్నాను' అని తెలిపారు. నిజానికి ఓ నవలకు కావల్సినంత ముడిసరుకు చిరంజీవి కథలో కావల్సినంత ఉంది. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం తన విద్వత్తుతో శిఖరాగ్రాన్ని ముద్దాడిన చిరంజీవి జీవితం యండమూరి అక్షరాలతో రూపొందితే అది నిజంగా భావితరాలు చదవాల్సిన పుస్తకమే అవుతుందని చెప్పక తప్పదు.

ఒకే నెలలో రెండు సినిమాలు!



బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ దూకుడు పెంచారు. 'లాల్ సింగ్ చద్దా' చిత్రం ఫ్లాప్ తర్వాత కొంత కాలం సైలెంట్‌గా ఉన్న ఇప్పుడు ఒకే సారి రెండు చిత్రాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇవి రెండూ ఫిబ్రవరిలోనే ప్రారంభమవుతుండడం విశేషం. వీటిల్లో తొలి చిత్రం 'సితారే జమీన్ పర్' ఫిబ్రవరి రెండును ప్రారంభం కానున్నట్లు సమాచారం. జెనీలియా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తారు. ఈ సినిమా కోసం 70 నుంచి 80 రోజుల వరకూ పని చేయాలని ఆమిర్ నిర్ణయించుకున్నారు. ప్రీ ప్రొడక్షన్ కోసం చాలా సమయం తీసుకున్న ఆయన చాలా వేగంగా ఈ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. ఆర్.ఎస్. ప్రసన్న ఈ చిత్రానికి దర్శకుడు. 'ఇక ఆమిర్‌ఖాన్ ప్రారంభించే మరో చిత్రం 'లాహోర్.. 1947'. సన్నీ డియోల్ ప్రధాన పాత్ర పోషించే ఈ సినిమాకు రాజ్‌కుమార్ సంతోషి దర్శకుడు. ఇందులో ఆమిర్ అతిథి పాత్ర పోషిస్తారు. ఫిబ్రవరి 12న ప్రారంభమయ్యే ఈ సినిమా కోసం ముంబైలో భారీ సెట్స్ వేస్తున్నారు. ఈ రెండింటిలో 'సితారే జమీన్ పర్ చిత్రాన్ని క్రిస్మస్‌కు విడుదల చేయాలని ఆమిర్‌ప్లాన్. 'లాహోర్.. 1947' విడుదల తేదీని ఇంకా నిర్ణయించలేదు.



సంక్రాంతి సందడి సద్దుమణిగింది. అగ్రహీరోల చిత్రాలు పోటీపడి వినోదం పంచడంతో అభిమానులు పండుగ చేసుకున్నారు. అయితే హీరోలతో పాటు ఈ సారి హీరోయిన్ల హవా కూడా బాగానే కనిపించింది. దాదాపు రిలీజైన అన్ని సినిమాల్లోనూ ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు కనిపించడం ఈ సారి సంక్రాంతి స్పెషల్ అని చెప్పాలి. యువ కథానాయికలతో పాటు కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరమైన సీనియర్ హీరోయిన్లు ఈ సారి సంక్రాంతికి సందడి చేయడంతో అభిమానులు హుషారెత్తిపోయారు.

వెండితెర నిండుగ కనువిందు సేయగా

ఒక్క సినిమాలోనే ముగ్గురు హీరోయిన్లు కనువిందు చేస్తే అభిమానులు ఆగుతారా 'నా సామిరంగ' అంటూ థియేటర్లలో సందడి చేశారు. నాగార్జున కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో ఆయనకు జోడీగా ఆషికా రంగనాథ్ నటించారు. అందంగా కనిపించడమే కాదు తనదైన శైలిలో నటించి సినిమా విజయంలో కీలకపాత్ర పోషించడంతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.



అలాగే ఈ సంక్రాంతికి ఓ చక్కని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన అల్లరి నరేశ్‌కు జోడీగా మిర్నా మీనన్ నటించగా, రాజ్‌తరుణ్‌కు జంటగా రుక్సార్ ధిల్లాన్ నటించారు.







మూడేళ్ల విరామం తర్వాత

మరో సీనియర్ హీరో వెంకటేశ్ నటించిన 'సైంధవ్' చిత్రంలో సైతం ముగ్గురు కథానాయికలు మెప్పించారు. వెంకటేశ్‌కు జోడీగా శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. నాని హీరోగా నటించిన 'జెర్సీ'తో ఆమె తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా 'జెర్సీ' స్థాయిలో విజయం దక్కలేదు. ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ భామ మూడేళ్ల గ్యాప్ తర్వాత 'సైంధవ్'తో తిరిగొచ్చారు. కథ నచ్చడంతో ఈ సినిమాతో తల్లి పాత్రలో నటించేందుకు ఆమె అంగీకరించారు.

చక్కని అభినయంతో ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. 'చిలసౌ' చిత్రంతో ఐదేళ్ల క్రితమే తెలుగు ప్రేక్షకులను పలకరించారు రుహానీ శర్మ. 'హిట్ 1'లో ఆకట్టుకున్నారు. కానీ తర్వాత చేసిన సినిమాలు ఏవీ ఆమె కెరీర్‌కు అంతగా ఉపయోగపడలేదు. మరోసారి 'సైంధవ్' చిత్రంలో కీలకపాత్రతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు.

అందాన్ని పోత పోసినట్లు ఉండే ఆండ్రియా జెర్మెయా తెలుగులో చేసింది తక్కువ సినిమాలే. అనువాద చిత్రాలతోనే ఆమె ఇక్కడి ప్రేక్షకులకు చేరువయ్యారు. తాజాగా మరోసారి 'సైంధవ్'తో ప్రేక్షకుల ముందుకొచ్చారు.

పాన్ ఇండియా హిట్‌తో

'రెడ్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' లాంటి చిత్రాలతో కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు అమృత అయ్యర్. అయితే ఆమెకు సరైన హిట్ మాత్రం రాలేదు. తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన హను-మాన్ చిత్రం ఆలోటును తీర్చింది. ఈ చిత్రంలో అమృత తేజకు జోడీగా నటించారు.



ప్రథమార్థంలో ఆమె పాత్రకు ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన వచ్చింది. పెద్ద సినిమాలను పక్కకు నెట్టి పాన్ ఇండియా స్థాయిలో విజయఢంకా మోగించడంతో ఇక నుంచి హీరోయిన్‌గా మంచి అవకాశాలు దక్కుతాయని ఆమె నమ్మకంతో ఉన్నారు.

మాస్‌బీట్‌తో మెప్పించారు

అగ్రకథానాయికగా టాలీవుడ్‌లో హవా కొనసాగిస్తున్నారు శ్రీలీల. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమె డ్యాన్స్‌ను ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. ఈ ఏడాది 'గుంటూరు కారం' చిత్రం రూపంలో మరో సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. 'కుర్చీ మడతబెట్టి' లాంటి గీతాల్లో ఊర మాస్ స్టెప్పులతో కుర్రకారును ఓ ఊపు ఊపేశారు. ఇక ఇదే చిత్రంలో మీనాక్షి చౌదరి ప్రత్యేక పాత్రలో మెరిశారు.

వినోదాల విందు అహ నా పెళ్లంట



దర్శకుడు జంధ్యాలకు 'మాయాబజార్' చిత్రం అంటే ఎంతో ఇష్టం. ఆ సినిమాలోని పాటల పల్లవులతో 'అహ నా పెళ్లంట', 'ఒహో నా పెళ్లంట', 'చూపులు కలసిన శుభవేళ'వంటి చిత్రాలను నిర్మించి తన అభిమానాన్ని చాటుకున్నారు. 'అహ నా పెళ్లంట' చిత్రం విషయానికి వస్తే ఆయన చిత్రాల్లో అది టాప్ గ్రాసర్. అంతేకాదు హీరో రాజేంద్రప్రసాద్ నట జీవితాన్ని మలుపు తిప్పిన టాప్‌టెన్ చిత్రాల్లో 'అహ నా పెళ్లంట' చిత్రానికే అగ్ర తాంబూలం. అలాగే సురేశ్ ప్రొడక్షన్స్ బేనరుపై నిర్మాత డి.రామానాయుడు నిర్మించిన తొలి హాస్య చిత్రం ఇదే కావడం మరో విశేషం. ఈ చిత్రం మరో ఇద్దరు నటులకు చక్కని భవిష్యత్ కల్పించింది. వారు.. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం. ముతక పంచె, బనీను, పగిలిన కళ్లాద్దాలతో సినిమా అంతా కనిపించే కోట శ్రీనివాసరావు పిసినారి లక్ష్మీపతి పాత్రలో జీవించారు. ముఖ్యంగా బతికున్న కోడిని ఎదురుగా వేలాడ దీసుకుని అన్నం తింటూ చికెన్ కూర తిన్న ఫీలింగ్‌తో కోట ప్రదర్శించిన అభినయం ఎప్పుడు గుర్తుకు వచ్చినా జనం పకాపకా నవ్వుకుంటారు. ఆ తర్వాత కాలంలో తెలుగు సినిమాల్లో పిసినారి పాత్రలు ఎన్ని వచ్చినా అవి లక్ష్మీపతి పాత్రను, కోట శ్రీనివాసరావు అభినయాన్ని మరిపించలేకపోయాయి. అలాగే కోట అసిస్టెంట్‌గా అరగుండు పాత్రలో బ్రహ్మానందం నటించారు.

అంతకుముందు ఆరు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన బ్రహ్మానందం కెరీర్‌కు బలమైన పునాది 'అహ నా పెళ్లంట' చిత్రంతోనూ ఏర్పడింది. నిజం చెప్పాలంటే ఈ పాత్ర కోసం మొదట సుత్తి వేలుని అనుకున్నారు. కానీ ఆయన డేట్స్ దొరకకపోవడంతో చివరి నిముషంలో ఆ పాత్ర బ్రహ్మానందాన్ని వరించింది. ఈ సినిమా విడుదలైన వెంటనే 14 సినిమాల్లో అవకాశాలు ఆయన్ని వెదుక్కుంటూ రావడం విశేషం.ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ సరసన రజని నటించారు. ఆయన తండ్రిగా నూతన్ ప్రసాద్, కోట శ్రీనివాసరావు బావమరిదిగా వీరభద్రరావు నటించి, ప్రేక్షకుల్ని అలరించారు. 1987 నవంబర్ 27న విడుదలైన 'అహ నా పెళ్లంట' చిత్రం ఘన విజయం సాధించి, నిర్మాతకు లాభాల వర్షం కురిపించింది.





అలా చేస్తే కెరీర్ బోర్ కొడుతుంది

'పీరియాడిక్ సినిమాల్లో నటించాలని ఉంది. అలాంటి కథతో ఎవరైనా వస్తే చేయడానికి నేను సిద్ధం.' అంటున్నారు బాలీవుడ్ నటి కత్రినాకైఫ్. ఆమె నటించిన రీసెంట్ హిట్ 'మేరీ క్రిస్మస్'. హిందీ, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు కత్రినా. 'కేవలం స్టార్‌గానే కాకుండా నటిగా కూడా ఎదగాలనుంది. విభిన్నమైన పాత్రలు చేయాలనుంది. చివరకు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలయినా సరే చేయడానికి నేను సిద్ధం. కాలాన్ని బట్టి ఆలోచనలూ, అభిరుచులూ మారాలి. ఎప్పుడూ ఒకే తరహా సినిమాలు చేస్తూ ఉంటే కెరీర్ బోర్ కొడుతుంది. నాకు పీరియాడిక్ కథలంటే ఇష్టం. అలాంటి కథలు నాలో నూతనోత్సాహాన్ని నింపుతాయి' అంటూ చెప్పుకొచ్చారు కత్రినా. ఇంకా మాట్లాడుతూ 'దర్శకుడు రామ్ రాఘవన్‌కు నేను అభిమానిని అయిపోయాను. హాస్యం, మానవీయకోణం రెండూ ఆయన కథలకు ఆయుధాలు. 'మేరీ క్రిస్మస్' సినిమాకోసం ఆయనతో కలిసి పనిచేశాను. నా జీవితంలో మరిచిపోలేని అనుభవం అది.' అంటూ ఆనందం వ్యక్తం చేశారు కత్రినా.

ఓటీటీ స్పెషల్

ఈ వారమే విడుదల

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

సినిమా/సిరీస్		విడుదల తేదీ
నెట్‌ఫ్లిక్స్...		
క్వీర్ ఐ	వెబ్‌సిరీస్	జనవరి 24
సిక్స్ నేషన్స్	వెబ్‌సిరీస్	జనవరి 24
యానిమల్	హిందీ చిత్రం	జనవరి 26
బ్యాడ్‌ల్యాండ్ హంటర్స్	కొరియన్ సిరీస్	జనవరి 26
అమెజాన్ ప్రైమ్		
హస్లర్స్	హిందీ సిరీస్	జనవరి 24
పంచాయత్	హిందీ సిరీస్ 3	జనవరి 26
జీ 5		
శామ్ బహదూర్	హిందీ చిత్రం	జనవరి 26
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్		
నెరు	మలయాళ చిత్రం	జనవరి 21
కర్మా కాలింగ్	హిందీ సిరీస్	జనవరి 26
ఫైట్ క్లబ్	తమిళ చిత్రం	జనవరి 27
సోనీ లివ్		
షార్క్ ట్యాంక్ ఇండియా	హిందీ సిరీస్	జనవరి 22
ఏజెంట్	తెలుగు చిత్రం	జనవరి 26
బుక్ మై షో		
వోంకా	హాలీవుడ్ మూవీ	జనవరి 22
ఆక్వామాన్	హాలీవుడ్ మూవీ	జనవరి 23
ఫియర్	హాలీవుడ్ మూవీ	జనవరి 23
ఆపిల్ టీవీ ప్లస్		
మాస్టర్స్ ఆఫ్ ది ఎయిర్	వెబ్‌సిరీస్	జనవరి 26

